GOVERNMENT ORIENTAL MANUSCRIPT LIBRARY
INDEXING FOR TELUGU MANUSCRIPT

Sl.	Particulars	Details
1	Language	TELUGU
2	Material	Paper Mss.
3	Bundle Number	TEL B 0565
4	Work Number	D 2197
5	Page No (From... To)	1 to 305
6	Name of the Work	VIRA MAHESVARA CARA SANGRAHAMU
7	Subject	VIRA MAHESVARA

B. 565
D. 2197

B.565

Tel 'D'
B. 565

30

D.2197

This is one of the Aradhga or semi-Jangama books: labouring to reconcile the creed of Basava with the various superstitions in vogue among bramins. Such treatises seem to aim at reconciling the Smartas to the Aradhyas – No wonder that the Jangamas reject such books as heretical. Basava endeavoured to abolish the very customs herein inculcated. – Particularly spells, such as occur in p 424

Vīramāhēśvarā
Cārasangrahamu

వీరమాహేశ్వరాచారసంగ్రహం

శుభమస్తు
అవిఘ్నమస్తు
శారదాంబాయనమః

Transcribed from T.T.IV.

Written by a poet named Parvata Mantri Lingaya

౧ శ్రీకాశిపురనాథు శ్రీశైలనాథు
లోకప్రఖ్యాతు సర్వలోకైకనాథు
కైలాసగిరినాథు కనకాద్రినాథు
శైలేంద్రసుతనాథు సకలాధినాథు

౨ పరమేశు నీశాను పరమకళ్యాణు
పరమాత్మ చిద్రూపు పరమస్వరూపు
నఖిలతత్వాతీతు నప్పరంజ్యోతు
నఖిలయుతశ్రుతివినుతు నాద్యంతరహితు
నిఖిలబీజాక్షరమూర్తి శ్రీవిశ్వమూర్తి
భువచరాచరవర్తి భవ్యతిమూర్తి
బ్రంహ్మాశుసనగణిత బ్రంహ్మాండభర్తు
బ్రంహ్మాండభూషణుం బన్నగాభరణు
రవిసోమశిఖినేత్రు రమణీయగాత్రు
రవికోటితేజస్సు రవిమండలస్థు
పంచాననస్థాణు పద్మాత్మవాణు

వీరమాహేశ్వరాచారసంగ్రహం

కాంచనాచలచాపు తనకస్వరూపు
సభవు గాంచు నవేర్వు నమితగాంభీర్యు
శుభమూర్తిని నఖిలరమ్యు సుజ్ఞానగమ్యు
నక్షయు నింద్రేశు నాకాశకేశు
దాక్షాయణీలోలు దక్షవిఘాతుకుష్టు
హారినేత్రు ప్రాజితు నప్లాక్షు విసుతు
పరమపొంత్రమసాధ్యు భవరోగవైద్యు
స్రంధగజముఖవంద్యు గౌరురీశంభు
శంభుపర సంవర్త్వరు కాలసంవర్తరు
సర్వత్తు త్రిగుణాత్మ సర్వభూతాత్మ
సర్వలోకాధారు సగుణామంద్వారు
శ్రీమన్మహాదేవు శ్రీదేవదేవు
శ్రీమహేశ్వరమూర్తి శ్రీలింగమూర్తి
ప్రణవస్వరూపు శ్రీపాదపద్మములు
ప్రణుతించి ప్రార్థించి పలుమారు మ్రొక్కి
ఆదేవదేవుని ఆర్ధాంగమందు
ఆదివ్యశైలజ ఆశలశైలాంద్యు చుంద్దై
అజహరిందాదులు నఖిలశక్తులును
స్తుతియింపవేలుగు చుశ్రేష్టినంత్రమును
వెలగొనితను శక్తినెరశిలోకములు
వెలయరక్షింపు చువిఖ్యాతకీర్తి
తెరగొప్పనిష్టాంధనదివ్యభోగములు

కరుణింపుజగముల ఘనశక్తితోడ
సకలజగన్మాత సకలప్రతిత
సకలనివ్యక్షమూర్తి సదయప్రవర్త
పార్వతిరుద్రాణి పరమకల్యాణి
సర్వలోకానంద సర్వాభివంద్య
నాదిమహాశక్తి నయ్యుమాదేవి
పాదపద్మంబులు భక్తిపూజించి
మహాని యొస్త్రతి వింరంబ్రాంయ ప్రరుషంనతాక
సహజనామమంత్రైన సర్వేశువేర్వ
ప్రేమరయిప్రుతనకాంత్రమంధ్రజపించి
హాయుని సత్కీర్తి బరగిహారణ్యౌ
గఘనామంబునగదునెప్పుసాది
గఘనక్తెవెంక్టి యుగలావంత్రమములు
అక్లుయుండైన మహేశ్వపాహాసుని
దక్షణాంగంబున దగనుద్భవించి
గనతతార నన యుంబ్బునిఖలాశ్రయనొలచి
శ్రేష్ఠ గతకరొమ్మశోభిల్లుచున్న
పరమేష్ఠినబులని శ్రీధారతీశ్వరుని
చరణపద్మంబులు సంస్తుతిచేసి
హారుని హావంగంబు సందర్శించి
హారునకు నిజభక్తుడై ప్రవర్తించు
యల్లలోకంబులు యెల్లకాలములు

వీర మాహేశ్వరాచార సంగ్రహం

సల్లీలతో బ్రోవఁ జాలిన యుక్తి
శ్రీధరు గమలాప్తు శ్రీవత్సవత్సు
ఆదినారాయణు నఖిలాండమూర్తి
లీలాక్షి గేంద్ర వంద్యు తమ నురగేంద్ర వినుతు
నాగారి వాహను నాగేంద్రశయను
మాధవు సద్విష్ణు మధువైరి గోవిష్ణు
వేదాంగ మునెన్నం తలు విమల చారితలు
గారు న్యౌర సప్తా నుధ ఘు నవల పనుల
గాఠన — శ్రీయుం కల్యాణి యు
దానవ సంహారు ధర్మవివారు
శ్రీనాథు దివ భవ నస్విష్ణు చించు
రుద్రావతారు దైత్యాధి సంహ్య
రుద్రుల లోనాది రుద్రుడై యుర్వి
ఆలీశ్రీ దర్శనిం గొల్చి యాంగంబు వెరచి
బలిదైవతుల జెంద్ర బలి యుద్ధమరి యు
శరిప్పరి మహత్వైన మును నిశిక్షించి
కరుణాతోన నిక్షుభోగము ఇచ్చుచున్న
భద్రకాళీశ్వరుద్వ మధాధినాధు
భద్రపయాతిక నివేరస ద్వేష దిగంచి
జనకుం డుక్తైలాసదు జననిశ్రీనాథు
దనం గర్దారం బుత్తు కుడ్డై యుక్ష్మ వించి
ఆఖుఖడు వరత్రుం వాంసన నంగొంపించి (శ్రమనాగ)

ఆఖనిపంచ మశిరంబు రచేత్రి
తెను నం నౌర జదిమిన ఘోర వికృతిమున
ప్రగుణి తెక్కిన తాలకైరవంగాచిచి
భుజగకంకణుననతు బుద్ధిమైమరియు
గజముఖుండై విఘ్నకర్త లెల్ల నరిచి
షిహ్రాతుల తుప్రగౌం వర్ణం బులెల్ల నిచ్చుచును
స్కందు వెల్లం ద్రావం వర్ణాంగాపతి యుంచు నేగి
చెలరేగ బం వర్గ దుల చెంబూజలగొంచు
వెలయుచు సన్నద్ధ విఘ్నశంగాచిచి
వారుని వర్ణంబున సజ వారిం దాదిది
సురలగ ధనంబున నళిల్లం [illegible] బుట్టు
ఆరు మఖంబులు నారారు వాహు
లాం కూధమైన వె యుణ్యారునేత్రములు
చాలం చెం ప్పాం డ్ల చు సర్వ దేవతల
పాలింప్ప నేనాధ వతి యున నెప్పి
ఘాంరరాం సురుడాది దండ్ధి మువెగ్ర
ఘోర దైత్యుల నెల్ల గూల్చిన యుక్తి
లోకసంరక్షను లోకరక్షకుని
శ్రీ కుమార స్వామి మంచి శాంత్వంచు మరియు
ఆనవ్రంద దేవా నిమంబుమై శిలాంధున నకు
ఆధిను తంబుగ ప్రభ్రం డై దెయు ప్పు వాని
వషధరు సాఙ్ఞను వివిధ ధర్మములు

వరవరాహావేశ్వరాంచారసంగ్రహం

శ్రీ వృషభరూపము దాల్చి విహరించు వాని
మెదరిన వరుంకెన్నిర దోషంబు వాయ
నదర విష్ణుండు వృషభాత్మ యొప్పు వాని
ధనము కృష్ణ సూర్య సనాతన వల్లభుని
తను వెల్ల నలంగించి తావించు వాని
హరగణంబులెల్ల నధికుండై మరియుక్తి
హరుని తివాహనమై యొప్పు వాని
శ్రుతులు నాల్గు నాల్గు శ్రీ పాదములకు
ప్రతిశయంబుగ నందియై యుండు వాని
యసగద ధనము లెల్ల వృషణంబులందు
గని యుంపుగ్రము గ్యోందై వలనెంపు వాని
తనుం గరములం బట్టి తనవిందనివ్వని
గంగం వెత్తి ... గతుచించు వాని
శంభు నవదర్శ్మ చెలగి ధృతియర్చి
శంభున సంధ్యాకేశ్వరుం బ్రస్తుతించి
సకల శ్రుతిస్మృతి శాస్త్ర పురాణ
నికర స్వరూపమ్ము నిఖిలార్తి మువాము
ముసుకానివన్నింటిలో మెలుకృపనాధి
ప్రణవ స్వరూపుని ప్రణయించు చున్న
శ్రీ భారతీపతిని శ్రీ సరస్వతని
శ్రీ భవ ముఖాత్మని హాసిల్ తచించి
సాధించి పెక్కు రశ్రుతులు యోవ్వరచి

ఆది పురాణంబుల మరవన్నెంచి
పుణ్యక్షేత్రంబు ప్రశాంతత్యంతమైన
ధర్మ యోగంద్ర వేదవ్యాసు దలచి
వరని ... రాము భీమేశ్వరముల
హరుండ యోనిజరూపుండై యుండు వాని
వేదోక్త మార్గంబు ప్రతిష్ఠించి
ఆది గురు ముఖ్యమై యుండు వాని
జ్ఞాన తిమిరంబుల వలంగాపి
విజ్ఞాన దీపంబు వెలిగించు వాని
వెలనాటి స్వప్రాంతాది వివిధ రూపతల
వలయంబుగాంచి విలసిల్లు వాని
వసంత సత్య ... నిలువ
గన్నులు వేదత ... వాని
రూపంబు విలింగ రూపమై నిలిచి
... యుండైయుల నున్న వాని
ఆరాధిద సువర్ణ ... సవంద్ర
తారా దృష్టిని సమర్పించి
సకల గణేంద్రుల సకల దేవతల
సకల మునీంద్రుల సంస్తుతి చేసి
సర్వస్వరూపుండైన సర్వాత్ముడైన
సర్వ ప్రాణి తుడైన సర్వేశు మహాము
వనంతుసెలకాంత్త వసుధ్మనిష్ఠ

శ్రీ వీరమాహేశ్వరాచారసంగ్రహం

వర్ణించు నప్పి నా వంశ మెట్టిదన
బ్రహ్మాండేశ్వరుండైన పరమేశ్వరునకు
బ్రహ్మాదానందయుండై బ్రహ్మకుంభుత్రే
లానవ బ్రహ్మల యుండ్లలో పలను
ప్రాణి రెండ్ల వసుమతుండ్లు గుమనశ్వరుండు
శ్రీగురు మనశ్వరునకుం ఖత్రుండు నుత్రే
దగణి తప్రత్యాత్యుండ దయచాక్షాండు
భగునని లోంజాచ్చి ప్రభవించుగాన
భాగనప్రుండ దనమెప్ప భాగనవాన్నయము
చె దరత వతించు శ్రీ వత్సగోత్ర
మునిభాగ్గన వచ్చు దనప్లవ అప్రార్య
భామ దగ్గియు ననంగ సత్పుత్ర పౌత్ర
లామ పౌత్రులు రేపుత్రాదిగాంకలుగు
శ్రీ శివధ్యానులు శ్రీ శివార్చనలు
శ్రీ శివజ్ఞాన సంసేలవర్తనలు
దివ్యరెూగాంగ్రలు దివ్యచారిత్ర
లయ్యులచలాత్ములనఘ స్తోత్రములు
నరిసేని యుండ్లు నశ్వరుల వంశమున
పెరపొన్న మరినాంగ విభుండు లున్నింత్రై
ఘనుడు నాంగ యమంత్రి గాంత్రగారమకు
తన యుఖుదుత్ర ముడు పారి తన మంత్రి యసంగ
శివపాదభక్తుండు శ్రీ లింగధరుండు.

శివప్రతాం గాంధ్యుండ్డ శ్రీ మంత్రుండ దనఘు
డాంతత మతింఖారత యరాం మాంత్ర్యనకును
నాంతియ్మె పెలశిన నాంగమాంత్ర్యకును
ధరణినాంత్ర ఖుండ దనం దగు నాంగవిభుడు
మరినాంగ విభునితి మగువ అప్ర భక్తకు
సుతుండు పర్వతరాజు సూంప్రతాత్రకుడు
అతని కిం శ్రీ యుపత్తి యైన సుసాంధ్వి
పరమపతి ప్రత బవారు ప్రంక్యొ చెరిత
వాంరుపాదన ధ్రత్రిన మరు తా మాంఖ్య
అతి ధర్మన శలితాం మాంఖ్యకు మరియు
పతియైన యుక్తి శ్రీ పర్వతేంద్రనకు
నంధనుండ్లను లింగ్గనాం మాంత్ర్య దనంగ
నండ్డు మైన బ్రహ్మకులాన్వయంబ్బునను
వెల యనాపస్తంభోవి మల వంశ ఖుద
నలమెప్పు చున్న శ్రీ వత్సగోత్రుం దను
అచార్యుండైన పండితారాధ్యుండైన
శ్రీ చన్నమల్లితాం ఖునని ష్యుండ దనగ
పరమస్వరూంప్రుండై పరమాత్ముండైన
పరమేశ్వరుని పాద భక్తి యుక్తుండను
ముక్తితాం ధారకైన ముఖ్య సత్కర్మ
యుక్తమైన నట్టి వెజార్త్ర మాంగుర్ణం దను

వీరమాహేశ్వరాచారసంగ్రహం

వినుతమై వాచారవిఖ్యాతుడైన
శ్రీనుజుండ్డు నాగనక మరనగ్రజుండు
సోమరారాత్రిపురాంతకుని పేర్గలరగు
సముచితసంజ్ఞల సద్గుణాంఘ్రనకు
మరిపర్వతంబు దుమల్లికార్జునుండు
పరగవీరేశ్వరబసవేశ్వరులును
ఘనలింగమూర్తియుం గరుణించునట్టి
తనయులాదిత్యుల దన్యనామముల
పరమేశుకృపవుత్రపాత్రాభివృద్ధి
పరమశివజ్ఞానపత్తిసమృద్ధి
చెలువొందు చుండంగ స్థితి నుండ్తియుండి
తలపోశి యెలకనాడు తగుభావకుండు
లేలేతిం బాయుదు నెల్లదోషములు
లేలేతిం బొందుదు నెల్లిపుణ్యములు
భవములనేలేతిం బాయదు నెంపుదును
శివలోకమెళ్లంగ సిద్ధించునాకు
శ్రీని శ్రీనితలపోయు నవసరంబ్బునను
బానరన లెరాని జుంజూ ద్వలోచనుడు
వివిధవేదమ్లుం డ్డు విజ్ఞానకరుండు
శ్రీవనలింగాకారుండైనని మనలుండు
సద్గునాచార్యుండు సర్వప్రాణికుండు

మద్గురుండైన శ్రీమల్లికార్జునుండు
ముదముసం బ్రత్యక్షమూర్తియై నిలిచి
సదమలాంత్రక రూపాలశంకరాంబాండి దవ్వి
హారుదివ్యము వాము సంస్మరణామాత్రమున
పరమార్థసాయుజ్యపదము సిద్ధించు
మాన్యైనసప్తసంతానంబ్బు సంద్ద
ప్రాణికావ్యము చేయు పుణ్యముగ్గలము
సిద్ధించుం గావ్రనశ్రుతిప్రార్థ్యమంద్ద
శుద్ధాత్ముం డార్యుం సుజనుడుత్తముండు
శ్రీగిరీశ్వర వా~~ధాద్దగుణాసురవర్యుడైన~~
శ్రీనీలకంఠ నాగనాధాచార్య నామాంకుండెలమి
సకలశ్రుతిస్మృతిశాస్త్రపురాణా
నికరంబులం దుండ్న నిఖిలార్థములవాము
శ్రీధర్మయమములు దివిచియాది సంస్కృతము
శాస్త్రదృష్టమైన సకలవేదార్థంబ్బు సంద్ద
వీరమాహేశ్వరాచారసంగ్రహము
పేరం బ్రవతిల్లుపేర్మిపుణ్యులకు
తేరంగాప్పు విజ్ఞాన దీపంబ్బు చేసి
యురుదారమెం పొంద్దు యపురాణంబ్బు
వృతి నంధ్ర ప్రాకృత శ్రుతి నేయుట్లైని
శ్రీమతులు జ్ఞాన మదినేతుగలుగు

వీరమాహేశ్వరాచారసంగ్రహం

సాధించిన శ్రీ శాస్త్రంబులెల్ల
నామహేశ్వరుండిచ్చునది నిశ్చయంబు
ప్రనుచు శ్రీగురునాథుండత్యంతకరుణ
ననురాగమున బ్రీతి నభయమిచ్చుచు నయు
గురునాథునాజ్ఞను గురుని సత్కృపను
గురునకు గురుండైన గురుబ్రహ్మ స్తుతింత్రు
నాదేవదేవు మహాత్మ్యంబు దెలిసి
సాధించి వర్ణింప శక్యంబుగాక
వేదంబులెల్లను వెరచుచునుండు
నాదిబ్రహ్మాదులకలవిగాదండ్రు
నరులలోన జ్ఞానవరుడను నేను
శ్రీకరు మహామహత్త్వము దెలుపనలవియౌనాకు
ప్రంకాని దుగ్ధాబ్ధి కరిగి మానవుండు
ప్రకాంక్షలోన నెంపిన్నియు పాలు
ప్రరగించిన యట్లు యాదివ్య మహిమ
ప్రకాశానుతియింప నభిలాష మెద్ది
భక్తవత్సలుడు నా భావంబునందు
యుత్తమ్మైయుండదీ యుక్తినాకిచ్చె
నేనుయుక్తికొలదిని నాశక్తికొలంది
నాయధనములు దోచు నట్లు నెకొంత
చెకొని ద్విపదలుచేసి వర్ణింప
నైకొన్నకథలుంన్యాకథలెత్తిదినినా

భవదుఃఖదురితదుర్జయములీనాపి
వివిధశాస్త్రములెత్తి విభూతిమహిమ
శ్రుతు జీవ్రనినైన శివకథా కథ్యుజేసి
రుద్రలోకమునే చుసరుద్రాక్ష మహిమ
విశదమ్మైయుక కథ్యాదుకవిన్న మంత్రమున
ననమంత్రమ్మ జేచ్చిన పంచాక్షరిమహిమ
పరగనేత్రయమైన బిలుకు ధన్యాలికల
మారుని రూపములిచ్చు మారునామహిమ
సివరాత్రి మహిమ వేద్భించు మంత్రమున
సివునిలోకముగల్గు సివరాత్రి మహిమ
శంభుడుగల్పించు శంకర చరిత్రములు
ఇంబు జంగమ నిచ్చు సత్త్వ సన్నహిమ
పురణంబులే పుండు మాకేనందములెత్తి
సురగేంద్రకంకణాల ధోసగినమహిమ
శ్రీగుప్తా పంబున బాంధవుధరుండు
తగుతపంబున చేంద్ర ధరుడొలుచు మహిమ
సింహాసనుని వేసు క్షితినుండునెక
సంహారించిన యుక్తి శరభేంద్ర మహిమ
వనజాక్షు దేవ్ వమునిచేతులెత్త
వనరవ్యాసుని చేతులొత్తిచినమహిమ
ఇభరక్ష ముకబడి యాశ్వాసములను
నుభకరంబైలోకసుంధరంబు గుచు

వీరమాహేశ్వరాచారసంగ్రహం

శ్రీగిరీశ్వరు పేర త్రిపురేశు పేర
భోగీశ్వరుని పేర బుర్శైలిపేర
పార్వతీశ్వరుపేర బసవేశుపేర
సర్వేశ్వరుని పేర శ్రీశంభుని పేర
విశ్వరూపుని పేర విశ్వేశు పేర
నాశ్రితమ్మైన సర్వసత్సేవ్యమగుచు
పరమేశ్వరు కరుణాప్రఖ్యాతమొందు
విరచించు గురు నతుల విన్నవించెదను
శ్రీకరంబైయొప్పు శ్రీభూతి మహిమ
వినుతోదుతనాది వేదంబులందు
యున సగబ్రాహ్మణోపనిషదినేత్ర్యా
ననమహానమైయుండు నదివిన్నవింతు
శ్రీపరమాత్ముండు శ్రీమహేశ్వరుడు
శ్రీపరమేశుండు శ్రీసదాశివుడు
శ్రీపరిపరజ్యోతి స్వరూపుండు మరియు
రూపింపసాకార రూపంబు దాల్చి
పంచాననంబు సంప్రాపించెనట్లు
అంచితమైన పంచాననంబులందు
ములసి పంచబ్రహ్మ మంత్రంబుల వరు
వెలుగు చున్నతులందు వెలసిలోకముల
మెదల సచ్చాంతములు మునప్రధి వి
గదసి తద్విధి విశిగలుగు నిర్వృత్తి

అందుల గపిలవర్ణంబైన నందిస్త
గోమయంబున బాందు కామరారు భాతి
వలసెంపు శెండవ వ్రాసినది మునా
జలములు తజ్జలంబుల ప్రతిష్ఠయగాను
కృష్ణవర్ణంబైన గోవృషభ
వృష్ణ గోమయమున కామరారు భసిత
మమరున ఘోరాననమున నందునంత్ని
క్రమమున విభ్యయు రక్తవర్ణమున
సురభినామము గోవృషభ గోమయము
మరి భస్మమను పేర మహానియర్యమగును
భువింగిత్రాంబరగు తత్పురుషాననమున
పవనుండు శాంతియుం బ్రాపించునందు
శ్వేతవర్ణంబున శీలధేనువును
శ్వేత గోమయమునం జనార్దనబుక్తి
త్వారనామంబున సత్త్విత్తిబరగు
అరూధింపెంప్పాండ్నైదవద్దైన
యీశానముఖమున నెసంగు నాకాశ
మాశాంత్యతీతంబు నవచిత్రవర్ణ
సుమనస్సమ్ము గోవృసుమన గోమయము
విమలమై రక్తనామమున శోభిల్లు
ననంగసదిర్వ్యజాతమున మహాదేవ
మును నఘోరమును తత్పురుషయీశాన

శ్రీ రమామాహేశ్వరాచారసంగ్రహం

మహితపంచబ్రహ్మమంత్రోత్తమైన
మహానియ్యముఖముల మహాజలావన్ని
షద్వసుంధాకాశంబుం బ్రభవింపు సంధ్య
తివారి నివృత్తయు ప్రతిష్ఠయు విద్య
శాంత్తియు నదిగాక శాంత్యతీతయును
నంత్తంత్తను దయించె నైదింత్త వలన
కపిలయుం గృష్ణ రక్త శ్వేత చిత్ర
విపుల వర్ణంబులు వెలయు నైదింపు
పరగుచు నంద సుభద్రయు మరియు
సురభియు సుశీలయు సుమనానామముల ౨
గోవులు జన్మించెం గోక్షేత్రలు దద్వర్ణ
గోవులకు దయించె గోమయంబులను
మరి భూతి భసిత భస్మ క్షార రక్ష
శ్రీ రుదారక్షైదు భాసురవై క్షనం బరగి ...
శ్రీ ఇశ్వర్యముల నిచ్చు నాదిశ్రీ భూతి
నాశ్రిత నామమై సత్కీర్తిం బరగు
శ్రీ సమాన తేజంబులొసంగుచుం బ్రతి
భసిత నామంబు నం బ్రాపించె చుండు
పాతకంబుల నెల్ల భంజించు చుండు
శ్రీ తతముగు భస్మము నుపేరం బరగు
శ్రీ రూంధినా వదలనారించు వించె
క్షార నామంబున సహజమై వెలంగు

భూతాక్షే ధాతి నిప్రేత పిశాచ
భూతశత్రు వ్యాఘ్ర భుజగ భిల్లాదిక
భయదుష్ట ధరణీశ బ్రహ్మరాక్షసుల
వివిధ భయంబులు విలయంబు చేసి
రక్షింపుం గాపున రక్షనామమున
నిక్షితి చెప్పం దగు నిమ్మదు మరియు
శ్రీ మహానిత్యకార్యములకు భూతి
నేరుంచె భసితంబు గైవిత్తికముల
పొనరింప యచ్చిత్తములకు భస్మము కు
ముముక్షాని శ్రీకారంబు మోక్షకాంక్షులకు
సకలకార్యంబులు సాధించు రక్ష
శ్రీ కలంకములు గన్న దున ఝల్లు శిక్షించు
వదలక యుసి మయూఖ వసార్హ్మము ముల
శ్రీ ధితుల కష్టెపోత్రాజ్ఞ జంబగును
సుస్థితి నందు గృహస్థ జీవులకు
శస్త్రమైనిరజాగ్ని సంభవంబగును
శ్రీ విగాంకె మరి విహావర్గ్ని జంబగును
శ్రీ వీతిగాక శ్రీ వుపాసనాగ్నిజంబగును
యావిధంబున మహాదు యావిగ్రహస్థులకు
భావించి మరి సర్వబ్రహ్మచారులకు
సవిధాగ్నిభస్మంబు సరిందాల్పనగును
సుముఖం బ్రవర్తించు శూద్రజాతులకు

సుచరిత్రముకు చున్నశ్రోత్రియాగార
పచనాగ్నిభస్మంబు ధరియింపనగును
వృధివిష్ణుండా వాగ్నిభూతి యనృలకు
యతులకు ం మరి సర్వమైన
యీవిధంబున మయూరు యి విగ్రహాస్త్రులకు
భస్మంబులు వలనె వ్యాగా మరివనాగ్ని వమంబు
సలలితాత్ములకు స్నానభస్మంబు
శైవశివాలయంబున నున్న భస్మ
మనురక్తి సర్వజీవాత్ములకగును
అమరంగ మరియు రుద్రాక్షల జంబు
సమశాంభవ నక్షిలక్షణాములు వినుండు
అక్షమండలము ధ్వని మండునవాని
అక్షిజాపలా వృతంబై యున్నవాని
యుత్తమైద శశకా యుతమైనవాని
శక్తి స్వస్తికములు సరిదార్చువాని
ఇట్టి శ్రీరుద్రాక్షనింపార్చుదలంచి
నట్టి రుద్రాక్షలోన మరు విభూతి
ఆదిగాంగల యట్టి అయిదు భస్మములు
సాధింప నా పొంచి సంకల్పుండగుచు
పాలు పితకని గోవు బడుగైన గోవు
చాలవేదివెడిగోవు సందిని గోవు

గ్రాంత్రయీని నగోవు గొడ్డైన గోవు
శైత్తమెయిర్వనిగోవు వృద్ధత్వ గోవు
అసి పచిం వన్నెల గోవు ముసమైన గోవు
వైసనంగ హీనంబు వికటాంగ గోవు
వైశ్వా దులస్థులు పైనెదిగోవు
గాశిల్లి రోగంబు గ్రాన్న గోవు
వత్సహీన ప్రు గోవు వదినెంట్టి గోవు
మచ్చు గించు దిగోవు మరియునెద్దైన
కారగాని గోవుల గోమయంబు దిగి
మరియు ధరంబడ్డ గోమయంబు దిగి
దుర్గంధ మెసంగ్న పర్యుషితంబు క్రిమి మిశ్రితంబు
శైత్యం గని భంగి నివియన్నియాని
సలలితంబైన ప్రశస్త గోమయము
నెలంబుదకుండ బెంప్ప సంగంబళ్లైల ముల
ప్రణవ పంచకములు బంచాక్షరముల
ప్రణంతి కెక్కిన పంచబ్రహ్మ మంత్రముల
పట్టి ముఖ్యులు చేసి శ్రోత్రలనెంత్త
చెట్టి వెదోక్త వెప్పైంపారు మంత్ర
ములపై రమములు చేసి ముఖ్యోదకముల
కలిపి శోధించి యాంత్ర ముమన్నై దపు

దివ్యమంత్రంబులం దీపింపఁజేసి
దివ్యభోగములిచ్చు దివ్యవిభూతి
భసితభస్మక్షార పరగు రక్షయును
అసలారన్నైదు నామంబుల
యొనర సంపాదించు యుండ్లు చేసి
తనరఁ దాంచ్చన వెండి తామ్ర పాత్రలను
మారెడ శోకంబు మామిడి వృక్ష
దారుపాత్రలన్నైన తగు పస్త్రమ్మైన
తనకు నిర్ధించు నతగు పాత్రంబెట్టి
ధనము దాచిన లరుళ్లు దాంచి నిత్యమును
ధవళాంగు నాత్మ భోంం దలంపుచునెందల
ధవళవర్ణము భూతి ధరియింపవలయు
వాలాయము నుచు జాబాలోపనిషధి
నిల వర్ణించె నిదిగాక మరియు
కాంధిగాంగాలాగ్నిరుద్రోపనిషధిం
గాదిన శ్రీ భూతి గుణమహాత్మ్యములు
కాంపింపఁగౌళాగ్నిరుద్ర మూంతిరేతిని
ఆపరమాత్ముని కాదిదేవునను
నయమున మెప్పించెనన తన్మాంరుండు
భయభక్తితోన ధీనంబలి కెంకెల్లాగిచి
జగతిశయిం సర్వజగములలోన

౧

శాంగదంగ్ర దగిన శ్రీ భూతి ధారణము
యేవిత్రపంత్రంబ్బుయెది యాంతప్ప
యెండెది రుద్రంబ్బు యెది ప్రమాణ
మెదెది రెఖలు యెది ప్రధాన వ్రత్యములు
యేదెది శక్తులు నెట్టిట్టి ఫలము
లానతియు ప్పష్టనాంతాల రుద్ర
డానతియిచ్చె దానాదిసంఖ్యమితి
ఆనఘాత్మ వినవయ్య ఆన్నిసంభవము
ఘనమైన మహిమలు గలిగె వర్తించు
సంధ్యాదులైన పంచబ్రహ్మమంత్ర
విద్యుత్తము గుంగూంచిన విహితవిభూతి
మరియగ్నిరతి భస్మమంత్రంబుదనర
నిరవాంధనగ్నిదస్మెతి మంత్రమున
జెనరుంద్రియాయుష జమదగ్నిమంత్ర
వారానరమానస్తోకము నత్రియంబకము
జపియించి మరియు పంచబ్రహ్మమంత్ర
జపమున భస్మసుస్నానంబు చేసి
నిరమున నుదుటను చెవ్వల కంఠముల
నురమున బాహువుల నిరుప్రక్కలంద్రు
జెత్రియాయుషమున నత్రియంబకము
నత్రికెఖలనెప్పునది సర్వవేద

యుక్తంబు శాంభవయుక్తమై భూతి
వ్యక్తమై బ్రహ్మాదివేదవాదులను
పరమయోగీంద్రులు పరమపాశుపతు
లరుదార ధరియింత్రు రఖిలకాలమును
ధన్యమై శ్రీభూతి ధరియించునట్టి
పుణ్యుండు భవములం బొందఁడెన్నఁడును
ఫాలంబుపై నెత్రుపరియంత్రంబు
చాలభ్రామధ్యంబు సంయుక్తముగను
శాంధ్యగానిం ద్వి(త్రి)పుండ్రంబు తగను
ఏందులత్రు ధమరేఖ పెంపావనియ్యు
మనియది వంపిన్ను ప్రకారత్వరంబు
గుణాపురజోరుగాంచానరు భూలోక
మును నంద్గులకు నాత్మత్రియాశక్తి
తనరుచురుస్వేదము నంబ్రవర్తించు ౧౦
మెలమిం ప్రాత తృవనమె సంగుశ్రీరుద్ర
దలవదనద్ధిదె వత్తై యొప్పుంద్రు మరియు
కలుగురెంద్ధవరేఖ గారు హాస్వత్వ
ములరు ప్రకారంబు నాసత్వగుణము
సంత్తరేఖంబు నసంత్తరాత్మయును
సంత్తమొండ్లనిచ్చాశక్తిమరియు.

విను తితెల్లైనయఘువేదంబుగలిగి
మనమూర నంద్యుకుమాధ్యందినంబు
సవనంబు శ్రీమహేశ్వరుండు దైవమును
తదితీ విమూండవరేఖ దక్షగోత్రియును
ఘనతరంబైన మకారంబు తమము
గుణము దానాకాశంబు బరమాత్మ
జ్ఞానశక్తియు నంద్యు సామవేదమును
ప్రాణి సాయంసవనమ్మై నిత్యముగుచు
శౌరభిల్లు నధిపశ్రీసదాశివుండు
యిలాభావమున నెప్పు నత్రిప్రుంత్రములను
నెవక్ర నిర్శ్యమలంద్రు నెరశివత్తించు
నిత్యచేంబుగ నుంద్రు నిఖిలశాస్త్రముల
తలతెలనిబ్రుం వద్యాచారులును గృహస్థులును
ఏలఘువానప్రస్థులాం యతులు మనులు
వెయిదమ్మైన పుణ్యులు వదలకెప్పుడును
ముదము నందాల్చు శ్రీమద్యంబు సంద్యు
విద్యుత్తమైన శ్రీవిభూతి దాల్చు
సద్యఃఫలంబులు సర్వకార్యములు
భూతలంబున నెత్తి చాతి వాండైన

వీర మాహేశ్వరాచార సంగ్రహం

నతి వర్జితుండైన నిఖిల జన్మముల
ఘాతకుండై యేయు ఘనమ్మైన ఘోర
పాతకంబులు నుపపాతకంబులను
ప్రతిలేని మహానియ్యభస్మధారులకు
నతివేగమునం బాయు నంధ్రపెంనడును
శ్రుతులు శాస్త్రంబులు స్మృతులాగమములు
అతి పురాణంబులు ఇతిహాసప్రణవ
జపములు శతసహస్రములు సేయంగను
సఫలంబులగు చున్న సర్వపుణ్యములు
శారలభస్మము దాల్చుచున్న వారలకు
తడయక సిద్ధించు తథ్యంబు నమ్ము
సర్వలోకములకు సంసేవ్యమైన
సర్వతీర్థముల నుస్నానమాడంగను
పొందెడు ఫలములు పొందిన భూతి
పొందుదాల్చిన వారిం బొందు నిశ్చయము
వివిధ యజ్ఞంబులు వివిధ దానములు
భుజించెరు వారికి పుణ్యంబులగును
అట్టి పుణ్యములం బొందు నమ్మవో భూతి
దట్టమై ధరియించు ధన్యజీవులకు

నొసలం ద్రిపుండ్రంబు విశదమ్మై దాల్చు
యుసంగ దక్షమ్మణంబు చేవిచేసినను
౧౧ అవికలాతిగుణమ్మై అభివృద్ధి గాంచు
ప్రవిమలను జ్ఞానభావంబులొంది
అరుదారంగులకెల్ల నందరింగూడి
పరమాత్మ సాయుజ్య పదము నొందుదురు
యిందుకు సంశయమించైన లేదు
సుందరంబై సర్వశుభమైన భూతి
వదలక ముప్రోద్ధవాలయముగను
ముదమున ధరియింపుము నినాథనిష్ఠ
అనుచు సనత్కుమారునకు సర్వమును
అనురక్తి బోధించె నాదికాలాన్ని
రుద్రుండు దాము నన్నరాధింగాలాన్ని
రుద్రోపనిషదిని రూపింపుచుండు ॥
అదిగాక మరియును నష్టాదశంబు
లధికమై యొప్పు మహాపురాణముల
అదిరమ్మై వర్తించు నందు లోపలను
సాధకులకు మోక్షసాధనంబగుచు
బ్రంహ్మాదిమునులెల్లం బ్రణుతింపదగిన

వీరమాహేశ్వరాచార సంగ్రహం

బ్రహ్మోత్తముగుచుంన బ్రంహ్మపురాణా
మండ్డలభస్మమాహాత్మ్యంబు గొంత్త
పొండ్డంద్డం బ్రణుతింత్తు భువనంబులందు
బ్రంహ్మపుత్త్రుండున వబ్రంహ్మలలోన
బ్రంహ్మపులస్త్యుండు బ్రంహ్మసంన్నిభుడు
ప్రదిపొందము నసారదాదులతెల్ల
సతతంబు శ్రీకంఠు సన్మహాత్మ్యములు
తెలివిగానల్లంబొందింప్పుచుండ్డంగను
పలుదెరంగులవించుబలితెనారదుండు
పరమరైలాంగింద్రునకరుణానింప్పైన
పరతత్త్వముయినట్టి పరమేశుమామ
వేదగుంహ్యాములైనవివిధధర్మములు
ఆదరంబునబట్టినవియెల్లందెలిసి
వాతపుననవనవేత్త్రయితనెందుగలదు
ఆతులశుభప్రదమైనభస్మంబు
పురికానిజత్త్రిపుండ్రంబునెసల
ధరియించునట్టివిధానవేవిధము
లేవెవిస్థానంబులేవిమంత్రములు
భావింపునధికారదేవతలెవ్వ

రెట్టిట్టిఫలములనెసంగుచుండ్డురు
ఆట్టిమాహాత్మ్యంబులానతింమ్మన్న
ఘనుండుపులస్త్యుండుతగాంతనిట్లనియె
వినుమునారదసర్వవేదోత్తములను
శ్రీతరంబైయెప్పుశ్రీమహాభూతి
లోకశ్రేష్ఠములసర్వలోకములందు
వదలకయెరుటమాండువనార్శ్రమములు
పెలుదమ్మైనవారికిముత్త్రిసాధనము
ధర్మంబులతునెల్లధర్మంబుయిదియె
ధర్మాత్ముతుసెందుధర్మంబులేదు
యిదిసత్యమనిత్రైకాయయుయెల్లశాస్త్రములు
సరసిజాసనవిష్ణుశంకరాత్మతము
పరమపావనముశ్రీభస్మమెప్పుడును
ధరియింత్తురెల్లహరింద్రాదిదేవతలు
ధరియింత్తురెప్పుడుతద్బ్రంహ్మరుషులు
ఆయుషేంద్రాయుషమైనభస్మంబు
సాధింబుబ్రాంహ్మణాక్షత్త్రియవైశ్య
జాతులువెలదమ్మైనసర్వజంత్తువులు
భూతిధరించినంబాందుమోక్షములు

వీరమాహేశ్వరాచారసంగ్రహం

కమలజుతేజంబ్బు కమలాప్తుతేజ
మురరుద్రుని తేజమందు వర్తిల్లి
శోభిల్లినష్టి తేజోమయంబగుచు
శ్రీభూతి వర్తిల్లె శ్రీక్షితిలోపలను
తానిలో దేహంబు గాలిచచ్చుడు యయు
గాశిల్లు తత్ప్రయోగను ప్రవర్తమున
సుశ్రీతిందవమున స్ప్రశ్శవికేంత్తై
అప్రతియగు భస్మమహరంబూసుటయు
సమమంత్రతత్వదర్శనమ్మైన మునులు
విమలవిప్రందుయష్టి విద్యాంసమ్మైన
మధిలోన మరియవమానింప్రందగదు
క్షితినవమానంబు సేయుదురేని
పతితుండు వారందు దాంపరమపాతకుండు
రతింబొందలేదు దుర్గతింబొందు గాని
అతండు తెరె కష్టంబు కధికారిగాడు
అతనింగంసుల బూదనవర్ణంబు గాదు
విశదమ్మెరె విప్రసలంత్రి ప్రంత్ర
మసలారసుంనవాంతండు సద్విప్ర
దనివేదవిదులెల్ల నాడిఖల్లుదురు

మునినాథ వినుము త్రిప్రంత్రంబులేక
యెల్లతపంబులు యెల్లదానములు
యెల్లదుఃఖంబులునెల్లతీర్థములు
యెల్లజపంబులు యెల్లసువ్రతము
లెల్లప్రణ్యంబులు లేలివి చేసినను
అన్నియు నిష్ఫలంబని వేదవిదులు
పంను గావె దొర్త్తింబలు తెచుండుదురు
ప్రరకనాధ్యానలమహేశ్రగ్రద్మైతేయు
వరయత్నగ్రహా భూతన్మైరిబారకులు
యుంత్మైన భూతి ధరియుంచ్చిన వారి
సంత్తతగతిపలాయనములాందుదురు
దానంబు మఘములు ధర్మంబు జపము
ధ్యానంబు తపము తీర్థస్నానములును
ఫలియుంచు ఫలములు భస్మత్రిప్రంత్ర
ఫలములోషోడశభాగంబులేవు
పరమత్రిప్రంత్రంబు ఫాలంబునందు
ధరియుంత్తురేని శ్రీధరుండు పద్మజుండు
భూతేశుండు నమ్మైల ప్రత్యందు గుణుడు
ప్రీతితో బూని సంప్రీతిబొందుదురు
ప్రణ్యంబు పలుమారుంబొంగ దనేమిచెరి.

వర మాహేశ్వరాచార సంగ్రహం. ౧

శ్రీన్మాయయుండై భస్మమది శేనివాడు
యెట్టిట్టి ప్రణ్యంబు శేవిచేశినను
అష్టైమోక్షంబునకవాయణుండుగాడు
ప్రవిమల భూతి సంప్రాదించు తెరగు
వివరించి చెప్పెద వినుము నారదుండ
సకల ధర్మంబులు సకల పుణ్యములు
సకల సౌఖ్యంబులు సాధింపదగిన ౩
కపిలంగోవుల గూర్చి కపిలగోవులను
ప్రపమింప వేదోక్త యుక్తిం బూజించి
శుద్ధండై మరునాడు శ్రీషడాక్షరము
బుద్ధి బఠించుచుం బుణ్యగోమయము
యుర్విమ్మింబడకుండనె కపాత్రబట్టి
సర్పశుంభలంచి యూశాన మంత్రమున
పంచిన మారేడు ఫలములం బోల
యుండలు గావించి యెలునరదప్పరువ
మమర జపించుచు నవియుండ వెక్షి
రమణాన ఘోరమంత్రముల జపించుచును
యుక్తంబుగాన వివేకంబు చేశి
వృత్తమ్మైనా మమంత్రమున రక్షణాము

౧

వైనరసదివ్యజాతమున సుశోధనము
ప్రణవయుక్తంబైన పంచాక్షరమున
అగ్నిరిత్యాదుల నమరగాయత్రి
అగ్నిమండలంబు దాన చిర్ణంబి భూతి
వారిణా మంత్రమున మరినీక్షింగలమి
అరయమానస్తోకమందు శోధించి
కూధిగా నిక్షిమంత్రోక్తనిత్రియను
కూదంజేశిన భూతి గూర్చి ధరించి
కర్మంబులెన్మైన కాంక్షంజేశినను
కామ్యకాంచెన్మైన గుణాముల ఫలము
నెగడించునని మైత్రేయునిగమవాక్యములు
తగుభూతి అగ్నిహోత్రాగ్నిజమ్మైన
హోమకుండములోననుండ భూతైన
ఆమహామంత్రోక్తముగు భస్మమ్మైన
కర్తృత్వమంత్ర సత్కర్తలునెంసల
ప్రాంతిగా చెప్పుదిప్పుంత్రుంబు వినుము
ఆమధ్యమానావితాంగుష్ఠములను
నేమంబుతా నదిలోమ విలోమముగను
మూందువేశలినుముందురేఖలును
అగునఖ్లునేత్రపరియంతరంబునను

వరమాంపోస్వరంచారసంగ్రహం ౧

తరము లయు నధికంబు గాం తుందనింద
తరమొప్పం ధరియుంప గత్తగవ్యములను
నుదుడంబ్రి ప్రంత్రంబు వ్యాదయంబు నాభి
బాదలు తంతంబు న భుజ యుగంబు నను
తరము ధ్యములు మణి కప్లి ప్రత్యలను
సిరము నధరి యుంప్ప జెం నెందు నందు
ప్రతిశ యుంబు గనె ప్పు దాలలాంతు మున
నధి దె వత్మై య్యుంతు నాంతిరు ద్రంతు
వ్యాదయంబు నతు వరునాయుం దధితుద్మై యుంతు
వదలత నాభితి వంవిన్ను దేవ్రంద ను
షవనుందు గతై ముతు బావాయ ముాలంబు
లవి రెంటితి ని యుంధ్య దంతు వు ధ్యములు
తుము రారి మణి కప్ల తుము దవాంధ వ్రందు
గవు తెప్మై పెన్ను తుత ములలారొ చనుందు
పాంపం పశిర ముతుం బ్రి భుందు నంభుందు ను
యూరాం ప్రల తుంగ తగ లిప్పి దెవతులు
శివ పదధ్యాను ల మైశివ మంత్రి ములను
ధవళ భప్న ము షే నందాంబ్లు యుత్యము ము
ఘనుమైన జనుల తిర్ర ము ము దుర్లభము

౧

యిష్ట దేవతలనుం బూంజించు వేళలను
చెలరేగి వేరమంబు శ్రేయు వేళలను
శ్రేష్ఠం మైగ్రా ధ్యంబు శ్రే యు వేళలను
భయమైన వేళ నాంపద వచ్చు వేళ
నతి తాంతే ధర్మ సంనిధి నుందు వేళ
ప్రలవ శ ధరియుంప్పు తుది విశేషంబు
లెందానములు యాంగములం దపంబులను
బలుతి ధర్మ వితములం బ్రాపించు ఫలము
భతియుంచు భన్న ధారునాలతు నిత్యమును
వలదు దానంబులు వలదు యజ్ఞములు
వలదు తపంబులు వలదు తీర్థములు
లతి వత్రి ప్రంత్రంబు లాంభించె నని
కలుగు పెంాక్షములల్లు నలంగ నె మిపితి
వృత్తమైన గారోక్షల గారము యంబు
వృత్తముంబగు వంపిన్ను సె నర వె దొత్త
యుక్త మంత్రంబుల వారముంబు చేశి
ముత్తి ప్రదంమైన ము నిశేష్యమైన
భూంతి తారి న మురుత్రి ప్రంత్రంబు విడిచి
నతి వివారి నుమై నిష్ఫలంమైన.

పరమమాహేశ్వరాచార సంగ్రహం

అవని వృత్తిక దాల్పన వాక్యంబుగాదు
లవని వృత్తిక ప్రతిన్యాయమంటి దేహియును
అర్థితార్థ శ్రీభూతి గిరిశంచునట్లు
కీర్తించునె శ్రుతులు కింద వృత్తికను
లైత్నైన యుష్టి గోపికవెల్లం దొల్లి
శ్రీక్షేత్రం గూడి సర్వాంగంబులందు
అనుదినంబును నలందినట్టి చందమున
అనఘులు ధరియింపు దిదినతిగాదు
చందనంబది సర్వవెదొత్తమగునె
చందనంబది మోక్ష సంసిద్ధికరమె
అరవింద సంభవ వందాదికాలమున
పురుషుల వనితలం బుష్టించునప్పుడు
రమణాంత్రి ప్రంత్ర ధారణాశేయు కారతు
త్రిపుమునను దురులక్ష్మములు చెనెంగాక
అందువద్ది వన్మైన అద్ది వూర్ధ్వప్మైన
వాంఛిభాల ముగల పురుషులు వేరి
అలితంబు వెల్లం దానదృంబు చేశె
వెలయునట్టంబు మూండు రేఖల వేశి
నిలిపెనం ద్దరికెని నిమలంబుకందు
కలయు రేఖలు మూండుగల ప్రసంత్రవము

తనవచుప్ర శ్రీభూతి ఘనులు త్రిపుండ్ర
మెలనరనక్తము దాల్పు నుచితంబు సుమ్ము
అమూండు రేఖల నట్లు శ్రీభూతి
దాం మూండు త్రేఖనుధరియించుటొప్పు
మూండు రేఖలకు మూండుమూర్తులును
మూండు గుణంబులు మూండు వేదములు
మూండు లోకంబులు మూండు వహ్నులును
మూండు శక్తులు మరి మూండు సంధ్యలును
అతుల త్రిపుండ్రంబున తథితారులగుచు
వాంత్ర్యలకి ష్ట్రార్థఫలములిచ్చుచును
త్క బ్రంవస్త్వాచారులు ధరస్త్రవాస్తులును
నిరత వానప్రస్థ నియతులు మునులు
జగతి నానావర్ణజనులు నంగనలు
తగు మోక్షకాంక్షలు ధరియింపవలయు
అగణిత భూతి మహాత్మ్యంబు తెలిసి
వనజాసనాదులు వర్ణింపరేరు
శ్రీభూతి మహిమలు చింత్తింపంగ
నాంభారతి నాథు తల విగాంకుందు
ప్రక్షిపావనమైన శ్రీభూతి మహిమ

నిష్ఠాధరియింపున వ్వనారదుండ ✢
శ్రీకంఠుబ్రణుతింపు శ్రీకంఠుగాలువ్వ
శ్రీకంఠునాత్మలోజింత్తింపుచుండు
యిదిసర్వవేదోక్తవిధిబ్రంపగ్నికత
మిదిమోక్షసాధనమిదిరహస్యంబు
యింతకథసద్భక్తియెసంగి.నిత్యంబు
చెకొనిపఠియించుజెవ్వలారవిన్న
అశ్వమేధములుసహస్రములుశేయు
శాశ్వతఫలమొందుసాయుజ్యమొందు
ననిపలుస్తుందునారదుతల్లిబాధించె
దనరనితధబ్రంపగ్నామునపురాణమున
ప్రణుతించునదిసాతపద్మపురాణ
మునసెప్పుశ్రీభూతిఘనతవర్ణింతు ✢
చెలువొందదమ్మిలాసశిఖరంబునందు
జలజసంభవుండును జలజనాభుండును
శకేశ్వరుండును విఘ్నేశ్వరుండును
గిరిరాజవిభుండును గుహుండుభైరవుండు
అతులశివభక్తానులగుమహేశులు

పతులునసంఖ్యాతప్రమథపుంగవులు
ప్రకటితగంగావాలుకసమానుద్రు
లఖిలసురేంద్రులనఖిలసన్మునులు
ద్వాదశాదిత్యులేకాదశరుద్ర
లాదినవబ్రహ్మలానవగ్రహలు
అష్టదిక్పాలకులష్టవసులును
అష్టనాగేంద్రులనష్టవసువులును
అష్టనాగేంద్రులష్టశైలములు
సప్తఋషీంద్రులుసప్తవాయువులు
సప్తమాతృకలునుసప్తవార్ధులును
గరుడకింనెరయక్షగంధర్వవరులు
నరసిద్ధసాధ్యఖేచరులుదానవులు
నక్షత్రములుమనువులుసర్వప్రాణ్యులును
భక్తితోంగాలుచుచుంబ్రస్తుతింపగను
కరమొప్పుగప్పైనుగొరియుండాను
వారుడుపైరోలకంబైయుంనరుదను
వారుపొందసద్భక్తస్త్మైననారదుడు
నెరయుజూంగిలిమ్మైట్రిపురనతిచికేతినించి
లోకేశునకుసర్వలోకవర్తనము.

శ్రీరమాపార్శ్వరాచార సంగ్రహం

వింతగా సర్వంబు వినవించుచును

దేవ మహాదేవ దేవాదిదేవ

దివ్యశ్రీ విష్ణుదేవుని మూర్తి

వివిధశాస్త్రజ్ఞుండు వివిధవర్ణనుడు

ప్రవిమలాత్ముండు ఘనచరిత్రుండు

శివపాదభక్తుండు ఉత్తముడు శ్రీరామచంద్ర

తవ నిలేలుచునుండు నత నిసర్గగుణము

అర్జునమ్మైన వనిరంప నలవిగాకుండు

నిజభక్త కృప చూడ నే వివేచ్చెయు

మని విన్నవించిన సంతృప్త దేవ

తన రాగమున బొంది యంత ఏతేచి

స్పష్టదులగు చుంన సకల వేల్పులకు

యిష్టకామ్యము లెల్ల నిచ్చి విడ్నాలి పి

శ్రీరాము నీక్షించి శ్రీరాఘవునకు

కోరిన వరములు కృపతో దలచి

తన కొరి యును దాను తపసి వేషమున

వానర ప్రాణంబు వాతెచంత చెల్లి

ధరణికి వచ్చి యీ ధరణిని ఆయోధ్య

పురిచారచారి యసరయు పొంత నుండగను

అచ్చట రఘురాము నాశ్రయించు

వచ్చిన యోగీంద్ర వరులు వశిష్ఠ

ముని కశ్యపాదులు ముదమున వచ్చి

ప్రణమిల్లి కీర్తించి భావంబునందు

హారు ద్వాది యెంచి యరుదంగ నియట్లు

పరమ సంయమి చూచి పరమయోగీంద్ర

నీ నామము ఎయ్యది నీ దేశమేది

ఘనుని యెంచు భూమి తెంచావు చున్నారు

అనఘుని వర్తనంబా నతిష్మనిన

మునుల నందర చూచి ముని వాళ్ళుచుండు

శంభుభక్తుల పేర సంయమీంద్రుదను

గంభీరమ్మైన స్తోత్రంబ నరిని

సదనమ్మె యుండుదు సకల శాస్త్రములు

సదమలాత్ములకును జదివి చెప్పుదును

యిన వంశవల్లభుండ శ్రీరామంబు

విని యరుదుమరియయు నుపించు వేద

జనియరుదము నిన సదమలాత్మక నిన్ను

గని యెదుభాగ్యంబు గలిగె రాముననకు

తదు ఘోరతపమునం గనరాని నింను

పరమాహేశ్వరాచారసంగ్రహం

పృథమిరాముని వంశబాదగంటి వేము
సులభమ్మయ్యె తపఃఫలము శిక్షించె
యిలకృతార్థులమ్మతి మింపార నిప్పు
విచ్చేయుము నినాథ విచ్చేయు మేము
అచ్చోటికే తెంచుము ని పెత్తా ని గొలిచి
చనిపత్తుగాము చారజనివశిష్టుండు
ఇనవంశనృపవృరావిందుండు గాంధ్రునను
మునుల లోపలనుండి ముందరంబోయి
జననాథమిము జూడ సంయమీశ్వరులు
యిదె వచ్చుచున్నారు లెవుడు రేగవలయు
పదమున్నరాముండు బాంధవులు దాను
ధాత్రిజతోంనాడి సౌమిత్రియు భరత
శత్రుఘ్నులును గూడి సంభ్రమంబునను
అరిగి వారలకెల్లనతి భక్తిమ్రొక్కె ___
అరుదార నర్ఘ్యపాద్యాదులర్పించి
అందరిం దోడ్కొని యింపువరమవాము
నందమ్మె (తమ్మెమ్మె) అమరున యోధ్య
నగరంబు బొచ్చి యోనగరంబునందు
మిగుల తేజంబున మిన్నందుచున్న

కోటలు వేదలు గోపురంబులును
పాటింపదగు నట్టిబహుగృహంబులను
నందంద జూచుచునంతఃపురంబు
నందు కెంబోయి పెంపొంద నందరిని
నయమున నింపువాసస్థలం జేసి
భయభక్తి బూజించి ప్రార్థించి మ్రొక్కె ___
వినయంబు తోనున్న విశ్వరక్షకుని
కనిముదంబున బలికె తపదిసంయమ్ముడు
జలజాక్షుని భరాము చంద్రాందనికు
యిల మిడ బరిణాము మెనగు నెనెము
అదినుండి నే వార్తయురయరుయుచుం వినుచు
యిది చూడవచ్చితి మిందునే చరిత
విస్తంతకంటె నువివిధసద్గుణము
అన్నియుంజూచితి మధికంబు గలవు
అనుచుమునీశ్వరుండానతిచ్చుటయు
తనకరంబులు మొగిచి తవనిత్రోంచి
గెలాము వారిత్తుదసర్వయోగీంద్ర వంద్య
నామిడ దగరుణించి నాభాగ్యమునను
యుచలితి విచ్చేశితిదిమిద నాంతు

శ్రీమాహేశ్వరాచారసంగ్రహం

శ్రీచలితసాంఖ్యమదియెమిందారుత
పృణాళ్యత్మనిన్నెబాడగంట్టినికను
పుణ్యుండనైతినె ధన్యుండనైతి
పదమొందెదె నాజన్మఫలమందెనెదు
సదయాత్మనిను గంటి సర్వేశు గంటి
శ్రీనిపెత్మభంగుల నభినుతింపగను
శ్రీనుతాలమ్మెరింతు నచ్చొటి మున్న
ఆవశిష్ఠుండు తస్వపొంది యోగీంద్ర
లౌమికతాబస్మరందరు గూడి
ధరణివల్లభుడయి తపశివల్లభుడు
వారుడు గాంజూడ తపముగ్రాత్మసముడు
శాలుపార శ్రీగౌరి బాలునీదేవి
నెలమిచాయత యుండు నెల్లతాలమును
ఆనఘుండు సర్వజ్ఞుడద్వదక్షయుడు
ఘనుడు నిమ్మళ్లుడు నిఃశమున్ముడుత్తముడు
రాజీవనేత్ర శ్రీరాము నీవంటి
ప్రాజ్ఞులు యూమును ప్రాజశెయుదురు
ఆచారవిశనుల నపచారబాదు
సాంచారులకు వారి సంసగ్రనుండు.

యుచ్చులాంగపటంబులెంత్రయునుంన
వాంచ్చంబు వచ్చుచు మెచ్చుడెవ్వరిని
తననింటు జగములంగన్నవారలను
చనినింటు యెన్నితె జన్మభూములను
తనశిష్యులకు వారి తాంబాయునెత
తనలాంఛనంబులు తనరమొంవించు
నైశ్యాన్మెయుండు - - నెల్లడు స్పష్టి
నెశృదనైన దానెసరి వర్తించు
యూరూపవిమావేషమిది యదియనత
యేరూపమునన్నైననె పారుచుండు
పరగేజీవులకెల్ల ప్రాణమ్మెయుండు
నరయువిద్యలకెల్ల గురుడు యూవిభుడు
నాటితుండనము పర్నాదికంచెరుగు
శాంతింపచెత్మైన ప్రతిమలగూచ్చిన్
యొదెదు జగములునెల్ల నాదించు
యారాధించి యవిద్రంబి యారాధంగనెచున్
నబుడు దానకితంబు నందుద్వాయగను
శ్రీ బలునతుతాద్వాయ నతిద్వాతతాడు
చదువుతునెరవాంది సర్వవేదములు.

పరమేశ్వరాచార సంగ్రహం

శ్రుతితత్త్వపాదములకందెలుమ్రోయు
నారాధ్యమై దృశ్యమైయాదియోగీంద్ర
పేరుదలచినవాయు పెక్కులోకములు
మంత్రజ్ఞుడితడని మంత్రంబు దివ్య
మంత్రమై సర్వతాత్పర్యములనెందించు
వలనెప్పుడితడు రోవశ్యంబు తెరుగు
శ్రుతిశంబుపై భ్రాంతి నంటించినన్న
తాముతుంతురాష్ట్ర గాతున్నమైన
తామింపదగు ముక్తిశాంత బొందించు
ప్రణుతికెక్కైన యుక్తి ప్రభువ్రయ్యాశ్రీభువ్ర
ప్రణవ మంత్రంబు నంబాయకయుండు
రాముయూ వేదపురాణశాస్త్రములు
యూములని బాధించునెల్ల విప్రులకు
పెక్కుశాస్త్రంబులు పెక్కుమార్గములు
పెక్కువంబుగ జెప్పనేర్పరియితడు
శ్రుల్లులన్నైననుసదితంబుచేసి
తప్పించుశాస్త్రంబు కథలు తెలెంన్నైన
యితరులకెల్లను యితరశాస్త్రములు
శ్రుతిశయంబుగ జెప్పియుదప్పులంగలవ్ర

౨

శివభక్తుమైనను శివరహస్యములు
శివ్రనిసాయుజ్యంబు శిక్షింప్రనిఖము
నిజభక్తుధవ్రనవ్రనిలకంఠునకు
నిజరహస్యంబులు నీతానతిచ్చు
నిర్మలగుణశీలనిశిష్టమైన
ధర్మశాస్త్రంబులు ధర్మాత్ముచేత
వినుచున్నరాముండు వేదత్రోమరియు
పురాణిల్లినిలచిన పరమతెలింగింత్ర
పరమపావనమైన భస్మముత్పత్తి
తెరగుతద్భస్మధారుతత్పున్యములను
శ్రవతియుంచున్న శ్రీశంభుభక్తు
జానకిపతి జూచి సంతోషమందె ÷
క్షితినాథ వినుముక్తి శ్రీభ్రాంతి మామ
శాంతులకునైన నునింపారవిన
దురితంబులౌని బానిదుఃఖంబులనాకి
హారులోకమెండుదురాతధవినుము
శివ్రుడు సర్వేశ్వరుడు శ్రీమహేశ్వరుడు
భవ్రుడు పరబ్రహ్మ బ్రహ్మవందితుడు
హారుడుగుణాతీతుడాదిమధ్యాంత

శ్రీమాహేశ్వరాచారసంగ్రహం ౧

శిరపీ-తుండానందవేఘదక్షయుడు
యెంద్మైవమును జగము లేమియులేక
శోధింపనప్పరంజ్యోతిరూపమున
తలయనంతటుస్పృష్టిగల్పించుకొరకు
తపిప్రనసెకమాయతనయాంశలోన
వృత్తమ్మైయున్నట్టివెదత్రయంబునను
యుక్తమ్మైత్రిగుణంబులుట్టిభావించి
వరిశించిమూడుయెవ్వరచియామూంవు
పృథికొనితత్వారముననూర్పుమందు
తనరారబ్రంహోసుదక్షంగమున
వనజలోచనునిందామహోంగమందు
రూధిగాభించినరుద్రునెర్పరుని
మాదబుట్టించితాగురుదుందయదసు
ముప్పురునయ్యావిమూర్తిత్రైత్రైలు—
యస్పరువీరువెవెప్పరుయనిన
అతమూరులతోదనియెగ్రేశిశ్రుడు
వీరుతంత్రినినైనవీరునానుతుబు
గుణాలారయామూడుసునాములువీరు

౧

తనువులధరియించుకొనియుండుదనిన
అవృగాంతయనిత్రైబ్రిత్వయు[illegible]లోన
అవిరళంబైగువేద్యనత్తమాంగునాము
తదిశిబావములబట్టితదిశింపలేక
మదిలోనవెరగందిమరివేగబోయి
కాంతలేకసాత్వికగుణాములంబట్టి
అదిమోంవబరమ్మైననశిరాజసము
ధరియించునంతలోదనుజారినిలిచి
అరయుతపెంగుణంబవియంతగాన
యుత్తరినాబ్రహ్మయెత్తతదయ్యె
[illegible]దనేనంచులేచిగవిళంచి
తానరబావములబట్టియురుసత్వయుత్తి
నణువమాత్రమ్మైననునదియుత్తలేక
తనలోనదుఃఖించిదైన్యంబుతదిది
చనిధరియించెనాసాత్వికగుణము
వారిబ్రహ్మవిష్ణురునదిదాల్చువెరిగె
వారిబ్రహ్మలకునైత్తనలవిగాంచున్న
అసమానమ్మైనతామసగుణంబప్పుడు
అసములోచనుశ్మైనవారుడుధరించి

శ్రీ ర మాం శ్రీ కృ ష్ణ దాం బాం ధ సుం దృ వాం

మాం ము ను నాం ము లు యు ష్ణు మాం బాం రి స్తి

మాం ము మాం ము ల సం శ్రీ ముం ద ము స్తీ శ్రీ

మాం ము ముం జూం చి యూం స్త్రీ శ్రీ ము న ము

శే ము శం బాం ం వి యు వ్వ భు దాం న వి శ్రీ

సం ద ను లాం ద మాం వాం శ్రీ ం బు యూం చి

ప్ర ం దం ద ను శ్రీ వి బాం ం వి వి నే ను

ప్ర ము ను ము వ ర ము త్తు నం న నాం శి వ్య ని

ప్ర ము ను లం బు వి చే ము ల వి తెం ము మై రి చి

న శ్రీ లాం త్రాం ధి శ న రా వ్వి శ్రీ ము మ్యు

ని జు గ ము లు లాం న వ ద వ వి యు ష్ణు ము శ్రీ త్రై బూం శ్రీం

ప్ర భు ము త సాం శ్మ్రీం బు లు ము గు శ్రీ మై న

ప్ర భు ర వ్య ము గ ని త్తు న స్న త వ్వు ము లు

శ్రీ ం ద ల నె వ్వ ము ము మూం బూం జు శ్రీ యు ము రు

ప్ర వి ని స్న బూం శ్రీం ము ద ను ము స్వై కాం ను ము

మాం లాం న ను ం ము ము ము ర వ తె వ్వు ము ను

నే లాం న వ్యం శ్రీ ని స్న రి శ్రీ ద ము

యూం మాం ము వ ర ము లు నిం ము స్న ని శ్రీ

ప్ర ం ము మాం శి వ్య ముం శ్రీ ప్ర శ్రీ తెయు శ్రీ నాం ము

శ్రీ ము స్న మాం దే వ్య శ్రీ వాం ద ము ల ము

ప్ర ము వ్వ రు సు త్ము త్రి హా రు ద మె ఖ ళ్లు

కు ణా ము లె ష్ప డు ణాం ని యుం ద లే ము

ము ని వం ధ్య యు ట మాం తు మెం వ స త్వం బు

ప్ర ల వ ద ధ రి యుం ప్ర ప్ర ది గాం త బ ర ప్ర

చు ల త న య్యు డు ర తి జూం చి ర క్షిం ప

మ న వ్యం డు శ్రీ శి వ్యం దాం వాం త్ర్య ము ల కు

ప్ర ను మ తి తాం వాం రి న న పు గా జూం చి

త రి న శ త్రు ల కు వి ద్యా శ త్రి శ త్రి

యు గు చుం డు నాం ది వ్య నాం గు ణాం త్ర యు ము

తాం త్ర యుం చ్చె యుం డు న ది గాం త ఖాం రు

వి శ్రు త గు ణాం ము ల వి ప్ర లాం గ్ని గాం బి

నం దు ల ను ద యుం చి న ష్టి వి భాం తి

స్త్రై హాం బు నం బూం యుం డు ఖాం తు

బ ర ప్ర ది రి యు డు న స్న భ త్రి న ద్రి ప్ర

చ ర ణాం బు ల కు త్ము త్రి స ర్వ శ యు ష్టి

ప్ర గు ణాం బు లు గాం ల్ప న న లం బు లే దు

తె గ వి యు స్న ఖాం రె ల బిం తిం ప

న వి గాం ల్ప న ని - - న ఖాం తుం ద గ నె

వరమాంపేర్తృతాంచారసంగ్రహం

జపమునన మ్మహేశ్వరునిఫాలమున
నేత్రమ్మెయుండినవిరయఘోరాంస్త్రి
అత్రిగుణాత్మకమ్మెయుండునెరవ
మాంచుగుణాంబులమూర్తినెరవనతు
కూండినవిద్యలెనెరవయుంబగును
వ్రపనిషత్తుల న నుప్రతుమాంత్రమగును
వ్రపటంపవత్సత్మెయుండునాస్త్రతులు
అష్టినెరవయమధిర్బష్టిపెదర్త్ర
నష్టిపాంవరులానవమరపెరవంబు
చేశియాంభస్మంబుచేకొనిపిరాంరు
భాంశిల్లమాంకెనంచాయతేష్టుదుసు
అతిశరుం - -బుగబూయుంశష్టిశ్రీదేవ్ర
శితభస్మమంపారజేయుమాంగనంబు
స్త్రీతులప్రశిద్ధమ్మెశెభిల్లునష్టి
సతతసత్త్నాంములంజరియుంచునెవ్ర
ప్రతిదినంబునుభక్తిబాశింపవలయు
పాంతవ్రగోపుయుంబిదియదుపాండు
ప్రకటంపనెష్టునెపద్మమెంబ్లైన
శాంతచదుర్శినాదుప్రపాసమండి

ప్రాణమల్లినెరవనిభక్తిబూంజించి
ప్రాణములజలములతృప్తిబొందించి
మాంనవ గ్రంచిమురునాదులేచి
చనిశుచిభూర్ణమద్మెస్నానంబుచేశి
ధాంతవస్త్రంబులుధరియుంచిపేన
ధాంతుగాంభూంతిరుద్రాక్షలుదాల్చి
చిరినెరవసుంబూంజచేశితెపించి
ధాంరుణించిదతుండదాంబన్లెరవ
తనత పాంత్రలన్మెనకలధాంతమ్మెన
ఘునసిదాంద్రముల్నెనమృణ్మయంబ్లైన
గాంతున్మెరవస్త్రంగంబ్లైన
ఘూందుపెంత్మెనదాంపురపెంతస్మైన
తనతుసిద్ధించినవగుపాంత్రలాన
ననురత్నానాదిగాంయత్రమంత్రమున
గోమాంత్రపెంశించబష్టినెరవయుంబద్దు
భూంమిప్మెబదతుండబూంర్వమ్త్రమెన
తగుపన్లెరములనంగంధద్వారమంత్ర
పెరిబరింప్రచుబష్టివాంనరనెరవయము
మరియుత్రేవర్ణమభజిమమంత్రయమున

శివపూజా పాశుపతాచార సంగ్రహం

వివిధ యోగము లెల్ల విచ్చి శోధించి
శ్రీ రాయ లక్ష్మీ శ్వయంబనెడు మంత్రముల
సారయోగ మయ ములో నేరసులు తెలిసి
చెనసి తెంది యొక సంపూర్ణ సంస్కృతి మంత్రముల
గోప్యంబు సంగోప్యంత్రంబు సంకలిపి
వివిధ పంచాననత్యేతి మంత్రముల
పదసెందమ ముద్రలు పదునాల్గు చేసి
ముందు జంపిన యుక్తి ముఖ్య పాత్రలను
శ్రీ స్థిర ముద్రలు పెట్టి శ్రీకరంబించి
బుద్ధ్యుదు స్వప్న పెర్త్ర విధానమున
తావనార్థ మైన ముఖ్య స్థలంబు
శోధు గా శోధించి భూసు క్షేత్రము దు
శ్రీంధు పావకుంత్రతి స్థాపన చేసి
పదునాల్గు ముద్రలు ప్రణవ మంత్రముల
వివిధమ్మై యుంటి గప్తి రా పోవు
సుందరంబులో బద్ధి సౌస్యతంబు నకు
నిండారు పుట్ట ముననిజ శాస్త్రరి ని
రెలు మతాని ధన వత రెసమోం మంత్ర
ములు త్రిపురాదశ జయాంగ్లుల నదింగావె

తనర పంచబ్రహ్మ మను మంత్రములను
మును కాని నమో హిరణ్యబాహవే
యని యజుర్విధిత మంత్రముల
సామ వాస్సంత్మై ఋతం సత్యమంత్రముల
ప్రస్తుత శిలల సాధ్య వ్రతుల చెంపార
జెస్సెందగా తతస్పిష్టం క్రమత్తులను
సాధ్య పాంత్రము గబలితె సకల మంత్రముల
శ్రీ వాయు తులాంగి వెల్లి యదియు వెదాంత్ర
హావనంబు గావించి యచటి విప్రులకు
తవిలి యధా శక్తి దక్షిణాలిచ్చి
యసలార భూత వేదస మంత్రములను
శాంసకత ద్వం విప్ర ప్రయుకలు గప్తి
శ్రీ నలాంత్రి బూజించి శ్రీ మహా విప్ర
జనులు సుందానను భోజనములు చేసి
రెలు నరత ద్వం విప్రులో పాతె ముందు నాల్గు
దినములు విభూతి దివి యుక ప్రంచి
శ్రీ నఘు ద్మైవతిశంచి యూమురు సాదు
చని పుణ్య జలముల స్నానంబు చేసి
ధవళాంబరంబులు ధరియించి మించి

ధవళభస్మము మేన దండిగా నలచి
నెతితో రుద్రాక్షం దాల్చి నియతి మంత్రమున
భూతి గప్పిన యజ్ఞోపవీతకలితవిశి
ఆచమ్య నిడలం బ్రచు యాగుండమునకు
శుభళీలతోఁ జేరి దశోపచారముల
గా నర్చించి వ్యాఘ్రవర్మతుల నందున్న
ఆసనంబు చల్లాంచిన యగ్ని రతిం
భస్మమంత్రంబుతో బెట్టి మరి యగ్ని
రక్షిమంత్రంబుతోడ - - - గిచి
మరి గంగ జలములనైన సుగోమూత్రమునను
గలిపి ప్రాణాయామ హాని యగ్ని భూతిలోపలను
ప్రసిరంబున గరుదాం స్మరతుంతు మము
వెస చంద్ర చందన విభూతులనారి

మంత్రంబు - - తోడి

శోషిత బ్రహ్మ మంత్రోక్తి తోగలిపి
అమ హౌ ప్రణవంబు నందావహించి
నిచ్చుర స్వార నిరూప్య యను మంత్ర
ముచ్చరింపుచు భస్మము నరసంత యును
వటుకంబులాంగిం జేసి వది నెండ బెట్టి

ఆటు దాంచి నిత్యంబున దిదాల్ప వలయు
ముత్తెనోరిన ప్రణ్యము తృతి భూతి
భక్తితోఁ ధరియించుబరిచర్య వినుడు +
అరుణోద - - యముంగాని యటుమున్నలేచి
పురికాని తానుచి భూర్ణ ముక్మై యుదక
స్నానంబు దగఁజేసి మెనిష్ఠం ధౌత
శ్వేమ వస్త్రము గట్టి యాచమనంబు చేసి
దాపలి కేల శ్రీభూతి గొంచు
ఖాసురంబుగాఁ బెట్టి పరమ స్వరూప
దలపుచు ప్రణవ మంత్రమున బట్టి| ఆలరు
అలరు/ సద్యప్రణవముమంత్రములు ను|జపియించి
జపియించి/ ముఖ్యయీశాన మంత్రమున| సుపమతోశిరముననుసర
బ్రాత్తించి మరి ముఖంబున తత్పురుష మంత్రమున
తారల నఘోర మంత్రోక్త వ్మైయెఱప
తనరారు వామ మంత్రమున గుంహ్యమును
యన యుస దివ్యాచారత ముననెందములను
ఆయిదు మంత్రంబులన్నైదు రావులను
ఆదినుద్ధాళిన మదిచెసి మరియు +
తలగాని యరాపాదతల మస్తకముల

శిరమావేశ్వరాచార సంగ్రహం

తలయు సర్వాంగమోంకార మంత్రమున
నలది భస్మస్నానమది చేసికొంత
తలపు పంచప్రణవ మంత్రము గూర్చిపట్టి
ఆత్రిపుండ్రధారుణాత్రిజగంబ్బ
నాత్రిమూర్తుల జననునాత్రిలోచనను
ఆసమాస్త్రుదలచి నాపదాస్త్రరింగూడి
నెసలంద్రిపుండ్రంబు విశదమ్మెయులొంది
ఆసమార భుజయుగంబును మధ్యయుగము
మణికట్లు తెంది సంస్మృతి నాభియుందు
పార్శ్వదయు దేశంబున ప్రదరంబునందు
తదియు తంతమునందు తనంబులందు
శోంద ప్రుక్కలు రెంటు పృష్ఠభాగమున
లందు రెంటును మూర్ధ్నియెందు చెంపొందు
భూతి శోభిల్ల త్రిపుండ్రంబు దాల్చి
శ్రుతినాచరును డ్మెప్రియమ్మైనయట్టి
నిత్యకర్మంబులు నిఖిలధర్మములు
నిత్యదేవార్చనానియమంబులెల్ల
చేయు పేప్రర్యంబుశే యుండిమారు
పాయక గుణములు భరియింపలేరు

తాప్రనమారు యాత్రముమున భూతి
తాలించి ధరియించితదు నెప్పు సర్వ
జగముల స్థావరజంగమాత్మకము
నెగడింపరెయున్నని లిచిమద్గురును
ఆవ్రగాంతయు నియుప్పుడావిధంబునను
వ్రవిధుల చిత్తమ్మై భస్మంబు గూర్చి
సందమెనుల దాల్చి నిటలనేత్రను
పెందియు బ్రాఖిల్లి వినయంబుతోడ
ఖ్రాంకరుణికర ప్రాంగుణాధార
మాకుదండ్రి విగానమున్నించి మరియు
ఆనతియిమ్ము నాంతాంయు ష్టమెంత
యోనియమంబు ననే రతినుందు
మనవ్యందుశ్రీశిఖంత పవారిజూచి
వానరనారెటుక్కాత్మయూర్వులయందు
విరాతమ్మర్శత్రియు మాంస్యానశత్రి
మారతునారయుష్యంబు మిఠమమ్మైయుందు
ఆఘుదనితల్పాయువ నిరాంన వచ్చు
నిజముగుంగానినా నిశాప్ప్రసవెలుతటి
ప్రాంగార్యయునైయుండు పోలు పారరక్త

శరభాంకేశ్వరాచారసంగ్రహం

వర్ణంబుగల వేను వదలక దాల్చి
ప్రణవస్వరూపుని పరబ్రహ్మను నను
తనచేత రాజసంబున బ్రవర్తిల్లి
క్రమమొంద విశ్వరూపంబు గల్పించుచుండు
కమలజుఁ గంటెను గమలాక్షు నేను
ఆయువును బలమును నధికంబు గలదు
పాయక సత్కీర్తిఁ బరగు నానాళ్లు
నిర్విషయుల యంతఁ జేతాయు నగును
యీశ్వరుండనుచు నన్నెరిగి సాత్త్విక
గుణమున సత్కీర్తి గాలుచుచు సృష్టి
వానర రక్షింపుచు వాగీశలవర్ణ
మతిశయిల్లుచునుండుదు మహారుద్ర
దతండు మృత్యుంజయుండై బావ్రచేత
అఖిలబ్రహ్మాండమాలికలు ధరించి
అఖిలంబునతువినాతు నధికుడైయుండు
భావింప నాదిమబ్రహ్మను నన్ను
భావించి కొల్చుచు పాయక విరు
సేవింపరె యున్న శ్రీమహాదేవు

దావిమలాత్ముల తానతి యుక్తియు
శ్రీమయూడు మునుంద్రులు నబియుండి గాంత
నేమంబుతో భూతి నిత్యంబు నలది
శివపదధ్యానంబు శివమంత్రజపము
శివలింగపూజయు జేయుచు సృష్టి
రమనాతో బుద్ధింప రక్షింప త్రింప
క్రమమొంద గానాది తత్త్వమై శిల్లి
శ్రాంద నందివరింబూజ చేసినను
అందుల ఫలదాత శ్రీవిశ్వేశ్వరుడు
యేరా ప్రయు జేవ్రడెట్లు గోరినను
ఆరాపమున పూజలట్లు గైకొనుచు
వరదుడై వారి సద్భావంబు కొలది
ఫలములు గరుణించు పరమేశ్వరుండు
భూనుత విమ్మన యీ భూతిసంభవము
జానకిపతి నతు సంక్షేపము గను
చెప్పితి కథ చెవుల నాలించి
తప్పుక విన్నను తగ బలించినను
పాపంబుల నొగి సౌభాగ్యంబులొందు
యేపార వ్రన్యంబులెల్ల సిద్ధించు

శరవణాహోత్స్వరాచార సంగ్రహం

శ్రీటవిందశివలోకమందు సంతతము
విటలలోచనుచేరి నిత్యుడ్డైయుండు
ధరణీశవినుక్మైవ ధర్మమింకాతటి
ధరణివృద్దైన బ్రాంతస్నానవూంది
తర్మంబులెల్లను గదపిముప్రోడ్డు
తర్మసంవారు నిలకంరు బూజింప
నరకవాంరంబగు నందరుగ్రోదయమున
ప్రరవాంరుంబూజింప ప్రంన్యమానసుండు
నైరయరునాత్రయ నిమర్మస్తదగుచు
గరళకంఠునిజేరి కడుత్రీతిసుండు
సూర్యోదయమువేళ నూతిబూజింప
సూర్యదివ్యులనుండు సూర్యాత్రుగాలిచి
కమలాప్తుడుదయించు ఘదియరెయక్కటియు
సమకాని శివునిప్రాజలు శేయువాడు
దివేంద్రబాందిన తేజంబునెందు
దేవేంద్రగురుడైన దేవునింజేరు
చండాంశుండుదయించు రెండవఘదియ
నండజపందడు ననర్ణంబురేని
పరమాత్ముత్మైభవ ప్రభలంబెంపాంది

భవములందక యుండు భగ్నలోకమున
మూఢవఘదియును ముక్తింతి దేవు
గూఢి ప్రాజలుశేయు గునాపంతుడెలవి
చాలంగుచెర్రిన్ని సమతేజమెసగి
భాలాత్రుకాలు వునబాయకయుండు
శ్రీనాల్గు శ్రీయిదును శ్రీరును లెదు
మాన్నైన ఘదియులు మరియు నెక్కౌతటి
కానరగొన్చినవారికు గాత్రుపురితి
జనిమరుర్గ్గనాముల నమశక్తినుండు
తనశక్తికాలదిని తగసేమమునను
శ్రీనయుంబు శ్రీశంభున బర్ణంపవలయు
శ్రీకంరు ప్రాజకు బిత్తంబునందు
మైకాన్నవుతములు తదచెపర్ణవలయు
లెద్దైనప్రాణంబు విూదవచ్చినను
శ్రీదినేమము ప్రాన్ని శ్రీదిదవ్వరాదు
వసుధప్పైనేపాటి పుశ్రీభంగవ్మైన
శ్రీసమాత్రుపురితేని శ్రీభవునియాజ్ఞ
శ్రీజములుఖుండ్డైయుండు నట్లుగాపునను

వీర మాహేశ్వరాచార సంగ్రహం

నిజమైన వ్రతములు నెగడింపవలయు
గురునాథు డటు మున్ను కృపచేసినట్టి
వరలింగమూర్తిని వాలాయమునను
ప్రాణలింగంబు దాబాయకెప్పుడును
ప్రాణములు నొక్కుట పరమార్థమందు
శిరమున ధరియించు శ్రీలింగమూర్తి
నరు డారబూజింపుటదియ యుత్తమము
పరమేష్టి విష్ణులు బహుదివ్యరుషులు
సురలు దైతేయులు సూర్యచంద్రులును
తరమర్థిబూజించి శిరములమీద
ధరియించియుందురు తమప్రాణవిభుని
తెరగొప్ప శ్రీలింగధరుడైనవాడు
పరికింప నెట్టి పాపాత్ముడైన
యమలోకమునకేంగడే మునినర్థింప
దమరరుద్రునిలోకమందు వర్తించు
ననిన శ్రీరఘురాము డాశ్చర్యమంది
మునినాథ భువిమీద మున్న దోషములు
తొలరిగి సర్వము చేసి యీశ్వరుం గొలిచి

తరముగ్ర నరకంబు బారకుండ యట్లు
వినబోద్యమీమాట విశ్వంబునందు
జననిగర్భంబున జనుడున్న యదను
అప్రార్వత స్వర్ణంబులతనితె నెలసల
నెపారసర్వంబు నెముడు వ్రాయించు
వదిజిత్రగుప్తుండు వ్రాశిన వ్రాలు
వృథములై వర్తించు తొలగింపరాదు
తనవ్రాతకొలదినితనకర్మఫలము
అనుభవింపుచునుండు రఖలజీవులును
అదిదప్పుతెరతి అనతిష్మనిన
సదయస్వరూపుడా శంభభక్తినియెల +
వృధి శిశవి నుసర్వ భువనేశు భక్తి
అతిసూక్ష్మమైయుండు నదిగానరాదు
తపమంబు తోనైన తలలోననైన
అపహాసింపుచునైన యటనిందనైన
యెలమినీశ్వరునామమెనామమైన
పలికనెకజన్మపాపంబులెంత
శతజన్మముల దానుసమకూర్చుకొన్న
అతిఘోరదురితంబులన్నియు నాయు

పరమమాహేశ్వరాచారసంగ్రహం

శ్రీదిగాంతవై దొంత్రమైనభస్మంబు
నుదుట ధరించిన నుదుటిపై దొంగ్లి
పాతకుండైనయుబడిన దుష్కర్మ
వ్రాతలచ్చటి భూతి యొప్పెతాళ్లు
తర్నద్వయంబున తాంత్రలబెట్టినను
తర్నంబులాలించుఘన దోషములగు
గళమున భస్మంబుగలయబెట్టినను
గళములుదు భార్యజనంబుల దోషములగు
బాహులంబూసిన బాహుల దుష్కర్మ
ద్రోహంబులన్నియుం దొలగు నాత్మలవు
ఉదరంబుపై భస్మమెలనరబూసినాను
మది దలంచిన దోషమదియెల్లవాయు
ప్రక్తలంబూశిన పరతాంతగూడి
ప్రక్తస్తాంగిఘ జేచుర్హపాపంబులగు
పెనుపొంద నిజనాభిబెట్టిన శిక్ష
మునవచ్చు దోషంబు మలిప్పురేమియును
పృష్ఠభాగంబునం బూయుదురేని
పృష్ఠదోషములెల్ల బాలియుచునుండు

నేత్రదైత్రదవహ్ని నెటిట్టిదోష
మత్రదత్రదసంచాప్రనష్టి భస్మంబు
శ్రీజుదు విష్ణుదు రుద్రదఖిలదిక్పతులు
నిజగతోధీశులు నిఖిలదేవతులు
పరమయోగీంద్రులు బాయకెప్పుడును
శ్రీరందారభస్మంబులలదుచుందురురు
వలనెప్పు జపతపవ్రతయజ్ఞతీర్థ
ఫలములు శిద్ధించు భస్మధారులకు
పొందైన భస్మత్రిపుండ్రంబులేని
సంధ్యయు హోమంబు జపము సంబూజ
దానంబు తీర్థంబు తపము నుముఖము
తెనియమంబులు యుల్ల నిష్ఫలము
భనితంబు యుద్ధరిసె సలనులేక
వసుధను జరియించువాడె పాతకుడు
పాతకుడైననే జాతివాడైన
భూతిదాల్చినవాడె పుణ్యుడుత్తముడు
శ్రీష్టిజేపుడు నరతమునుచారలేదు
ప్రఖ్యుగులకురాదు ప్రరమైరిజేరు +

మరియరుంధతి వచ్చి మఘుగుంద మునను
యిరవైన శ్రీభూతి యించుక దివిశి
శానర మృత్యుంజయమను మంత్రమునను
మనమున నిలిపి దబ్రాహ్మణాయుదదవ
పడియున్నయోగకు ప్రాణంబు వేచ్చి
అదరంగముం సున్నయత్నుదానుండె
ప్రాణనాయకుడిట్లు ప్రతుకుట సూచి
ఆనాతి సంతోషమందిముంనున్న
త్రవమున సూరేంద్రుడు పునంతటను
కుమతి వెందియు సెక్కల్పార ప్రతిజ్ఞతి
మరియుత్కలముల్లోన మదియించి చంపి
ప్రరుషుండు బచ్చిన పాలతి దుఃఖించి
మరి ధర్బిచితించె బిప్పి మగుప వాజేరియు
మునినాధుడా ప్రశ్నమ్ము దితనేత్రుంచి +
వనితన విస్రైల రగచెదు శ్శాన్లి
జమదగ్ని మునికి తపమునందునను
అమరేంద్రునకు నాతు అమరము మన్నారు
జేవంబు వారయిన శ్రీభూతివలన

జీవంబు వచ్చి యీ సృష్టిసన్నారు
యదినా వశ్రీభూతి యతని నిష్టైజిన్లి
బ్రతికించుట విరవత ఘామనే వనుచు
మరియు మృత్యుంజయ మంత్రాత్తము నగను
సరిలేని శ్రీభూతి చల్లి మాత్రమున
శాపమోక్షము మెంది సయ్యన సింగ
రూపంబు మానుస్వరూపంబు దాల్చి
సతియును దానును సన్మనంద్రనను
అతిభక్తితో మ్రొక్కి ఆచిందు పుచున్న
అంతనా వృత్తాంతమంతయు నెరిగి
సంతసంబున వచ్చి సర్వదేవతలు
శ్రీదధిచి తెప్పి చేతులు మొగిచి
ఆదిమ్య మునితో దననిర్ల వారు
పరమ సన్మని చంద్ర పరమ యోగీంద్ర
పరమేశ్వర ధ్యాన భక్తి సుజ్ఞాన
మునివంద్య తారుణ్య మూంతిన్నెనెవు
మునినాధున తశాపమోక్షంబు చేశి
యసగ ప్రాణములిచ్చి యీ సుచిన్నితను

వరమాం వైశ్వర్యాచార సంగ్రహం

వసుధన్మైదు వతనము వాసకెవివ్ర
నెరయబున్న్యాములెల్లనిశుశిద్ధించె
పరమపావనమ్మైనభస్సంబు మవిాము
వినవేదుకయ్యదు వినుపింప్రమాతు
ఆనినదధీచియుంపొరనిట్లనియె +
సురులారవినుడు విశ్రుతభారతిమవిాము
విరచించిసర్వంబు విఖ్యాతముగను
తేపారనెటనారు యేంశ్లతున్నైన
శాపింపవనిర్ణంపమైపరెవ్వరును
వాతతధసంక్షేపమెుందజెప్పెదాను
ఆతుటితాత్మనులార ఆమవొర్త్వంబు
వారిశంతరులవంతన్నైననలదిగాతుండు
తరమెుప్పుతప్పున్యాకధవిందురేని
ఆతిఘోరముగుబ్రహ్మహత్యాదులణాగు
ఆతులితప్పణ్యంబులన్నియుంగలిగె
లోకసన్నుతరుద్రలోకంబునెందు
ఆతధమార్లెల్లనాలించివినుడు
ఆదితెనాదిరెమ్మయులరినయుష్టి

నదిబ్రంహాప్రళయమందరుదారదొర్లి
యింద్రుండులేక హంశింద్రుండులేక
చంద్రసూర్యులేక జగములులేక
దేవతులునులేక దిక్కులులేక
యేవంశనెబ్రాటనేవియునులేక
తెకానర్ణవంబుమ్మైయల్లవాధులను
లోకలోకములెల్లలాగానియున్న
ఆప్పుడుపరమాత్మదక్షమధ్యమున
యెప్పుడావటవ్రిక్షమెుతటితల్పించి
నిలిచినవిత్రించినరజాదరుడు
జలధిపైవటపత్రశయనుడైయుండి
ప.టుతరంబుగనిద్రపాయనివేద్య——
నదియున్నవారితెబ్రంవర్షందంబులప్రదు
వాతప్రస్నూరునెతతాలబదియును
మత్స్యవనిరువదిమస్తతంబులాను
మత్స్యనెమత్స్టివమత్వంబుత్రియును
తెన్నవజాందంబుతెసగధరియించు
చున్నమదనాభిమండలంబునాను

వలనైన రోమశాదిప్రభృతిసన్మునులు
తిరగలకేశ్వరునకుంతపముశాయగను
శాంతవున నిద్రించుయుంటి రాధిపుడు
గతమైన లోకములు కల్పింపదలచి
సూచిభావమునందు సృజియింపతిరగు
ఱేచందమున నాత్మసేవియుంగాంత
సతితాపసంబునను జ్ఞానమున నను
ధృతిచెదిపలుమారు దుఃఖింపుచున్న
అంతలో పరమేశు డభవు డీశ్వరుడు
సంతతానందుండు సర్వేశ్వరుండు
ఆద్యంతరహితుడు ఆపరంజ్యోతి
సుధ్యానగమ్యుండు సురలోకగురుడు
వలనొప్పుగోక్షీరవర్ణంబుతోడ
వెలుగుచుగన్నులవిచ్చింపరాక
యుసగ నింతంతని నేర్చి వర్ణింప
వశముగాకున్నది ఆసమానతేజ
మధికమై వెలయుబ్రహ్మాండసంఖ్యములు
కదిశిదేహంబునకడుదేజరిల్ల

పాటింపనెక్కిత్త కోటిబ్రహ్మాండ
కూటువదండలు కోలదిక్కలాంము
శిరమునసురమునంగరయుగంబునాను
సరిసెప్పుప్రక్కలచరణయుగములాను
తెరగొప్పుమహానియుర్విదివ్యాంగములాను
పరిపూర్ణముగదాల్చిబ్రహ్మాండమొకటి
బంధితమైవదిజాంతబట్టియామోద
సంతతమైచుచునవురబట్టుచును
ఘనతరప్రభలుగ్నైకొనియున్నమూర్తి
గనివిస్మయంబునకదుభయంబునాను
ఆరుదారనబటసాష్టాంగుడ్మైమ్రొక్కి——
తరములుమొలిదించిశిరమునంజేర్చి
శ్రీవిశ్వనాథునిశ్రీదివ్యమూర్తి
భావించిసద్భక్తిబ్రణుతింపదొణగె
యీశ్వరశ్రీమన్మహేశ్వరరుద్ర
శాశ్వతపరమేశసర్వేశయీశ
సర్వజ్ఞశ్రీశంకరశంకరభర్గ
సర్వాత్మపరమాత్మసర్వభూతాత్మ
ఆత్మత్రనిర్గుణాధ్యాత్మనిర్ముక్త

శ్రీ రమా విశ్వేశ్వరాంచార సంక్షేపం

భవ్య సదానంద భక్తమందార

విశ్వమూర్తి వినవు విశ్వరూపుడవు

విశ్వముఖుండవు విశ్వచక్షుడవు

విశ్వబాహుండవు విశ్వపాదుడవు

విశ్వాత్ముడవు నవ విశ్వనాథుడవు

సర్వేశ నదివ్య సన్నవర్త్యములు

సర్వంబునావించి సర్వవేదములు

పొంగద నొపక భీతి బొందివర్తించు

పొంగదనాంతల విలెభువనాధినాధ

నిమహాత్మ్యము యెరుగని మూర్తి యెరుగ

నిమహాత్మ్యము మూర్తి నివ యెరుగుదువు

నిఖిలలోకాధార నీకు మ్రొక్కెదను

నిఖిలలోకార్చిత నీకు మ్రొక్కెదను

తారుణ్యరూప శృంగార మ్రొక్కెదను

దారుణకాంర గంభీర మ్రొక్కెదను

సన్ముని ప్రార్థ్య పథసదన మ్రొక్కెదను

బహుళ పద్మగర్భార్చిత చరిత మ్రొక్కెదను

వినుత సద్గుణా వేదవేద్య మ్రొక్కెదను

సకల బ్రహ్మాండ భూషణా మ్రొక్కెదను

అకలంక తేజ దివ్యాంగ మ్రొక్కెదను

చిన్మయరూప శ్రీశ వ్రద మ్రొక్కెదను

మ్రొక్కెదనే దివ్యమూర్తి నిను గోరి

మ్రొక్కెద గల్యాణమూర్తి సర్వత్ర

నిపై వ్యరి దేవ నీ దివ్యమూర్తి

భావింపగా లేక భావంబునందు

అజ్ఞానమెందితి అత్మ నదివ్వి

సుజ్ఞానవేషంబు సాధింపలేను

తలవ నన మూర్తి వలహారయలేను

పలుతలనీ మూర్తి పలుకదులభము

తన్నులనీ మూర్తి తనుగాన నాచరము

యున్న నీపరతత్త్వమెరుగ నేవిలయును

శరణాగు బొంచిన యుష్టిజనుల మన్నించి

కరుణాతారక్షించి కర్తవ్యములగను

సదయ స్వరూప నిశరణు బొంచితిని

మదిలోన నగరుణించి మన్నింపవలయు

నెరగనే విలయును నన్ను కరుణింపవలయు

ప ర మే శ్వ రా చా ర సం గ్ర హం

శ ర ణా లు చా చ్చి న యు ష్టి జ న ల ను స్నిం చి
త రు ణా తా ర త్నిం వ గ త ర్న వు న వు
శ్రీ వృ త్తి మ్మై తో చు శ్రీ భ వ ని రూ పు
సు వృ త్తి ము గ నే సు చూ ం ద జిం రె ద ను
తె ల్లిం బు నా ం తు ది వ్య చ త్రు వు లు
స ల్లి ల త రు ణిం ప్ర స ద్మా వ మె స గ
శ్రీ ను చు బ్రా ధిం చు చు న మ ర సా ం ప్రాం గ
ము న స్త్రు త్న చు స్త ల రూ ము ర త్మై రి చూ ం చి
ప ర ము స్వ రూ పు డు భ క్త వ త్స లు డు
ప ర మే శ్వ రు డు శి వు డు భ క్త లో లుం డు
శ్రీ త్రు యు ము ర్తి ధా న త ని తి ది వ్య
చ త్రు వు లో స గి న - . చా ల న త్రిం చి
స ద ము ల శు ద్ధ సం స్ఫ టి క వ ర్ణ ము ను
వ ది వే ల చం ద్రు ల ప్ర భ దే జ రి ల్లు
చా తెం దు ధా ర ణా ము భా ల లో చ న ము
న ల తం తం బు ను ని ఖి ల సుం ద ర ము
వి వి ద మ్మ శో భి ల్లు వి జ్ఞా న ర త్న

వ ర నం బు వా తెం దు ద శ పం క్తు లు ను
ప్ర థి త మ్మై వే ద త ల్లి త నా ప్రు రం బు
శ్రీ తి శ యు ము గు ప ర మా నం ద లీ ల
తాం చ న న వ ర త్న ఖ చి తం బు ల గు చు
నం చి తం బ గు శ క్తి న భి ర మ్య ము గు చు
ము ణి తుం ద లం బు లు ము ణి తి రీ ట ము లు
ము ణి వ త కం బు లు ము ణి కం క ణా ము లు
విం త మ్మై న ర త్నాం గు ళీ య కం బు లు ను
ప్ర తి లే ని మా ణి క్య బా హు దం ద లు ను
ది వ్య భూ ష ణా ము లు ది వ్యాం బ ర ము లు
ది వ్య గం ధం బు లు ది వ్య మా లి క లు గా
చెం మెం ద ధ రి యిం చి చె లు వై న వా ము
స న్న ప్ర న గ ప్ర ను గాం త ద్రి ష్టి యు ను
చూం ది ముం ద ట ను న్న చు వ న వ ల్ల భు ని
యిం ది రా ధీ శ్వ రు డిం ప్పు ర చూం చి
యి ల చూ గి తె లు త్తి స ర్వే శ్వ ర ని న్ను
శం బు వా ర గ న్ను ల శం ద గం టి గా ని
న ది వ్య తే జం బు న ది వ్య రూ పు.

పరమాంహేశ్వరాచారసంగ్రహం

నేదియు మదిలోన నెరుగతున్నాద
శ్రీజ్ఞానముగు భావమునొంబనాంలోన
విజ్ఞానదీపంబు వెలిగింపజేసి
మంనింపవే యన్నమధున్మైరినను
యన్నంగనజ్ఞానమేవిం మ - రియబోదు
దురితసంహారంబు దుఃఖనాశనము
పరమవిజ్ఞానంబు భక్తివర్ధనము
తాప్రనశ్రీభాంతిగాంనిసుజ్ఞాన
భావంబుగలుగదు భాలంబునందు
భస్మంబు ధరియింప్రప దాన్ముత్ను నేను
విస్తయంబుగ మరి విజ్ఞానదృష్టి
చనివాంధిలో జలస్నానంబు చేసి
వానరచ~~స్త~~స్నానమెులిజేయునను
పరమవిజ్ఞానసద్భావంబు గలిగి
పరమాంత్మనాంత్మలొంపలగాంనవచ్చు
ననియాంనతిచ్చినానావిష్ణుదనిమె
ననఘునియాంజ్ఞను నజ్ఞచేశెదను
వనజబాంధవనేత్ర వాంధిలోపలను

మునికెదనందులో మునుగదోయములు
చాంలవెగతియుంచు సందేహంపడుచు
శ్రీలోను బాంచ్చినయుందు బ్రుంహాంద
చరితమ్మనిందినప్రేళయాంక్షిదనను
పరితింపమెంతాంవిబంటియు వేత
వెదలివిష్ణుదు వచ్చివిశ్వేశనాంతు
తాందలునుమునుగ వ్రతాయంబులందు
స్నానంబునను మునుంగచాంలదియట్టి
చేనెఖశేయుదు నెరిగింప్రమన్న +
నవ్వుచుదనభాంలనయనంబు దెరచి
శ్రీవిష్ణునద్దిం పనతదంత సున్నాన్న
తనువతర్యవెంచియుతనవాంమభాంగ
మునసుప్పుశశినేత్రములననశాంతద్రిష్టి
తదయుతవాంరిచూంచితనతాంద మీంద
ముదుగుగల్పింపెయాం మదుగులోన్మైన
యిమ్మగాంసు స్నానమెుతెశాంయు జూంరుము
రంమ్మన్న వచ్చి శ్రీరమణాలుదచ్చోటు
నిలిచియాంతోదమీందనన్నున్న మదుగు

పరమేశ్వరాచారసంగ్రహం

కలయునంతయుజూచికడుభేదిబాంది

పరమేశయుందుతాపలుచేకలోను

చారభేదియగునిందుబాహ్యమాంగణంబు

దయకేయుమున్నశ్రీధరుజూచినవ్వి

జయపదనిదియాలపద్ధలొచనుద

నవింజొటియూజనంబులతోమగలదు

జలనిధివెూంతాచికాలదిగాదతిర్పి

ఆదలినష్టాంగంబుత్త్యైయుందుతాందలు

తాదయంతతాదవిూదిదానయంవగాన

లొతునతిదియాలలాంగిభేదిన్లై

నవేలఘయుపదనవ్రశాధ్యదవ్ర

పెరచితివేనినాచరణాపద్ధములు

కరములనిష్ణాతగాచక్షిచారుము

ఆదిగాకతోల్లినేనాడువాత్ర్యములు

పదిలమ్మైనవ్రసాపానంబులతును

ఆష్టినావాత్ర్యంబులవియవేదములు

పక్షితాపలుచేశిమెక్షిశొమ్మనినను

వ్యదుదయూన్యతువెల్లిమూతున్నైయున్న

ఒ

నదవతాపలుచేశినదచిశోవచ్చు

శక్షిస్వరూపమ్మైసర్వవేదములు

శక్షింబుత్త్యైప్రతిత్త్యలునాయదగుని

తాఫలుమూత్తిదంతముత్త్యైనగాత

తెపారశక్షింబుతెక్షుందునన్న

వ్రరుషోత్తముదనిప్రుబుద్ధివాసుదవ్ర

వ్రరుషోత్త్రియునువీతుకాందదేవియును

యుక్షిశక్షిముత్త్యైనయూవేదములను

తెక్షెక్షువనిగొంటినెరుగవెతాల్లి

వ్రరములువదింపచారెదునాదు

తురగంబులాగిజెనితొలనెరధము

యున్నదగ్రంథపాఠంసంభవించినందునవాక్షి

పాఠమలువిడిచియున్నవరమగ్రంథంకా

శ్రీగానుయుక్తులంవిడిచియుప్తదమ్మైనది

మాదన్నిరచ్చిందకెంటోవాచకుత్రీక్షం

Canto II

చేకొని నాఁపాలు యాఁకున్న వాఁడు

నీకు నిక్షించెది నీ ప్రాక్కొనుము

శ్రీ నినాఁధిబలితి నయుష్మ వాఁరాఁఖు

శ్రీ నఘుండు ప్రాశ్రీత్ము దవిధ మర్నెలు

శ్రైయుండు గాఁప్ర ననాఁధనంబు నకు

కోరియిచు విప్రుని కోషించి చూఁచి

మాఁనభంగంబు ను మంత్రి పెఁష్ధము

దాఁనంబు నాఁయుప్రధర్మములు మర్మములను

యెత్తి వాఁరలక్షైన నెరిగింపరాఁదు

యిక్షి మర్మములు చెప్పి నిదిపీని తుదగునె

తులనాఁశను దవిప్రగు దివాఁదబుద్ధి

వెలసిన శ్రీశ్రీ క్షేత్రంబు త్రియను

బెనఖాశ్రైతుల మెల్ల ఖరుపఖుక్షీవివి

శ్రీ నుఖుండదెవాఁని తవని ప్రృశ్ర దప్ర

ధర్మంబు గలిగిన తగువాఁనగురియు

ధర్మంబు గలిగిన ధరశిదాఁబండు

నరుడు ధర్మంబు ననచనేని యును

నరలోకముల నగర్తి పరమండుముత్తి

పరమార్థ పాంశ్వీరాంచారసంగ్రహం.

నరుడు ధర్మము దప్పి నడచిన నర్థ్వి
నరులలోన పతితుడై నరకసంప్రాప్తి
తన కర్మఫలమునందగులు సౌఖ్యములు
తన కర్మఫలమునందగులు దుఃఖములు
ధర్మలక్షణంబైన ధనమించుకైన
ఆర్జితవేళా నిత భక్తి యగుచు
వాంఛిన ధర్మార్జితమెల తలెంపయైన
నెగడత ఘాశిల్లునెగడు దోషములు
యురగంబు గరచిననెడ దలరత్నములు
ఆరయనేము యులేక ఆవాము నెంరి
యుండైన లేక మాయుంబైన యుగ్మ
ఆందం దవది బాంధ్వ నన్యోయఘదన
స్త్రీ పురుషాక్షి శుభలతు దిప్రులసౌఖ్యములు
స్త్రీ పురుషాక్షి లేకున్న దిప్రుల దుఃఖములు
ప్రభుసేంవ్యారాంబాంసపడునె భూమి
ప్రభులతుదక్షైన ప్రభులెందు గలరు
ఆదియుసుంగాంత్రబాంవ్యాణాంపాంప్యువిషము

కుదుర్చైన నరతాళ్ళి గూలుచు నవ్వు
నరకేంబ్రోలా గూలనాకు జెప్పు దవ్వు
నరత బాంధలు నెల్ల నరులను మెల్ల
నతునె నిచ్చె దన ప్రగాఢమున చు
నాకష్టు నతు బెత్తల ధర్మంబు లిచ్చి
ధర శ్రేష్ఠు దనపిసందన యథార్థ్రోవ
తరుగ కపర భూమి తరి కబ్బె వ్యాయదు
కులము నాచారంబు గుణము ధర్మమును
తాలిగి నానాజాతి గల శివభక్తించు
నరశినానారితి నెరుల తాంతలను
ప్రరి కాంప్లు లోశ్చేశి భాగింప్పు చుండు
పలఫ్రలం దాంజిక్రి వారతాంతలను
పలశిన ధన మిచ్చి వదిబాయకుండు
శ్రీతి మొందనె జాతి సతియైన గూడి
వాంత ప్రసంభాషిత్వం దానంపెల్విరగుడుచు
రేమాంసమైనను రేమధుమైన
ప్రేమతోనెదగూచిన్ని పిత్తశైవించు
బాంచి యచ్చుటనైన జూదంబులాడి.

వీరమాహేశ్వరాచారసంగ్రహం.

నచుమందా సొంది నిజధనంబిచ్చి
నరతినారాంజుయిచ్చి నధనము
తరినక్కైర్యంబు తరిచింత్రించి
సంప్నైన చారెరులం గూందిసుతేశు
జంపి యూంధనములు సర్వంబుదెచ్చి
ననిభావము నజూచి యూండాదనరకి
ముసుమ్మైనంబారెరులం గనచేరచారయి
(అ)ందులమొదలిని ముందటనిలిచి
శాందుగాం(బ్ర)ణాముల్క్షిత్రిభావమున
విసుతస్వరాధేశ విసుధర్మనాశ
విసుములుదుమర్దగాం(త) విసుదుష్టము(తి)
విసుమలుసజ్జిన స్వైరి విన్నపంబారెతి
ఘనమైనమూతం(తి) ఘుదనసర్వమును
నాయింటనున్నది నాతుంబంబెత
మాయన్నచారెకానిమలయుచున్నాడు
చారెయుమజ్జనుబత్తి శొంత్రంబులదెచ్చి
(అ)యుర్ధములుదెచ్చి (అ)దియుల్లబుచ్చి

యూంపరివారంబు నిచ్చిరత్నింప్రు
నాపగసాంధింప్ర నన్నెలుకొనుము
నవదిక్కునివచ్చి నిస్సుజేరితిని
యూవెక్షపనిశేయు మితెన్నెల్లనాడు
నవాదన్నైతూంది నిస్సుగొల్చిదసు
తాత్రు ననిబంధుతాక్ష్యంబుశేయు
మనుచు(బ్ర)ధర్మనిరాయ నమ్మవబొరు
దనురాంగమునబాంది యుభయంబులిచ్చి
భపసమూవాముగూది(బ్రా)ంవ్యానువెంట
నపశూరుమైరా(తి) యూభూమితరికి
భూసురోత్తములున్న(పు)రిచారబారయి
(అ)సమాపంబు ననదవిలానుంది
జనులెల్లని(రి)ంప్ర సమయంబునందు
జనులంగూదుతవి(ప్ర) జనుదుదాంచెచ్చి
ప్రరవదిన(గ్ర)హంబున్న మందిరము
నరులనందరికి రానరితప్పచేశి
తెజనుదాయ్యి నవానిగృహములోశొచ్చి

పరమాం పౌశ్వీరాం బాంర సంగ్రహం.

నిజపత్నితోంగూండ నిద్రింపఁ జున్న
గని సుతేశుని బత్తి తరంబుగట్టి
గోంసాంని పత్నితాం గూంచి నయిద్దరిని
శ్రీందండదేవాంబులందు పగ్గముల
బంధించి బంధించి బలువునంగట్టి
ప్రతిరయాంబాంరిమ ఇంపునం జిత్తు నెష్టి
తలుపంబు తాంబట్టి తమ బాంధపెట్టి
చాంవోంత్సనాం తులాంబడతి వినేడు
నపొంరి వాంళ్ళునన్నెల విడువు
విప్పురి నతింత్య దిక్కైవ్విరాంరి
యిప్పునాంధన మెల్లనతున్నబాంవ
బాంధిచె దఝుప్పంచు బాంధశ్రుతరాంరి
శ్రీధరి బాంంవన్నా నిరాంమ్మరాంనించి పాందువ
నుప్పెంచు నంతలాం నుల్లంబు గలిగి
శత్రెంచిత మయింటి సర్వ ద్రవ్యములు
చూంపిన నవియుల్ల జూంచి కాంపించి
శ్రీపాంప వత్తనుం దంతమంబాంరిక

యింత్తగాంల మునాంతు నిత శ్రో సివిచి
యింతదినాం శ్రోధ మింతింపవేను
చంపగనాం పగనాం ధ్యంబుగాందు
చంపతనాం తెల్లు సంతత్త్వమునై
త్వంచనాంయు ధర్మన దుడివేగ జత్త్వ
యించుతించుత రాంభి యుతనేలరమ్మ
శ్రీలస్వమిత నేలయునుచు దుర్జనుదు
తాంరినకాంరవ్రలు తనలు చుండగను
వడబట్టి కాంరవ్రల వాంరినిద్దరిని
శ్రీదుగత చూంరంగ నుల్లంబునందు
తదుర్భతి బాంణాంంబుగాం వవేయునుచు
శ్రీదుగులప్పె జూంగబడుచు మెలుత్కచును
శ్రీంతంత్త బాంరలుచు నప్పు వాంపాంవ
తాంంత్తైన దయలేత శ్రాంరమాంనసుదు
వాంరినిద్దరి బట్టి వడిజాండి చూంది
వాంరి దేవాంంబులు వసుధపై గూంభి
శ్రీవిని మగనినిన ప్పారెపు ఖంప్పి
పాంలసుంద త్వంత పాంరుపంబునను

వరమాంపెర్స్యాంచారసంగ్రహం.

తము యుండి ధనములు తిగి నవస్త్రములు
రమణాతాంగక్షించి రయుము నంగాం నుచు
వెదలియాంప్రిలిలోను వెదలియాంభూంమి
వెదలియందరితిని విశ్రాంన్తియైన
కాంతభోయపల్లెలో నుండి వేడుతను
అఖిలవస్తురులెల్లనమ్మ వారధనము
పంచుకొని ముతముభాంగంబులండ్ల
ముంచినకొడుప్రులు మెక్కైన సుఖము
లనుభవింపుచు నుండిరందులోపలను
ఘునతేనాయునీదను బ్రాంహ్మ్యతే మునీలులు గిగి
కాంనరనిల్హాంలుతగాను తేభోయుదాంని
తనుతాంలుడ్యైయుండి అదియు నుండాంను
ముధుప్రులు ద్రాంప్రుచు మాంసంబు దినుచు
ముదము నవివిధదుమార్గగుణాడ్యైయుండి
నందగువస్తరులం దాంక్కనాండు
పందొరవాంమ్మెతాండి చాంలనూంవాంంచి
ప్రాంరకెయుచ్చూపనుందనే ముటతి.

3

లేపెరితిన్నైనను యుండ్యైన భారయు
పెాంత్మైన బంగాంరు డెత్మ్యముగాంని
మెలుత్తెమ్మెరమ్మని మాంవాంంచితేదలి
చనివాంరుమాండు రెబాంఖునములు దాంటి
ఘునమ్మైనయుడవిని గండ్లైలోపలను
కాంరగాంని త్రోవనుతుఖనులందరును
అరితడ్డి యుండంగ నాంభూంమిలోన
వసుధతుచెక్కైన మ్మెమ్మ్యదీంక్రదండు
దిశలందు గంభీరమె సగుచుండగను
సతులు బిల్లులు బంధుజనులు విద్రోలును
వీంతులు ధ్రాత్యులు వేద్యైనే పెాంరగుాండి
బహుల విధాంంబరములు బహుభూంషణాములు
బహువిధవస్తుసంపదల తాంగదలి
వాంశితి చెక్కైన వాంద్యంబుల మర
నాంశములాంంచెడ్డి తరుగుచుండ్రేడి
నాంరుాంధి నాంత్రోవ నరుడెంచుచున్న
భోరులు వాంరలంబుాంచితాం ముబ్బి

వరమాంవెరశ్వరాంచారసం(గ్ర)హాం.

(ఆ)చ్చు తి మాంగణంబు త క్షంబు వచ్చి
చచ్చు రని వ్వ నించె దరి శోనిత
(ఆ)ందరంబ దనాంక్షి యాంఢాండ బక్షి
శాంద్మైన చీరలు భూషణంబులు ను
వాలు చుచుం ఉంగ నందు సెత వి(ప్ర) దర్శ్యి
దులు తుచుం డన (శో)గులాం య్యి నత్తి విచి
త నెంరని దుకొంన్న త(క్ష్య) ణంబు నను
ఘుతనన్నదది యుల్లగని వాని బక్షి
ప త్మైచి నెంరి లోపల నున్న (వ్రో)గు
వది దిపంచాలు నవాండు దాసెంరు
తె రు వతలాం(వ్రు) నందెగు వతాం బలిబి
గ రలి పాం రాం ఉంగ నెరి గి దు వి(ష్యె)
డాం వి ష్య వ(త్నాం)బు నం దుం న(శ్రా)ంగు
లాం(వ్రు) నంది వశేతలాంగు బింత్మాంచి
నెంరుంగ దాంర ము నను వ్వంగు క్షిత్రు యు
లోరిన(శ్రో)ంగులం గూంది(వ్రా)ణంబు
శాంక్ష తారయి మె వెక్ష్వివిన్యై గూంతె.

(ఆ)క్ష్మత(బ్రా)ం వ్యాదినవవిలంజంపి
(ఆ)ందరి నెంమ్మలు నబల వస్త్ర(ఫ్రి)లు
(ఆ)ందందవస్వరుల తిపేగ ములనను
వాంలీసవణంబు మూంపులు గష్టు కాం నుచు
తాంలగియుందరు గూంది దూంరంబు కేగి
పెంప్పి నగరులలోగు వాంలోననిలిచి
సెంప్రు నంగూం చణంది బారులందరును
తరమొప్పు నవరత్న తాంచనంబులు ను
(వ్రు)రతాం న్నము వాని య్యి భూంష శాపలులు
నాంనాం విధంబు నన లు(శై)ప్పుచున్న
మూంస్మైన సాంమ్మలు మరిసూంచి సూంచి
త దునెంద్య మందు చుగల యున్నియును
ము ది యుగాంబ క్షించి ముందటంబక్షి
మనక్మైనసముక్మైన ముధ్య స్థ క్మైన
ఘుతనన్నదివి యుల్లగ ప్పు నింప్పనుచు
(ఆ)వనచేతి తి న్చి రందరుంగూంది
(ఆ)తదునవాం తబు క్షి నవియుల్ల బక్షి

శ్రీ ర ఘు నా థ శౌ ర్యా రం బా ర సం గ్ర హం.

ధ ట్టి తా ను తె ప్పి త్తె చె ట్టి యు ధ ట్టి
ఘు ట్టి గా మె ల ఖు ట్టి గ మి తాం శ్రీ ఘూ డి
వ ల న్నె న ఖూ మి న్నై ఖ డి ఖా రె యు వె రె యు
షాం లు పా ర ను త యూ రు షాం ద గాం చి యు చ ట
వ ల శ తి మం త నె డు యు తు దాం ప లే ము
ని లు తి ఖు చ్చి రు నం చు ని శి చి యూ యూ ర
నం ద రు ను త చా రె ఘ నం నం ఖు గు డి చి
ప్రం దం ద వి నాం ప్రం తి నం దు న్న వీ శ
నం దు లా రె ఘు న త గాం దం ద ఘ వాం శ వె రె యు
నం ధి ల్ల ని డి గ స ద నం ఖు సా చ్చి
స్రై న్య త వ డి ఖా త్య సు ర దాం వి సు త్రి
ప్ర న్న ద ఖా రె లు చు న వ నే ల సూ లి
మ లుం గి పం ల డి యు న్న డు ల ధ ట్టి లా న
బం గా రు ము డి యు దాం లు రు ఫ్రి స ప్రే ల
బ డు వ యూ డి గె వాం డు ఖాం విం చి చూ చి
తాం డి లా న బ ర ప్రి న ను న్న డి ము డి యు
యు ద్దీ రు న సు ద త్ల్లి తె రు గ తు నా న్న డు.

సు డి యు రిం డి ప్రి రు స్తు డి యు త ము న్న
ప్ర ర స ద గాం తం చు న వు చౌ ర బా ర్జ యు
ప రి తిం చి యూ మ ల్లై బం గా ర పె తాం పు
యు రి గి ఖాం వాం గు లు ఖ ట్టి యు ద్దీ రా ము ద్రి తి
షాం ర లం గ ద ల గా రె ని షాం గాం త గ్రి మ్మి లా న
బ ద వీ శ లం గా రు ము డి యు దాం డి వి చి
త డు ము దం లు న గాం చు గాం త్య ద్దీ ద్రి ను చు
వ ద యు త యు ద్ద రుం ద ము ప్రై క్లి వై క్లి
యు ద ప్రి ల లా రె ఖం డి యు వ పాం రి పాం రి
వ రు వ డి న వ పె రె యు వ ర ఖూ మి సు చ్చి
ప్రి ర తాం ని సు ఖ ము లు భూ గిం ప్రి చుం ద్ధి
యు ల మూ ద ఘ న త గాం డి ఖ్లు న య్యి ద సు
బ లు పాం ప త ర్ల ని బ ట్టి తె మ్మ ను చు
ప్రం త తుం ద ని పి న యు మ్మ వ ర చూ త
తీం వి తు ని ఖ ప్రి ప్రి ల ను ల సాం వాం సు లు
ప్ర డి ఘూ ర రూ ప్రి లు న డి ఘూ ర వే షు
ల డి ఘూ ర వి త్రు ము ల డి ఖ యుం త రు లు

వరమాంపేశ్వరాంచారసంగ్రహం

నల్లని మేనులు పల్లవెంట్రుకలు

తెల్లని కోరలు నల్లిగడ్డములు

[illegible] నదుదలు నగ్గిగ్గి దంష్ట్రములు

వెక్కసపు ముఖములు వికృతాకృతులును

యజ్ఞని మిదిగుజ్జునూపెచూపులును

ముజ్జని[illegible]పుచు నిజ్జువెల్లుచును

వ్రగచూపుల నిప్పులొల్కుచుండగను

ఆగ్రహవాక్యంబులాకాశమంద

నరవిదితానోరి యూప్పలరేగి

దరణిస్థైధూమము దగ్ధమ్మమంచ

నురుపొదఘట్టిన నుర్విగ్రక్కదల

మెరుగులారయుధములమించి వెలుగగాను

పొందగస్థజివ్రలు ధూమమిద్రెగ్గిగను

శాదిదంప్రరవములబెదరిపోకెంగను

బింకంబులాడుచు బిరుగుకెస్సుచును

కలకైలుద్వే యటుచు హుంకరింప్రచును

ప్రజ్వలించి యుగ యటుచు సుజ్ఞిరాచుచుచును.

ప్రజ్వలించి పలుతుచు రుకుంతెచేయులును

బల్లిదులై తెంచ్చిబ్రాంవన్నోస్తినెదుర

మెల్లమ్మనివిచినమాంపులుచూచి

ప్రల్లంబుతారేగుండె రుల్లురుల్లగ

తల్లడంబునబాందితాపేనుపరచి

కలగినాలుకదాంతకేనుకప్పిదత

ప్రలుతచువదిఖాచుచుస్థదుఖనుని

ప్రాణ్వికరరంబుభువిమాందబాచి

సర్వాంగములతోరదసందిల్లుచుస్థ

యూవన్వదేవాంబు నందుజేపాత్థ

నాతిరంగునసుంచి యూదేవాధరుని

విరిచితరములు రెండువెస్సుతుదిరివిచి

యురవదితాబట్టి తెలుకదాంపుగట్టి

ప్రప్రవిక్షాకైరప్రద్వివాశమున

తపస్వతబంధించి కొందరువచ్చి

యుపినల్పతాలంబులైనయూఅల్లసుఖము

విటుదక్కెక్షారిక్షేవేడ్రసుందిదివి-

వరమూం వైశ్వీరాంబారసంగ్రహం.

ఆటపెత్మతాలంఖులత్వీంతెమ్మెన
పటుఖారనరతసాఘాగ్యమెుంచుచుశ్రీ
పదవారిసయ్యీనపదవారియుసుచు
గుటియలమెులాంచుచుగూలఘోచుమును
రమ్మనియూన్నఘుచురాలమ్మైచుచును
ఆవ్మలంబాంచుచుచునదిబతిత్ప్పుచును
ఆసదిలోషులంఙ్గలోనదవిలోనుచుచు
యుసుతలోవానలోనిందలోఖవిని
ఖలుఖూంతమలలోనపాంమలలోన
లెయలంగులలోబితత్మష్టులలోపలను
ష్టలుగులలోపలవిత్మబిరటని
తచుగత్మారాలలోతాంబిన్ప్పులోన
గువాలలోఖలన్లోగుంత్రి మిట్టులను
బవాయురితిసెకాన్నక్షవాంధబెత్లుచును
ఆతనింబత్పుతెపోశ్రీసంతలోపలను
ఆతనిమ్మెగరుశింబియుమ్మవాడిశ్రీ

చురగేంద్రతంతగుంచుగ్రలోవసుచు
గురుచుత(ద్మ)న్మాగుంగాంచురమ్మసుచు
ఆనిపినంబనిశ్రీనియుమ్మవాశేసు
దనిలెయుచుగనానాంధుదంవలోగదవి
తరుమ్మెనప్రముధులుతన్మగాంల్పైగను
శ్రీరువదితిరెభ్రతిసువినితెతింబి
వష్టింబిఖూంసురుంబష్టితింత్రరులు
కాంష్టుమదిష్టుచుగాంచెొశ్రీవిరిగె
వారితింతరులారువారెచుష్టలార
వారినిదన్యులారయుగ్మెయున్ను
వాంధలంబెష్టుచు(వాం)న్మానిగిత్మమని
తెలదెసత్మెదితెలచంప్పిదరు
విప్రుంచుప్రన్మ్యంచువశ్రీవాంచుచు
విప్రునింగాంబావవివాంతంఖగాచు
విచుప్రుంచు(బి)ంవానివిచుప్రదారారి
తాంచగిమాంరంబెలతాలుచునారిరు
యుష్టిబ్రత్నలఖష్టియుమమచువాంచాన్లి

వరమాపాశ్వీరాబారసం(గ్ర)హం

రెుట్టియాపదబాందినెరుగకేమారు
వెజ్ఞుఖ్యలుమానివిరుప్రవేక్ష్రగాము
వారెజ్ఞిశైశరారత్వీమువింజ్ఞివాని
విరువరుందితాకేనివనిశ్చెమిష్ఠ్యు
విరువ(బా)గాములెల్లవితిరంమురుష్ఠ్యు
(అ)నియంతాచెప్పినన్లుశ్శైకానత
చనుచుంటువేక్ష్రంబచాలగారెపించి
చేకానియుష్ఠ్యవాశేనుతింత్రుకులు
(అ)తాలకింతరులగువారినెల్ల
శరములు వే(ము)ముఖములు చేతులు మెదలు
శ్రరశ్రులువెన్నులునిగిబాదములును
నరతియుంబాదిబియునరియుగొష్టియును
ధరణొష్మెనుదతెయుందరిమితారెతియును
చేలకేగియుద్ధరింఖంబిచెందాది
బలములనంనింపెభంగంబుచేశి
మెరశియాఘునతకాయునామెదతష్ఠ్యుగారెశి
మరిదిష్ఠ్యెమెనదిమానపెంత్రంబి

బవాబిమానన్నులుబలశికాల్వీగను
మవానియష్యేమగుదిష్వేమపామలతారద
నమరిమవాన్నేనుదాభామినుంది
విములాత్మద్మైయున్నవిప్పేనిందాంబు
వదిభువలార్గేకనువలార్గేకములను
(అ)దరమవారెలార్గేకమాబినలార్గేక
మధితవవారెలార్గేకమదిమాంది(బి)ంవా
సదనమ్మెయున్నషినత్మేలారెతమును
బలబాత్ప్రలారెతంబుశత్మెలారెతంబు
గలయునన్నియునిష్ఠే(త్రే)మమునందాతి
(అ)న్నిలారెతంబులతమబాదనెప్పి
యున్నంగబరమయాగేంద్రలకెల్ల
నిరమైనశివలారెతమేపాంరజారి
మరిశంత్రరునిసభామంటపంబునకు
(అ)ందురుబారెయునాద్యాంగులై(మి)శై ——
(అ)ంధతమైరినియాజ్ఞనిద్రేబుని
దెచ్చితిమన్ననదేవదత్తంబి

వరమావిశ్వీతాంబారసంగ్రహం.

యిచ్చులో గారు స్వామి సగనవ్రీప్ర
నష్టుటిప్ర మధుల యుండుండనాన
తిచ్చిన ఘనతనుగ్గితింప్వరనుండె
భూలోకము నంత్రమ ధర్వంగ ప్రచేత
కాలతింతరు తెల్లక ఢు ఘాశిబాంది
దిక్కులు సూచుచు దిరిగి చూచుచును
స్త్రీ తృప్తుడ గుచు నిత్య చూచుచును
పెదవులు దడుపుచు కాదలు దూరుచును
ఆదె వచ్చిరదె వచ్చిరనుచు భీతిల్లి
నానా ముఖ్యంబులన విరెగి పారి
భానునందనుడైన ప్రభు జేరమెత్తి
వారి ధర్మాలు నిరుపితమేమి మల్లు
సాధించి యిచ్చెదుం బంపబుంచితివి
ఆఖ్యలపాతకు దండ అస్తువారి విప్ర
దళులప్రణామ్యాత్త్మయై మరుతు వినవ
ఆతని త వర్ణింబులన్ని యుంగవిల
ప్రాణలు బూదత వదబుంపదగునె.

౬

ప్రాణి నియ్యాల్సనతిం బారయిలా స్త్రీనను
పానిగట్టుక యుండు వచ్చ్రుపసూబి
వారు గనాధీశ్వరుడ దమ్మ వారీశను
దుర్వదినే తెచ్చి యిరుగ్గ్యమమ్ము
బిదిబిదిగా గొట్టిత్త్రీ తిగూల దోచి
మదనారి ప్రరితి ఖాం వానిగాంచు బారెయి
మాప్రాణములుగాచి మన్నించి గాంత
మాప్రాణములు గాన్నమరిది తక్కగలరె
జననిత దుప్రనాందు జన్నించినేను
చనిచచ్చి ధరబున జన్నమెుండితిమి
ఆనుచు దుఃఖింపంగ నాధర్రాంబు
తనతింతరుల నెల్లదగగుస్తరించి
యిదిరెమి మసాంధ్యపాంయిది విపరీత
యిదిరెమి మబుగములనిమసంభవించె
నధిక దోషములెల్లన వనిపైచేసి
అధితుడై ఆపరంపద మిగ్లు చేరె
నని యని వెరగంది యాబత్తి గుప్త

నసురత్నెచిరిపించియునఘాత్రినేత్రి
ఘనకసుగదనువానికవుగంబులెల్లి
వులనుకానిత్రివిలసుపెుదలనుండియును
చూడువూనిపక్షూబియుప్పనియు
వాడుబాంవాణునతువసుధల్లించె
యులగులవానసుద్దివాంసనేయుచుసు
వదిశివూంసవుదించుచుధుప్రదాగుచుసు
ప్రదబుబారులగూదిశారయిరావెంచి
వదినగ్రబునిజంప్తివదినసుంజంప్తి
తనయుస్నయుంతలోథనమెల్లదెల్లి
తనతాదితన్నరతంత్రంబుతెల్పి
వదలకవకబాయవనితబెంద్లాది
చెదరకపూత్తనంచెరిభుజంప్లి
పారితిరప్రులుగొప్తిపాంపత్నానింజంచి
తారించిపెత్తలుగారంబులోచిచి
వారైనసురదాగివాతవానెనుచెత
తుత్తకగోయుంముకాననేలగూరవె

యాదంక్షియుంగ్రారుదధితపాతకుండు
శోధింపనింత్తైనసుత్రీతంబువేదు
ప్రతిఘారనరకంబులందెల్లనాదు
ప్రతులఘాధలుభాందనవూగతిదువేదు
దోషంబులన్నియుందాలగించునక్షి
ఖాశిల్లినందొక్రభలవులశిద్ధింపె.
పుతవుష్మంప్రాణాంబువిదిచెదిపేల్ల
పాదిలోనిషాంవల్లలవుదియులోపలను
శౌండ్మైనరుద్రాక్షపోగులుండంగ
నందులంగలించునక్షిరుద్రాక్ష
వృందిగాంవ్రనవిప్రుదుగ్రదోషవులుడు
ఖండించిప్రస్ఫుద్దికరకం-దుష్కరి
నెక్షిక్షితులవునంబుక్షియున్నైన
రెుక్షిక్షిదోషంబులిలశిశిలెమ్మైన
కదవేరిప్రాణంబువిదిచెదివేళ
నెదలిప్మైరుద్రాక్షవృందినంబాలు
దురితరాసులగాల్చిధాంబుగపించెరు

నెరయ నవాత్మ్యంబు నిస్త్రయంబనుచు
నిగమాగమాదులు నిఖలశాస్త్రములు
జగములలోనెల్ల జాటుచునుండు
నిందుకు ద్రష్టంబు యాఘునతేనుని
దిందునే ఖరుతెరు కదినాత్యగాది
ఆనిబత్రగుప్తంబు యావంతెల్లి
దినాధప్రతికుదివియశిష్ఠుడయు
అతడునుందానునుసతిసాధ్వియంది
ప్రధివినాతనిఖట్టుఖుద్రుపునది
కల్యాయఖామృనికడుఖంతచేసి
యుల్లకృతృలబిబియెవుడుదానినిరయె +
ప్రస్వంబుదివియతభూసురోత్తముని
ఆన్యాయముసబష్టియుల్లాసెపభూశి
చేశినపలములుశిక్షించెమనకు
హోసకోతిమినేఖమెదలుగానికను
మనమునసచేకుమరవకమారు
తనప్రనరుదాలక్ష్మిధరియుంచువాని ౪౨
గుణములాంలింపకగ్రహాములుచేర

జనక(వెం)యల్పుటన్నెనజగములనగన్న
ప్రకాముల్లిగాలువరోభటులారయనుచు
దినకరసుతున్నెనదేవదాసభకు
వారటంచేతాజన్నెపట్టణాంబునను
మేటిగోప్రరములఖాదనిత్యంచి
శతకంత్ర్రరుతెల్లతినియదునస్లు
చాటంబినిత్యంబుసద్ధిత్తినోరి
రుద్రాక్షధారుడ్మరుద్రఖాంజంబు
రుద్రాక్షమహిమలుఠాపింపదరమె
గుణ్యంబులకునతిగుణ్యమైనట్టి
సంభ్యమైవేదశాస్త్రంబులందు
తరమెప్పనియుపాఖ్యానంబునెప్ప
నెరయటయంతవ్రగానసికుజెప్పితిని
అతులమోక్షప్రదంబైనసమవాము
యువరప్రకాన్నలెరగరుసమ్ము
అనుచునాసతియబ్బిరాశంభుభక్తు
మనమునగ్రహబాబమరియునిస్థ్నియె +
రుద్రాక్షమహిమమురిన్నినంప్రదుండునుపానికధ +

పరమహాపేశ్వరాంబారసంగ్రహం — ౧

యిదిగాంత్రీరామయాజ్ఞవల్క్యులోన

సదమలవిఖ్యాతబారిత్రవినుము

విష్ణుదాక్షమసంవిధుండనవాడు

విప్రకర్మములెల్లవిదిచిదుష్కర్మ

నిరతుడైభూములుదిరుగుచుంగంచి

పురములుచుంబాలయితప్పురములోపలను

కాందరుసుఖదాక్షిణ్యమునసీనయుదను

అందులోవైతవిష్ణుదత్తవారలను

విహారగేంద్రగమనునివిఖ్యాతదివ్య

మహిమలుచెప్పంగమదినాగ్రహించి

కల్లలాడెదవంచుగదునిందచేసి

పిల్లదంబులుదాన్నిపలుకుచుసూచి

మరిసంవిదునిరాదమహావాదవిదిచి

హరిమహాత్మ్యముచెప్పుచుంతంతనుదిగి

భూసురుండపలేచిపోయెనంతవిను

అసంవిదుడుదాలగియయనెందుత్రాప

కరిగియున్నప్పుడునుండియాయుష్యనింది

మరణమైతానంతలోమరివానికదను

కాలునిదూతలుకదవేగనరగి

పాలసుండైనయమాలయంబున్నానింగొంచు

యమునిసన్నిధికేగనిమునాజ్ఞఖాని

కాంపరారనాబుత్రకుప్తుండుకేవిల

సతనికమర్మములెల్లనరసిశోధించి

వీఁడుమైనవిష్ణుత్వలకెంపెర్వరబిక

వదుపెంపెంత్యుండువేదుదురాత్ముడు

వదుశ్రీమైపుంకవిభునినిందించె

నిందరాధిపునైనవిష్ణురున్నైన

నిందించుచుఖనుండునిఖలపాతకుడు

శ్రీశంకరునిన్నైనశ్రీవిష్ణున్నైన

దూషించుచున్నట్టిదుర్జనాధముడు

యులయిందఖన్యంబుకెన్నిచేసినను

ఫలయింపనేరవుభస్మంబులగును

అదుగకాయినధాందమందుతారయములు

అరుకపతనిత్యంబుతానెన్నివాసేసినను

వ్రదశేదుఖనకబారుత్రబందములన

వరహావేంక్షే్ౡరాచారసంగ్రహం

కదలిప్రభ్యాదులెల్ల ఘాశిల్లి మరియు
శ్రీతుల పావిత్ర్యలతాలయంబైన
శ్రీతిఘోర సరసంబు నందెల్ల మించి
నారచరిత యప్పు నాలిక చరి
సారసుప్పు సునావ సారి లోదురిగి
తప్పుకైత నశ్లైష్టు నిప్పుల లోన
పుప్పదవే వెండ్లు వులుంబంగవలయు
వనరుచు పరిశోరయి వసుధ పైన ధమ
శుసత [illegible] కైజన్నింబస్త్రీ క్షు చుసుందు
వారి వారదూషకుకైన దుబనిసుల
బారి వప్పి యారతిఖాంధింపవలయు
గాంభనవడుగ పులాంత్రు నింద
పావించగ విరించి పవితనవాడు
నెరయునిప్పు డుపి .రునే జెప్పిన య్యు
శ్రీకు దారగౌంధించుదంచులంప్పు పయు
చిత్రగుప్తుడు దమకు జెప్పిన యట్లు
చిత్రంబు నిరంశొయు జంవర్మంబైన
వయ్యలు గానరోశి వడి సుప్పు నావ

సయ్యి దంబారశి వారపయిబెగ్గి లోని
నమయవుప్పుదివేలు సంవత్సరములు
తములుచుం దగగుల్ని ఘోరవాధలను
యుంబి తారి నవి క్లి - - యు విగ్రే తెల్చిబి
వంచుడ్లైయొకకారెయ వప్లైలో పలను
కాంబప్రబ్బ పుత్రైన కారెయు వానింప
శాంబి నతు కృతుంబుట్టి నంపవను
బదుగ్మైన యరాకాయలుంపుం నయుంట
కదుప్ర నతింత్రైన గంజయు లేత
విందు తు బుంబాంశిరింన్న పేయు బాలవగను
యుల్లు బరాంబి సంబాంబి యుంత్రలు లేచి
తెయిల్లైన ఘుదె వెష్టి యొరల మొత్తదురు
శ్రీదాంతబదుబులు శ్రీరితత్తి తక్షి
గూంటలదియల నాంక్షి గుంద క్షి వే యు దురు
కురవదిసు కారెయ క్రాంరితింబారెవి
వెరవ్రనతున్ను విదిరించు కాన్స
చెవ్రులు విడిబినన శునతంబు దప్పి

జాప్రులు నాశి దనంబు జెప్పి నాశి
మొదలింగాశిన మెల్ల రెక్క ప్రేజి
కదశి ప్రరు ప్రలం నిం డ్లిక దతీరణిక్కి
తాళి వసాం పత తల యత్తశేక
నేలపై బది యున్న నే ప్గిరి యొక దు
(బు) దితి నని కున్న పంది వేటలకు
తదలింప నగు నంబు గడు వేదృకెక్కి
షాం షధంబులు పెట్టి యాం ప్స్ప్రి మాం న్స్లి
పారషింబి పాండ్లైన భూరిజ నంబి దుము
దిక్కు దాన్నై యున్న దిన దినంబులకు
బిక్కైన మేనెల్లనె తక్క ర్మై బలశి
మది యురు మందు టు సాంబి మరి దాని మెదసు
గాంలుసు బంధించి తాగాం బు నెం క్షైన
(ఆ) శ్ప్రలం దిరుగుము నక్క దక్క దాటను
ప్రదు ములుం గుం దేక్ష న దవి పందులను
సు డిశి నం బారె నత శునకంబు బట్టి
విడుచు మంగర శించి వే టలాం డుచు సు
ఖాం దుచు సుం డుచు నె త నాం దు గ దశ.

మెండైన యుదవిశి వేమ లుబ్బ తుడు
వడి బారె ప్రు చం ద్రుం గన దబె దు (శౌ) వ
లది యున్నరు (దా) ప్తళిం ధగ నితి విచి
యిది యెం ది ప్రాం స యెాం యాం వెట్ట ప్రాం స
యది యు పవి(త్రం)బు యిది మలుష్య దాశె
మాం తుక్కై మెదక్కైన సుం దనిష్కు సుచు
(ఆ) తుక్కై మె దగట్టి యుదవి లాం జాం బ్బి
వని పృగంబుల బూర చుసమ యుంబు నందు
వనములా సెక్కు వరహాంబు శ్రాంబి
శెరియుం (ప్ర) శ్రీష్ఠంబి స య్యేనగుక్క ———
సురవది శిధిబిన సుంక్షింబి పంది
జారెలుక తాం బారె యుదాం ద మాం దగరశె
తాం లుగర చుట సాంబి కె దునాం (గ్రాంష్ఠి)
(ఆ) దిరెబుం తెల మలు గాంన యుం తలాం దిరిశి
తుది యుం బ్రి కాం రలం గ్రీ ష్మ తాంఖం పె
శునకంబు గాంలుట సాంబి లుబ్బ తుడు
తనలాం ప్రమర యుబు తాం గ తాం ర మున
షాం దవ బారె యుస చుాం బి శోకె వెండియును

శరణాంపేశ్వరాంబారసంగ్రహం — ౨

ఆదివిపూంతరములదానాంగ్రహింపుచుసు (హింపుచునూ)
తలుపింబవానినింగదియనేతెంబి
చెలరేగెవేలెన్నిజింబిబండాంది
తుక్షక్షబునయుష్మకీరలక్ష్మి
అక్షదలుబ్బతునవనిష్మెగూళ్లె
ఆవేపతాండునునతనితుక్షయుసు
ఆవిధంబునఖబ్బనంతలారేపలను +
తాంయునిపంపునంగాంలతింతకులు
భరాంలారేకములనతుప్పభువిగూంలియున్న
ఆష్టియాంశునతంబునష్టిలుబ్బతుని
బష్టిపాంశంబులుగష్టిరాంపాంయు
యెమునతుంబూంవినయుమునిసన్నిధిని
శ్రీమమునజప్రలకమర్గింబువెళ్లి
నపహాంయుచుస్నష్టియాంబతిభుక్షి ౪౮
తటవానితమర్గంబులన్నియుంబదివి
ఆదందధరుబూంబిలెూందందధరుద
యిూందురాంప్పునిదోషమింతంతగాండు
మదిలారేనదయులేకనుులశినిత్యేమును

౨

పదలతజప్రలవధియుంప్రచుండు
మరియునష్మునంగాంతమవాంబాండబరగె
ఆరుష్మనదోషంబులవియున్నిగలవు (శిలుబు)
అన్నిదోషములతునధితమ్మెనజీ
ప్రస్తతంబగుదోషమెుతపశిక్షించె
అఘములబెదవాంపియుష్మవరోఘాంర
అఘసంవాంరునిలారేకమపతాంపర్గెనూంష్ఠ
నష్టిశ్రీదిష్ట్వరుదాంక్షిత్తింబి
ముష్టిచేతులకింపవెుక్షపమూంని
గతింబిదూంషించెగాంప్రనవేదు
యులవిర్గిలారేగతలేనియుగ్రపాంతతుదు
రుద్రష్టరూంపులురుదాంక్షవెళ్ళి
రుక్షనినిందయురుదాంక్షనింద
సరియుంచుసన్మనిశ్వరముఖ్యాతింద్రి
పెరవతరుదాంక్షవదునిందింసైె
హాంరివాంరనిందరుదాంక్షనిందయును
పరితింపనతెూంరపాంపంబులివియు
ఆసంవిధునిజేసినష్మయూండుష్ఠ

జేశిలుక్షుకుజంపాబింబియూనాపార
వదలకయుష్టునావయునిందబాశి
తదియునంగఘుఘూంపగళ్లుగాంగళ్లి
పెత్కనిష్టులలూలసపెత్కవేవెంఙ్గు
అక్షదంబేలింప్రపంచుబంచుటయు
ఆబత్రగుప్తనియూంఙ్గనాంతనని
రాబనవరతాంక్షియేగ్రపంగజనిరి
శుభకంబునక్షింబశునకంబుమెదను
వానరశ్రీరుద్రాక్షయుంపవేక్షించి
యుమసూండుధమున్నిదుయూసంవిధునకు
ఘటితమ్మెరుద్రాక్షకంఠమునందు
వెలుగుచున్నటివివిధదోషముల
విలయంబుగాంవించివిమలుణ్మైనాడు
వీడుప్రకాశ్యతమ్ముండువడుదేవతల
గూంధశ్రీకంఠునిగాలుపసన్నాడు
తెవియుకనవిందుదెప్పింపదగునె
మలవాంరుచేవాధమురుపబాలుడుప్రి
భ్రమణాంనిఘనతగుణ్ణిబట్టితెంబాలయు

శ్రమమద్మెభమలలవిగ్గూంలుటవిసవె
యుందుసంవిధాందుయుక్తుంటమెూంస
ఖండుశేఖరుభ్రుక్తుభిటరాంతమున్నడి
ఆచున్నదుమనలజెండాందతమున్నె
తరాంబిననభక్తితాంగురుప్రసన్నిధిని
యుక్తుదుమనమెల్లనిప్రసన్నమూంతిని
నెప్పించిపేన్సుపుయుబితంబుసుమ్ము
ఆలస్యమంతేనేలయునిధమునిరాంబు
నాంలూలనగదలించుసంతలూలపలను
శివలూలకమునసుందశిక్షనిపంక్షనను
ధవళవణ్ణిలుజటాంధరులునిక్షలులు
నిటలాంక్షినేత్రలునలకంధరులు
కటివమనిధాంరులుకటిసూత్రధరులు
శూంరులువేంశత్రిశూంలహస్తులును
గౌరాంఖగవునులుగోకసన్నధరులు
యుసగవిమూంసంబునెక్కెకూంచిన్ని
ఆసమాంనప్రమదేంద్రులాండివిసుంది

వదిగ్రోధమునఖీరవ్యుధుసూచి
కధుభయంబునెనమదుకళవకేంప్రుచుసు
వరుప్రునెనిదురేకివరతెంచుచున్న
గరళకంఠుని శ్రీశ్రీగణములకెల్ల
బ్రహ్మవిష్ణుమరియుష్మత్సాదర్శ్యేదుశిఖి
మనమారభూజించిమనప్రుబుసెప్పి
అవరాధజప్రులమధికద్రోవరులపు
అవరాధములుగాప్రదనుచుబాధించి
తెప్పిలయాశునకంబునిప్పినబ్రమధు
లిప్పులాగ్రోధంబులింక్కించియమని
మన్నించివదాన్యనిమవానియ్యేల
సన్నుతికెక్కెనసరివివానంబు
అప్రభ్యునిక్కించియుబ్బాసుగదవి
యేవారమాదటయుల్లలోకములు
వింకతానవదాంటవిశ్వేసిచున్న
లోకంబుశ్రీరుద్రలోకంబుసెప్పు
పరమాత్మునకునాదిపరమేశ్వరునకు

౧

నిరతంబుకొప్రేల్కైనిలిచికెళ్ళగించి
శునకంబుబూపినబూచిసంతరుదు
తనలోనప్రియమందితనరయాద్ధకొల్లి
శునకాశ్వదనుపెరకొభిల్లుచున్న
గనానాధులేగూడికలతాలమెల్ల
యుండుమునవనియులంటనిశ్వరుదు
నిందారుమదమునవిపలాళ్ళుక్రపసు
భవసాగరముదాటిపాశ్వకిశ్వరుని
భవనంబునకుజేరిభక్తినున్నారు
శ్రీరామచంద్రయుక్షీలోపలను
అరాధింపరగురుద్రాక్షమవాక్షి
వేమనివనించునంత్రైనగలదు
అమవామవాములువారుదాక్షికరుగు
ప్రమధులురుక్ష్యులుబ్రంవావిష్ణువులు
విమలయోగంక్షులువివిధదేవతలు
రుద్రాక్షధారుక్షైరుక్షులూజించి
రుక్ష్మితరునానారూధినున్నారు
తాప్రనరుద్రాక్షైకదునెక్కవాచి

ఖాంవించిధరియింప్రఖానువంశజుడ
తమసెప్పునెప్పుస్త్రీకధవిప్రీకిని
విడుపకేబదివినవినస(వా)శినను
వాంపంబులన్నిరయువాంశీసత్వుంస్వా
మేపాంరనాంయుఖ్యమిసదివత్తరిచు
ననియుశ్లు(శ్రీ)శంభు(ఉ)శౌరాంఘవ్రనకు
చనప్రనఖాంధించెనకలధమ్మనికులు
రాంగిల్లపధ్వఫ్రరాంరాంబునంచు
భాంగాంండునిత్తివిభాంజితపవాంమ—
గర్వి—ఇషి(శ్రీ)గరిశివిప్రీప్రీరధాన్యిన
విదితశివాంబాంరవివాంతసుజన్మాన
గ పంచితాంరాంప్రి(శ్రీ)వాందాంప్లుప్రేంగ
ఖ్యంతేంచుదరబత్తిత్రాంమవ్యింతరంగ
నివక్రివాంబిపగాం(త్ర)(శ్రీ)పప్నిగారి(త్రి)
(ప్ర)విమలనిగమాంత్తభవ్యబాంరి(త్రి)
శ్మలత్నీశ్వరభ్రశ్రీఖనభ్రశ్రీభ్రశ్రీ
శిలఖర్వితమం(త్రి)లింగనాంమాంత్రి
విరచితమ్మైపర్వివిదాంత్రమగుచు

ధరణినాంబం(ధా)రధాంరతంబగుచు
(శ్రీ)రమ్యమ్మైసర్వశిష్యమ్మయొప్పు
పరమాంవేశ్వరీబాంరసంగ్రహంబు
నంచులసెప్పురం(ధ)రక్షమాంపశ్రీ
పంచమ్మైతగభ్రితియాంగ్రిశ్రీసమగ్రి

(శ్రీ)పరమేశుండు(శ్రీ)సదాశివుడు
రూంపత్రయాధీశరుద్రిందద్రయుడు
శిష్యాంసువాంలుండుదుష్టమర్దనుడు
ఇష్టాంర్థఫలదుండుఇం(ద్ర)వందితుడు
సర్వజ్ఞతాంయుక్తుండుషడ్గుణాంఖరితుడు
భ్రాంవశేంతాంలంబునంబుష్టింపునట్టి

శ్రీమదద్భుతమ్మైన పంచాక్షరప్రభా
కథలెల్ల శ్రీమహాస్కాందంబునందు
శ్రీరామాథాచార్యుం డనవద్యుడనఘు
మారసంభావ్యుడయ్యుండు మహానియమ్మైన
సానందచరితంబు సద్భక్తిప్రవ్యాలకు
కేసులతింపార విస్తరింపదను
శ్రీనందినాథుం డు శ్రీకృష్ణాధిపుడు
నానాగమేంద్రుండు నగజేంద్రవాసుడు
శ్రీతిరమ్యమ్మైన ప్రస్తావ్యంబులనను
వాంఛమైన ప్రమథులు నెల్లదేవతలు
పరమయోగీంద్రులు భక్తిగొల్వగను
పరమానురాగుడై పరమేశుడారి
శాంభవసంగాంబికాసురమునీంద్రులకు
యుంపైన శాస్త్రంబులెల్ల జెప్పగను
ఆందరు వినుచుండ నయ్యుండులోభింపా
నందనుడై నసనత్కుమారుండు
తనకుశ్రీగురుడైన ధర్మన్నేశ్మైన
గణనాథు నతుమ్రొక్కి నేరములు తెలిసి-

3

శ్రీశివజ్ఞానుండ శ్రీశివాంశ్రుతుడ
శ్రీశివధర్మసంకలనాలతుడ
సర్వజ్ఞుడవునవు సర్వవేదములు
సర్వశాస్త్రంబులుం బాలనెరుగుదువు
ఘోరమంత్రమ్మైన పంచాక్షరిమహిమ
వెరక్కింద మదిలోన వినవేడుకగును
వినుచుంపు మనవుండు శ్రీషణ్ముఖధాత్రి
ఘనికంతునిచలబహుధాంబకమ్మైని
శ్రీవర్ణశ్రీశివనమపంచాక్షరములు
శ్రీవర్ణశేషముపరబ్రహ్మమంత్రంబు
సమబిత యయుక్తిబంధాక్షరమంత్ర
సమమైన మంత్రంబులుగము నంగలది +
శైవాలనలాక్షునింబారలుదైవములు
శేరింపశ్రీగారిబాలుధామినులు
శ్రీగంగసరివచ్చుశ్రీక్షిప్తైనదులు
సాగరంబులనదులుచరసులుమరియు
శైలముల్లలములబారలుమెదిశ్మైలములు
పారశేశనబాలలవచ్చుతీర్థములు

శంకరభక్తికి సమమైన భక్తి

శంకరప్రాణుతు సమమైన ప్రాణు

పృథివిని సత్పురుషులు ముక్తిసాధనము

ఆదరనెందు నలేదు రెండ్లులోకముల

సరిలేనిశ్రీ షడాక్షరి తి మంత్రములు

తెరసాక్షప సక్షిశ్రీ దివ్యమంత్రంబు ÷

శ్లో|| వేదేషు శాస్త్రేషు శివాంగమేషు

సారం సమృద్ధిర్ధృతి గద్విశాయ

భక్తప్రియః పార్వతీవల్లభశ్చ

పంచాక్షరం పాపహరః శివాస్య

శ్రీతాత్వసర్వ శివాపాని

ఘాతాశ్చబధువనత్రయు

సత్రాప్తంచాక్షరింబుపత్నీ

సర్వపాంశైనా విశ్వతే ÷

సకలవేదంబుల సకలశాస్త్రముల

సకలవిద్యాగమసమ్మానాముల

సారంబు దివిబిశ్రీ సర్వేశ్వరుండు

యీశేడు యుగముల వాంతవిగునట్లు

పంచాక్షరంబులంప్రభవింపజేసె

పంచమహాఘోరపాపంబులాది

యన్నంగదోషంబులెన్నెంనిగలవు

అన్నియుంజెడియునటుగత్రయము

సంపారింపనయట్టి సద్భావనగోరి

జంపాలంబాక్షరిశ్రీ దివ్యమంత్ర

ముపమతోసకమానముపియుంచినని

అప్పులదోషంబులు విలయంబులగును

షముదమునబాందియామంత్రమిన్నడును

మదిలోననలవని మత్స్యోడునరకె

ములవికల్పాదులముసంగుముసుండు

యులదొల్లెయురగవెయామంత్రముననసు

ఆనఘుండుసానందుదనుమునిశ్వరుడు

చనిరయుంబునని తొమ్పదినిమదినొళ్లు

నరకంబులందున్న నరులవాతతుల

నెరయనందరిసెకనిమిషమాత్రమున

ముక్తులజేయడెముక్త దానన్న

యుక్తితోనాళ్వర్యమందియున్ననరెు -÷

ఆం దరి తల్లి సా నం దు దేత్రి యును
ఆం దం ద నరకం బులం దున్న వారి
బాధా ని ముక్తులం జేసి పోదారి
నాకధా త్రీత్రం ధ మది యుల్ల మాను
దినపిం పవి యన్నత్రి షభవల్లభుడు
మను వెల్లి విన గ సమ్మ ని ఖా లి వశికి
ప్రసా త్రీత్ర విన వ యుభువి మా ధదో ళ్ళి
ప్రత్రి సమ్మ ని యైన ప్రా ర్ణ విత్తు నకు
తనయు డు సా నం దు దను మొక్క ధన్యు
దను పమగు కాళ్లు ద మ రక్షిం చి
ఆనంద వేషత్మై యఖిల జీవులకు
ఆనం ద మొం దిం చు నల్లు గా ప్రను
సా నం దు డను పేర సత్కీర్తి నలరగు
ప్రా ణి గణం బు సం ఖ్యాం బి మొదలు
పరికిం పమరి లె యిం చు భావం బు లేక
వా రుడు సర్వేశ్వరు డని న్నిశ్చ యిం చి
తల్లి దం డ్రుల నన్న దమ్ముల పాతుల
యిల్లు వాం ధవుల ను యిల్ల సం పదలు

నెల్ల కవి దిచి యు తా రసెం ట యు నరిగి
యెల్ల వే డుకతా రెదనే తాం త మం దు
సద ముల చిత్తమ్మైన సత్తెం ద్రి యములు
వదవి యొప్పు బాతి నిం ఖ దరి పో రిమం ద
మది యుం బి బం ధిం చి గా రవ తిర్ప్రొ ఖు ని
వ్రా ద యు పద్మం బు న నుం చి సం తతిము యు
శి వ పద ధా న్యనం బు శి వ మం త్రి ఖ ప ము
శి వ పదా ర్చన ము నుం జే యు చు నిత్యు
సతి లితసం సెల సత్కీర్తి గా రి
తల కాని వా రు నతు ద ప ము శ్రీ యు చు ను
సత్త కి చరా చర సం యుక్త మైన
సకల జగం బులు సర్వ దే వతలు
శి వ్ర ని లా ఖుల్తు చు శి వ్రు ని లా బా ద రి
శి వ్ర ని లా గల యు చు శి వ మ యుం బ గు చు
సర్వే శ్వరు ని లా రె న సర్వం బు నుం ప
సర్వం బు నం దు దా సర్వే శు డుం ట
సుజ్ఞాన మగు క్రియ్యి ఖా చి శైలా భ్రాణి
విజ్ఞాన వేషత్మై వివా రిం ప్రు చుం డె

సకలలోకంబులు సకలపాదర్థములను

సకలశైలంబులు సకలవృక్షములు

సకలదేవతలును సకలదానవులు

సకలయోగీంద్రులు సకలసన్మునులు

గరుడయక్షకిన్నరగంధర్వయక్ష

నరులు విద్యాధరాప్సరలు కింనెరులు

పశుపక్షిమృగములు పన్నగాదులును

వసుధ నానాజాతివర్ణజీవులను

ఈ చరాచరసృష్టినేమిసూచినను

శ్రీచందమునరూపులానామములను

రూపింపనవియాదిరుద్రస్వరూపు

రూపింపచుండు నారూఢవర్తనుడు

సర్వస్వరూపుండు సర్వాత్మకుడు

సర్వంబునందున్నసద్భావమునను

తనదేవామె చంద్రధరునకుగ్రవాము

తనయుడుద్భవుడు దానంచునుండు

శ్రీకలొబరమాత్మునధిగాతుంచి

శ్రీకలోబూజింపనాత్మలోగాలుచు

వదలక యిట్లంగి వర్తింపచున్న

నదముల యుత్పత్తి సంతోషమంది

పరమయోగీంద్రవర్గేష్టకంబునందు

యిరవొందుకాని యున్న యీశ్వరుడప్పుడు +

బ్రహ్మాదులు రుద్రులు బ్రంహవిష్ణువులు

నమరులు యోగీంద్రులధిపాలువగను

యీశుండు గారిసవలెమట్లు సదయ

శేషుడ్మైతలాన్నిరవేషుడైసర్వ

సుందరాతారంబు శోభిల్లుచుండ

ముందటంబ్రోత్త్వమహాతన్మానిరిచి

యోగీంద్రచంద్రని యుత్పలోపలను

వాగారందుచున్న సత్తృవిఖ్యాన

నిక్షేపమిచ్చితినఖావమునకు

యిష్టార్ధమిద్దైన నిత్యునవడుగు

మదియానతిచ్చిననాదిదేవునకు

మునిపతిసాష్టాంగమునమ్రొక్కినిలిచి

చేతులుమొగిడించినిరమునంజేర్చి

శతతాలుబ్బుతించెనిగమార్ధములను

సానందఉవాచ

౧ నమస్సకలకల్యాణాకరాయకల్పదినే

కల్యాణగుణనియాయ కల్యాణాత్మస్వరూపిణే

౨ తరుణతరతాంభోరతాపాలాంపళీభూషణః

తాలాంపారకశాధారతరుశంకరుమిప్రభా

౩ త్వమేవసర్వలోకేశ త్వత్తత్త్వంనచవ్యక్తే

త్వన్నయంజగదిశానత్వంజగన్నయమేవచ

౪ త్వయోసర్వమిదంద్రష్టం త్వంచసర్వస్యద్రష్టే

త్వమాదిసకలస్యాస్యత్వమంతశ్చశుద్ధిమః

౫ వేదవాదరంసర్వవేదాశమాలం

లోకేచమాధర్మేచలోకాదిశేష

నానామురత్నంద్రుమార్యాద్రక్షితే

వ్యాశాభుజాతాయఅతాశయేషః

౬ స్ఫుజసిసకలం దేవక్షసేసనప్రనఃప్రనః

స్థాపయస్యఖిలేతానత్రమేతత్వచేష్టితం

౭ బహ్మావిష్ణుసురాస్సర్వేస్థావరాణిచరాణిచ

సంభూతాస్త్వేవభవతావినానిభవంత్యహో

౮ దుస్తరాతరవిస్తారసంసారోర్ధారసాంఖ్యత

నమస్సకలలోకేశాకారాయనమోనమః

౯ గంగాతవఖపాంఖుంపేక్షితానేవారబంధువతి

యేసేత్రాంవయశశ్రీకామభూధ్యస్యకథంస్తుతి.

౧౦ శ్రీణాంరణియాన్యమపాంతరీమపాయాం

స్తురాత్వరఃతారగాతారణాం

సర్వాధితఃసర్వగసర్వాస్తత్వే

కథంతావమగుణాంగుణాన్వః

౧౧ యస్యాంసన్యాంనస్యాంసదాంసస్యవల్లభః

దాంసస్తనాస్యాపిదాంనస్యాసాంవాందాసవల్లభః

౧౨ ఇతాశస్యందపరిగతవిశేషనాస్య

పేతాశపాలభశితాఖశస్యాంగః

నితాలతాధిపసఖస్యసముత్థశ్రీ

పేతాశమాశుభవభావతయాంత్వదామె

౧౩ ప్రీతాప్రదర్శితస్యాన్యాన్ప్రీతియీమత్తమం

యిబ్రామిదేవదేవేశదేవానాముపిదులనిబోంగ

శ్రీనియజ్ఞుగతిసంబియభవ్రనిపోద

వసరుపాంబులకునపదిబాంగెమొత్రి

యజ్ఞాత్యంబులు యజ్ఞభాగములు

వాల్లనాయుష్యంబువాసగెతలేని

గమకించి శ్రీ శివాగమములు వినుచు
సమకాని మధ్యం వహ్నిసమయంబునందు
వారుని బాంబింప్రచు వారు నిత్యులను
శ్రీరుద్రునయుక్తి యుక్తాంసంబు వినుచు
శ్రీరుద్ర వేలావతారక్రీడాది
భూరికథాప్రతంబులు రెండు చెవ్రల
గ్రోలుచు సాంయరావహ్నికాలంబునందు
శూలిబాంబింప్రచు సద్భాపనమందు
పరతత్వచింతయం పారశీయుచును
పరుసని విధమున సప్తనింప్రచుండి
శ్రీశివాగమములు శివధర్మములును
ఆశాస్త్ర నికరంబులన్నియుంబాంచి
సకలధర్మాధర్మ చరితలు సాంచి
పుత్రపంపదక్షధర్మఫలములు సాంచి
ధారుణీ వాదబాంధవుల్ని సవాదు
దారునారరత్నాది కులమాంగల్యములు
చదువుల లావల సన్నంబు దెలిసి
అదిశ్రేష్ఠములగు బాంధసాత్మసాంపాంచి
మరలేచి చదివ్య విమానంబునెక్కి ———

యిరుగలంతుల సంగ్రహితిని యాంప్రమధ
గణములు లవాయవేదగణములు మునులు
ఘనవిమానస్థ్తైదశకాల్పగను
గరుడ గంధర్వకిన్నర శిక్షానాధ్వ
యురగఖేచర యక్షయువిదలంబులు (తిరుగాలు)
వాదుచునాడుచు ప్రస్తుతింప్రచును
శూదిసముపాదాసనకాలిబినదవగు
సములధనిబా మరచ్ఛత్రంబులిదగ
శ్రీతిదైత్యమువాములధూంకుణబాంశి
దక్షిణాంబునకునక్షతబాప్రసంత
దక్షణాధిప్రశ్నసధర్మరాజరికె
బంధులుదాసుసుభవకర్మములును
సంచారవామ్మ శూద్రసయ్యైనపట్టి
పుణావిల్లిమరియ ఘృతాదాన్యదివిధులు
నెనరఖాంబంచి దాదాన్యాని పొయెకట్టి
శూచునంద జేశ తమ్మాటినితాంపవని
సచనంబిప్రాంబంచి యమపమొక్కినిలిచి
పరవంతునాంనంద పరమయోగంద

పరమతత్త్వజ్ఞానభవ్యపదధ్యాన

నిగమాంతసంశీలనక్రీడాంక్షి

నెగడెనాంచైనింతనిగ్రహాంధునిదసు

ధన్యులలోపలధన్యుడనైతి

పుణ్యులలోపలపుణ్యుండనైతి

గోకర్ణభూమాంషగుగ్రపనాంతుగలిగె

గాంతనిపాందంబుగనానాంతుపనెమె

భవదూరనాజ్ఞభూలమందెనేను

భవదూరనాతపఃఫలముశద్ధించె

తరుశింబివచ్చినతారరాంబేను

తెలిసింపుచేశదనేతార్థ్యమైన

అనవియున్నస్నతనిమూంతులను

తానాంత్లలోనసంతసమునభూంది

ధర్మరాంఖవనవధర్మమూర్గముస

కర్మలనేయుదుష్కర్మంబులెల్ల

పరితెంచ్చిశోధించివాపంబులాంది

నెరిశద్ధింపించునెల్లలోకముల

నిఖిలధర్మంబులునిలుపదత్తుదవు

నిఖిలలోకములందునినుబోలగలరె

శంభునిశ్రీదివ్యశరగాభత్తుదవు

శంభునిదివ్యప్రసాదభత్తుదవు

అనియుల్లసుప్రతినాందువాక్యములు

వినిభయభక్తితోవిమలాంత్మబూంచి

అనఘవనననాయనవాయరిందుగాసు

గణనాధుదవునవురారుస్వానిధివి

సత్యవ్రతుండవుసద్గుణశ్రుదవు

అత్యంతసతలధర్మాంభీక్షితుదవు

నానాధనాంధునిత్యపతువాత్రిదవు

నానాశివగామజ్ఞానపూర్ణుదవు

అధ్యాత్మవిద్యారివాంస్యప్రభావ

సాధ్యుందవవునసరియుందుగలరు

వారుదవునవుసద్గురుదవునవు

వారునిగానగలరువారియుబుంవాయును

అదివలోకగానసలవియైనాను

సాధించినినుగంటినువ్వేనీశుగంట

యుండుంతినవారరించుటయున్న

యిందుకే క్షురధారించుటగాది
తలకానినన్నుగ్రాంధుని జేరు
దలచి తిష్ఠెశన తలప్రగాంబారెలు
నిప్ర నిస్పృహాయశప్రశప్రయెందారుటు
నెమ్మెననదుగని యిచ్చులూరేదు
తాంప్రనవాంతమ్మైనశైవయుమైన
దేవ్రదునాంకాంనతిమ్మునెసెదను
అనుచుటొమెలాందమ్మెయాదువాంక్షీములు
వినగనేంద్రీకుధమ్మవిభునత్తిప్లునియె +
తెలాంసమపతిన్నెదాంకనాందునారి
శ్రీకాకితంబైనశివపురాణంబు
శేసులనాంతంచివినుచునందుంత
అనరగావాంఖాన్నినమదియెల్లదెలిసి
నరకంబులునుమరియునరకంబులందు
దురితాత్ములకుబాందుదుర్భుబాందలును
అందులాంపలనెరిగి అవిక్ర్యష్ణమగను
పాందుగాంగస్సులబాందగనుపేక్ష
నిందువచ్చితినేను యిటనిప్రగదిలి

ఎందులవివరంబులన్నియుంబాంప్రు
పదపస్నయుమదధ్నిబలకె సాంవాంంచి +
యిదియాంలప్రమధం(ద)యాంమాంటదగునె
శ్రీశివాత్మతుదప్రశిపగణేద్భ్యదప్రు
శ్రీశివబ్రాంనసంసేలంబునేకు
అతిపేక్షనెత్నంపనవాంనరింబుగాంతె
అతిఘాంరనరకంబులవిసాందదగునె
తిలకించిపరమేశుదిక్షీనాంమంబు
కలలూరనన్నైననుదలపనివాంరు
నిమిషమాంత్రంబైననిపలరెప్పుభక్తి
త్రిమమునపతింప్రగాంననివాంరు
పరమేశ్వరునివాందభక్తిదాంషకులు
ధరచెత్తబ్రంపన్నాపాంతన్నిదివాంతకులు
దాంరుణానరకాంన్నదగెలియునాన్నరు
వాంరలనత్తింపపాంకలపంతి
వాంరిశగాంకనెపంటిసుబ్రాంన
బాంరత్రులచిమతింబునెనెప్లుపన్నుప్రు
యెాంకెం(ధ)నపంటెలాంగెంశ్రీలేల

తోగతింబావాంత్యతిఖన్యత్మైన
త్రారమ్మైనశవ్రినిసంస్వరరాచేశినను
చనదుచూదదుచావ్రులవినదుదుగ్రమల
నిమ్మనిలయోరిగంద్రనవ్రసంతతము
కమనింఖులన్నియుగదుబనవాంది
పూంతిగనిరాల్లుచుఖుర్యిపూంతినిమ్మైశ్మైవ
వతనిసినున్నసత్రితిన్నియుత్తదవ్రి
మవాంవిాందనెుకభత్తమాంత్రమునవ్రి
దవాంనాత్రునవరాంవతారవ్రరుషుదవ్రి
నిస్సదాందన్నినిపారవనితయినాంకు
నిస్సదాందన్నినిపారయినతుయచ్చారది
వాంతతులతుబాందునాంధలుచూంవి
వాంతతంఖునుబాందిపతమేషుచేత
వాంధలంబదలేసువ్రమధింద్రనవ్రి
సాంధించియుపవారవఖునుదుమన్నింవ్రి +
మనినగనధిషదాంమాంటవినత
యినవ్రత్రనవేలయుల్లుపన్నైదవ్రి

నాయంలనేబాయినరులవేత్లింప
నయదనేతితినిఫలాత్రురలుగు
వెరవతపదమన్నతిభుడేనవండే
తరిగదువాలాయమదియుంవయాల
యెరగరాదచాద్యిమెరిగింవ్రిమన్న
సురనాధయుదియేమనాంద్యిమెంతాని
అచ్చ్రుతినరకంఖులవిలెల్లఖాంద
నిచ్చ్రులాతియమగునింతంతగాదు
చూంపనేపితవేనిఖాంవ్రిమేపనిదను
వారపతుందినసుందుమలుపమలేముపతి
వాంద్మైనబదనతుఖాందుగాతున్న
అందుతుంబారనేల అందులవివర
మరలేకవినువింవ్రిమన్నభతిల్లి
పరమయోగింద్రయూభావంఖువేల
సదిసన్నసురుత్మైనశంభునియాల్లి
తదవనిాందినయుల్లుఘునదనయాల్లి
తదపతభయుభత్తిగరిగియుందుదుర
తదుగానినయాల్లిగదవశత్నురన

తాళ్లినెగవిగించి ధూళిబూచేత
త్రుళ్లినవాగనింబు తెల్లంబు వినుము
మొదలమాత్రెంతే యమునితిశంకరుడు
పదియారువర్షములు గ్రమతభాతించి
ఆయుష్యమొసగినవారునాల్గినల్గు
ఆయుష్యసంపూర్ణమువ్రతునెనరి
మునినాథునిగానివచ్చినసుచిబెక్కైన
మొనలుగూడతెనేసుచనుపవెల్లించి
తడుభయంబునబాందికెవళింప్రుదును
వదివారి శ్రీకంఠుగుడిలోనసబాల్చి
తనయుడుపరితెంచితంత్రికాగిమను
వానరబట్టినయట్లప్రరుసత్తుమునెను
చేతులరెంపను శ్రీశింగమూతిరి
ప్రీతితోరగాగిఖలిగియుంచిపట్టి
శిష్రుదినామన్హరణానే యముచుండదడు
ఆవివేకిన్మైఖారయడివయబారెవ్రునయు
భక్తవత్సలుడైనవార్పుతిశ్రీరుడు

భక్తునివిత్తచెపట్టినాంబూది
శ్రీపయోమయముసుకేకానహించిసుసరి
విప్రులాస్త్రినేత్రంబువిచ్చిచూచుపయు
ప్రరకానినయనాస్త్రిభుగభుగనెగశి
పరిగానినాప్రరిభక్సంబునేసె
సుదివదనిజిశిఖూచుచుండగను
యదమత్రీపాదంబు మదిమదన్నపయు
ఆదిదపంలదితాలుదంత్తులోమదిని
అంతపవిదువకయంతతాంతతుదు
శ్రీధమ్మనయట్లయప్రగ్రెపాశమున
జదచీములాదిగూచిగిబిగియఖండించి
మదియుంచినన్నుదుగాలవేయుంచి నై
వదపదియుచ్చారుబదియున్ననన్న
తరుణానంగరుక్కైనక్కైలానవిభుడు
మరియుష్టకేలమున్నించిచూచి
విదచెమువ్రాంబువిడువతుమన్న
విదపించఖలినాంతివిదచినయట్లు
ఆలోనసుకువెల్లినధిగింప్రపయును

తాలునిద్రాణాంబుగరుగించిమరియు +
శ్రీమందుప్రరవారుణ్ణిరియుందగను
నిశానాస్త్రములెల్లనిజవితాంపమరిచి
అస్మించితెబాహ్యప్రసంతలాపారుడు
యుంతారరవములనరుష్టిగుణ్ణై
పురమైరినాప్రరంబునునస్నగురాద
నరయభక్తముచేనెనెత్తుతమరియు
నాతూత్మ్నఖంటినుచునామాదిక్షేపసు
నాపుర్వాగాములవచ్చెనాగతంతడుడు +
సుతుమారుదనగస్వరాసురవయన్తారదు
వితలుధ్మైమవారమాదవినరానిషూర
వాపాత్ముదనివానిలక్షితాంలారము
వాపసంవారుడ్మైనప్రమధునిచేత
తాలుంచుటుదమైనతాలతింతరులు
నేలగాలుపుసూచినలకంఠరుడు
బాలించివారలవ్రాణంబులాపగ
నావిధంబ్బునగాతయుష్ణవాలాలేన్నగ
విదళుదుసకలంబువివిధదేషములు.

ప్రథతంబుశేయుచునంచుంటతెలిసి
ప్రతనిదస్బ్రిదనంచునష్టవాంఛృష్ట్రి
వతిభయంతరవేషుకరుగుమాత్రమున
వరభద్రనిబక్షువిప్రులాగ్నిమహాఖుడు
చేరినాంతింతరణాసలంగన్ని
వృష్టివృష్టినతుదానవృష్టివైభాదిచి
వృష్టివృష్టిపందనశాలమునగ్రస్బ్రిరానుచు
వృష్టివృష్టింబయునిజేరిమలుందకునష్ట
వృష్టివృష్టినమ్మించిములస్రంపవిభుడు
నశుచుదాగరుగించ్చిదానస్పవెంతియును
దగవృష్టివృష్టివ్రతుబాణదానంబుచేశి
యుక్షిక్షియాపదవెన్నైనగలప్పి
అక్షియాపదలచెనగాగియునాన్నడు
నదియాదిగానేసువారునిభక్తులకు
ప్రదరంబులాపలనులుతుచుండుదను
గారకసుభక్తులంగన్నమాత్రమున
భూరిరునమెలుక్ష్మదుబాగదుచువారి
వాముదున్నైయుండుదునదిగాతేమరియు

వాంతమైనతార్యంబు వేంజెయుచుండు
నిరుపమగుణశీలనియాజ్ఞనేసు
శిరమునధరియుంచిశేవించివచ్చి
ఘాతకులుష్ణదుగనిమలునేరరత
యాతనాదివావిఖ్యాతవర్ణనులు
విపరించిచూపెదవిచ్చియమనుచు
రవినందనుడుధర్మరాజుదానపుత్రు
యెక్కుడుమహాషంబునేత్రశాఖిల్లి
మత్తువగాఖ్యనమంత్రిలువారము
యుల్లతింతరవరువెల్లదిక్కులను
నల్లనిమెండలునడతెంచునట్లు
మెల్లమైరాసలుమలంచినదవగను
పెల్లైనమిత్రులుపెక్కువార్ధములు
పెల్లగిల్లుచుమిత్రయబంపారిలోక
తల్లరిలునవెల్లతడుభయంబునను
ఝల్లుఝల్లునిగుండెదల్లడింపగను
నల్లలంబుగాల్యలంసంతాత్నేపవదగ
వానరనష్టుడుగారదిప్రభయనేలును

మునుకానినదదేసమూవాంబుదనర
అందుందితదరియాత్రిందితెంబాయి
అందున్నవాతాశముదిదాపత్రింద
ప్రభులరనాతలంబునుతశాతశాము
ద్వీతిశంబుసుతశంబువితశంబుఅతల
మనిరెండులోకంబులమిత్రిందిరెడు
ననబరగులోకంబునవిరెండ్లైవనినే
అన్నిలోకంబులకటుతెందబాపు
లున్నయధీలాకము యుక్తినదేరి పై
దారుకాంబగుచువిస్తారంబులగుచు
అరూధనత్యంతముఇషారమైన
యిరువదినిబదిగాళ్ళునరకంబులెల్ల
హైరదిబత్తీకంబుచూపెందియును
అమవాత్మనిఖూచియనియునర్ధముడు
యామవానరకంబులిందుయున్నవితి
యెకాన్నికర్ణావతియొకాన్నక్కనరత
మక్కదమ్యుత్రెంబుత్తైనయుగ్రములు
యిరువదినిబదిపెక్కుయురుప్రష్టైయుండు

అరుద్మినవరతంబులందుకొనాక్రై
కాలతత్త్వదేశకాలదినవారి
మేటయౌ్మవత్రించునూటనలుపదియు
అలియునునవయునునాత్రమంబునను
వివరించిచెప్పెదవినుమునానంద

శ్లో॥ ౧ అష్టావింశతికె వాంతత్రితినిరతకాలియః
సప్తమస్యతలస్యాదౌ ఘారీతమసిసంస్థితాః
౨ ఘోరాఘాఖ్యాప్రధమాకాశీసుఘోరావత్రిస్తతాః
అతిఘోరామవాఘోరాఘోరరూపాచపంచమా
౩ షష్టితారసనారాఖ్యాసప్తమాచభయానకా
అష్టమాతాళరాత్రీచనవమాచభయోత్కటా
౪ దశమాతదత్కృంఠామవాచండాతతాస్మృతః
చండకోలాహలాఖ్యాప్రచండానరతాధికా
౫ పద్మాపద్మవతీమభీమభీషణాయతాః
కరాళావికరాళాచవజ్రావింశతికాస్మృతాః
౬ త్రికోణాపంచకోణాచసుదీర్ఘాపరివర్తులా
సప్తభామాష్టభామాచదీప్తమాయాచసప్తమా
౭ ఇత్యేతానామతఃప్రోక్తాఘోరానరకభూమయః

అష్టావింశతికేష్వేతా పాపానాం యాతనాస్థనాం
౮ తాసాం త్రిమే గావిజ్ఞేయా పంచపంచైవనాయకాః
ప్రత్యేకసర్వకేషాం నామతస్తాన్నిబోధతః
౯ రౌరవః ప్రథమస్తేషాం రుదంతే యత్ర దేహినాం
మహారౌరవపీడాభి మహావంతాపి రుదంతిచ
౧౦ తమఃశీతంతధాచోష్ణం పంచాద్యానాయకాస్మృతాః
సుఘోరః స్వతపః తీక్ష్ణపద్మసంజీవనఃశతః
౧౧ మహామాయావిలోమహంస్తు సుభిన్నస్తుతీంతకః
తీవ్రవేగీకరాళ్ళ వికరాళప్రకంపనః
౧౨ మహావర్త సుపద్మసుప్తాలపత్రస్తుగజనః
సూచీముఖఃసునేమి ఖాదకఃసుప్రపీడనః
౧౩ కుంభీపాకసుపాకస్తుత్రితపన్నాభిరుగాః
అంగారరాశిభవనఅసృక్పూయప్రహదస్తథః
౧౪ తప్తుయస్తుందశకునిమహాసంవర్తకస్తథః
సుతప్తఃసుతేపుప్రపాయిమాశ్చదివఃతీవ్రః
౧౫ ఉతారృష్ణ నిరుచ్ఛ్వాసః సుదీర్ఘకూటశాల్మలి
మహాక్షఃస్వమహోత్సేధప్రభావఃస్వప్రభావనః
౧౬ శ్రేష్ఠమేఘఃప్రతాళకిలఃశంపాత్వాస్వాతుఘుగజానసాః

౧౭ గంధకైః [illegible]

కణాశ్చ మహాఘోరాశ్చ [illegible] నిచయస్తథా

౧౮ ప్రమత్తా ప్రశితా రుధిరాస్తథాఖిలం

లాలాభక్షశ్చ భక్షాశ్చ సర్వభక్షస్సదారుణాః

౨౦ సంతకుః సువిశాల్య [illegible] కుంభీపాకః

అంబరీషః [illegible] తరదినవ

౨౧ సతప్తలోహశయనమేకపాత్ప్రదక్షకః

అవీచా లఘశాంఘోరమస్థిభంగప్రపీడనం

౨౨ తిలాతనిక్షుయంత్రాణి [illegible] ప్రమర్దనం

మహాజ్వాల [illegible] యోనిలాః

౨౩ పర్వతత్రయ [illegible] చమలపర్వతాః

మూత్ర [illegible] పక్షిచాశినః

౨౪ ముసలోలూఖలం యంత్రం శిలాశకలలాంగలః

తాలపత్రాసిగహనం మహాపుశితమండపం.

ఏకపాదౌ [illegible] చరత్రమః

౨[?] ప్రమృష్టా వింశతి [illegible] పంచతాస్తథాః

నాసికానాముసప్తాస్త్వేకపంచపంచైవనాయుతాః

౨[?] ఘోరావాదృశ్యము [illegible] సర్వతః

చత్వారింశత్సమధికం మహానరకమండలం

తేషుపాపకృత [illegible] నరాః [illegible] సురాపతః

౧ యీనామములనెప్పునిమకాశరాతలి

నానాముల వాఘోరనాయకనరక

ములు యిరువదినిమిది మొదలైనయుండు

నలరనందులకాకత్తైదింపొళ్ళు

నెలకొని యీనామములు నాటిమాంద

నలుపదియనిచెప్పినామంబులలర

ఇరువదినిమిదినెత్తునరకంబులెల్ల

నరయనన్నియుజెప్పినిలయంబులందు

పరిపూర్ణమైనందువలనయెప్పుడును
పరగనానాబాధలుడువారికావి
కారణంబునుమహాకారణంబునగు
త్రాణంబులగునతిఘోరనరకములు
తెలిసిగాంచికాఁపియోగదేవిపుల్లారు
గలయసన్నిధిలోనఘనములుసుమ్ము
యివిమహాత్రారంబువివమహాఘోర
మహిమహారవారౌప్యలకరమైనతాప
అతిఘోరనరకంబులనియెడువేర
నతులక్ష్మిపత్నిఁచునందులబాధ
అరవిందగర్భునిదునవియన్నలేదు
వరుసైనబాధలువలవనావశము
పలుదిరంబులవరిబాధలన్నియును
వెలయకెప్పుడానినిన్నమాత్రమున
యెడలక్షైర్యమువేకయుండెడువారు
పడిపత్తురముగానవలుతుదగడు
అయతిఘోరంబులందున్నవారు

యెడయకంబాయకయెల్లతాలములు
శ్రీగామ్మనదుఃఖమోచనములుకేత
పెనగానినరకాన్నిక్షేలుచుండెదురు
వాలశివానాదితిసుగ్రయాతనులు
తాలగతనానాడుదుర్గాక్షబాధ
దునియుచుగాలుచుదూలుచుండుదురు
అనినగారఖేశుశతనితిల్లనియె
యెన్నినరకంబులెన్నన్నియును
వన్నవారితిబాధలాకేక్షైత్రాల
మెలిదుఃఖమోచనములుండుచుండగను
అగపడియున్నయాఅతిఘోరనాము
వులుతెంపదుఃఖాజ్ఞములనిగినవారు
తాలగతుండుకయుష్మదలుపవియన్న
దివిలవందితవరిక్షేపాపముల
విచరించవేకాన్నవరితిబాసి
దుఃఖవిముక్తమైతాలనిఖారయెదరు
పెక్కసంబగుకప్పువినగాంచరము.

పలుకరాక స్నానాభావంబునందు
శాంతవ్రాగావ్రసాదునివియెల్లదెలుప
మతులదోషము విన్ననంతలాశివరు
ప్రాణియుందులవాశివానిమ్ముశెత ౯
మానసినాశెదపరగులమాని
రెలదికినవాతినాకెరుగింప్రమనిన
పరియునంబకెదమార్గనిశ్చితుడు
నిపలాక్షనాజ్ఞనుప్రసాదమున
కుపలవర్ణనులకు దుష్కృతములన్నియును
విలయంబులకు నష్టివేశగాంబాలు
నెలకారనియున్నశినరయుబాతమలు
కన్నులనిసుఖాదగస్నమాత్రమున
నెన్ననేపతిమోక్షమెసగుపనిఖము
శరలచరితలువినవయ్యశాల్లి
శరులుదారచిక్కశీలబున్నములు
బుద్ధుచుబుద్ధుచుబుద్ధుచునుంది
బున్నంబులందాంక్షబున్నమయినను

రెయుక్తరెయుక్తమైనసుమాసమయినను
శాకపక్షము యినను వాతదినమైన
నందాంక్రత్నగామ్మైనయాఖనులకెవ్వరును
నగఖాధిపతిదివ్యనామమంత్రంబు
తగజంవ్వైబలుకరుతలపరువినరు
మవాఖాచబుద్ధినమస్మైవాయెత
మహానియ్యదివ్యమంత్రమెన్నడును
తనులనాశంబిచినమన్నవారు
శ్రీధికశివద్రోహవాచ్యమైప్రవతించి
శ్రీధికంబైనయీయతిఘారములను
తుదయున్నదనుకెకదుఃఖంబునొంది
తదనియీరెంపినుకదలమున్నారు
శందరిననయాజ్ఞద్రోయుభత్తిల్లి
పెదత్తుగనామలంచేకంటించుగాని
సుదిశియీద్రోహులంబుదదోషంబు
దదవినదోషంబు తలపదోషంబు
లనుచునావివరంబులన్నియుంజెప్పి

చని చని యున్నారు సర్పినరకములు
చూపిన వేర్వేరు ఘాదిసానందు
దాప్రస్థికులలదోసనియవేంధియును
యాతమునులేక పర్వమి రతిజేశి
లేకమునియుక్తుల కేబాధగలుగు
ఆవియుల్లనెరిగింప మున్నిన్నదియు
భువిలోన వెర్రిల్లు ఋషిసంతతము
తమతమకులశీల ధర్మంబులు దిగి
కుమతమ్మైసతతంబు ఘోరదోషములు
ఆతిమవారిత్సావామ్మై యూర్జితంపు రాసుచు
ప్రాదిమకన్నారితిబారంబరిత్రంబు
లోనగాను మహాభలోభమాయామములు
మదమత్సరంబులు మరియివతిగించి
కరనిసంతతము దుఃఖముగ్నమైయుండి
చేసుల మునుకున్న అంతమైగన్న ములు
ప్రతిభాగన్నల బెక్కు దోషములు
మతిలోనదల చుచు దుర్మార్గునైకారి

ఆతిమవారిశ్వవములనాజ్ఞంబికాసుచు
సతతంబు దుష్టమునిచరితమ్మైయున్న
శ్రీశైవధర్మములు నిర్ధర్మములును
శ్రీశివజ్ఞానసంపలధర్మములు
శాస్త్రోక్తముగు వేదశాస్త్ర ధర్మములు
యాస్థిరభక్తి విహారినమానసులు
వారధిక్యనామసంస్కరణవజ్ఞకులు
వారు నిందగురు నిందలాడించువారు
గురుపత్నిగామించు ఘోరపాతకులు
గురుభక్తిరహితులు గురువిరోధకులు
నిత్యసురాపాన నిరతులు బ్రాహ్మ
హత్యాపాతకులు నిరాహత్యాపాతకులు
పరుసనిందలు సువర్ణచోరకులు
పరభామిని పరస్త్రీ రుష నాథులు
కర్మబలాచార ధర్మదూషకులు
దుర్మదయుక్తులు దుర్వర్తనులు
దుష్టులు జీవహింసాకరులు

శిష్టాచారులు జీవహింసకులు
తస్కులు విశ్వాసఘాతకులఖిల
నష్టులు సుప్రశ్రేష్ఠులు మరియు ౧౯
పరసతిమైత్రి పరచినవారు
పరధనంబునకాసపడియెడువారు
పరమమర్మములు సభలలో తెలుపువారు
పరనిందలను జనుల భంగించువారు
యిలదన్ని దొంగ్రల తెగ్గినవారు
కులసతిబారిదు ఘనిముట్టెనవారు
దేవాలయంబులు దెకచేర్చువారు
తావించు వనములు ఘటించువారు
యిలక్షేత్రంబులు క్షేత్రంబులు గాల్చువారు
బలిని ధర్మములకెక్కపడియెడువారు
శ్రమల తామాంధులు నస్త్రవాదులును
శ్రతి నిమ్మవ్రిత్తులు నఖిలవాదముఖ్య
జరియించు జన్నబు జన్మిసుల మురియు
మరణాగారములైన నరులుగ్నయును.

తరంగినాపసుప్రసంగాలకింకరులు
తమభయంకరమైన తాంతిరంజిల్లి
ఘోరశరీరులు ఘోరమూర్ఖులును
దారుణశీతారులు ద్గ్రిక్తములు
విత్రితస్వరూపులు విత్రితవేషులును
విత్రితస్వభావులు విత్రితవర్తనులు
శ్రూరులు నిద్రలేనితారులు విప్రుల
శూరులు నగుచు గంభీరమైవెడలి
మారినన్నల్లని కాంచలు లేయనగ
గాఢమైనలమే ఘనంబులు లేయనగ
పరమైనమేనులు బలుకరంబులును
పరుసని ఖంఖరు పళ్ళవెంప్రికలు
మలరాదు మిడిగుడ్లు జిగిరిక్కములు
నిలనిప్పులూరులు మిచినెరుగమైత్రాల
ముసముసయనివెడు ముక్కునూర్పులును
మసలిభూరము ముగట్టి దిశలు నిండగను
పళ్ళమూసంబులు బలుమైనఖండర.

తెల్లని కారకలు తెలుపైన గాల్లి

దంతంబులను వారి దంతపుష్పనను

ఆంతంతమి దుపుక్షలవనిష్టైబులక

చరగాఘుష్టగావుల ఖలధి గ్రద్దల

నురువదివదధూశియుదువిధింగప్పి

షూలపక్షిసభిందివాలచక్రములు

తాలవాశంబులు గదలుఘుద్దములు

వరశుద్ధబాంపత్రవెంగాచమునములు

వరశత్రైమునలంబువజ్రదంశములు

బలుతరంబులబద్ధబాంపాత్తులస్త

నెలవ్రనముండమునిల్లుముకొత్తమున

వారిరూపంబులువారివేషములు

వారిచేష్టలునుకకేరవాక్యములు

కనిభయంబునబాందికశవశంబులను

తనశరరములానితలప్రలుమరది

తనచేష్టవేమియుంతాశజేయుఘుదిగి

వెలునశనతనవారివేంవాంబువిదిచి

వల్లదంబునఘుండెరుల్లిరుల్లనగ

వ్రల్లంబులాపలనులుతుచువారి

నిలమాండగనుకప్పిదకసూంచుచును

కలుగుచుండదివారిగదశినాంభగులు

దేవాంబులావిన్లదివిచిజవ్రలను

దేవాయత్తములన్నుస్తదేవాంబులప్పు

యాతనాదేవాంబునందునికొద్దిపి

ప్రేతలంబిష్టిపత్రిపక్షిక్షములు

వక్షలుపక్షలుబావాలులంజెవ్రలు

ఘుక్షనునాలికెంజక్రిగ్లనుదురు

ఘనశరంబులగుష్టిగాలాలస్త్రచ్ఛి

చనిశిపెంతయునందుచతికాంగాదములు

వదిగాన్లిసంకెక్లుమిదలదండస్త

పెదజెతులునుగప్షివాందవినిస్తములు

కాశ్మివారికవాగాందయులుచేశె

గాశిచెళ్లుచునందుగదవితెంక్రరులు

నరతుచుంబాండుచుచునవియమెలుండుచును

పరుప్రచుసురుప్రచుభంగపరప్రచుసు
శాంతభాంవగాంబినయిసుకలాంవలసు
శాంకభాంవసుకికెదుయుదకంబులాంన
నెరకెయుకొత్తభాంవనిలప్పైనుంది
నెరయుంగనలుచునన్ననివ్వులలాంన
కప్పులకన్నసుకదువాందిగలుసు
శాంక్లైనాంవిలాంమెకభాంవమరియు ౬
మెునలుమాంబికెవ్లెక్మెులబినయుక్ష్మి
మునుమ్మైనకెదువాందిమెుక్షలాంవలసు
(త్ర)ంవలలాంవలరాంకిలాంవలసు
గుంపైనబాందలలాంగుంక్షలాంవలసు
బలుకింవాంనాందుాంలిభల్లాంవేఘుబగ
మెులుగంకమెులుమెుంబికరవ
బలకిమాంక్ర(వి)రమెులుబినాబమెులు
వ్రతికింబియుదువంగసు(కి)వాంబులైన
పిమగులువదుచుందగదురాలవాంన
ఘుదిలాంనబెవ్లైనబతినిలికమిని

వదినంకలాంకప్పివదుచునాంకంటసు
కదునాంరుదెరచుచుగలయుబ(క్తి)యుసు
శాంకెర్క్షత్రాంవ్రనమెుక్షైబాంధ
మెుకెర్క్షత్రాంవ్రనమెుక్షైబయుమ
(ఆ)నికంబుజీయుచునష్ణునాంప్రరితి
కాంనివక్ష్మిప్రనప్పుకాంత్రాంరవాంఘులకు
గాంధవెప్పుయుబతికిగదుమాంరమగుచు
యెదుబ్బలమాందనిరువదివేలు
యెాంబనంబులుదుాంరమలుంకంగజెకి
(ఆ)బనాంధమలబెక్షైనబాంధలసు
యెప్రచుంగాంనివక్ష్మియెదురునిక్షినసు
వపించివాంరల(డి)క్షికెనేసు
(ఆ)తిఫెాంరవుగురుాంపమతిఘాంరవేష్
మతిభయుంకరమాంతిన్నైకాంనిఖదుదు
స్రక్ష్మచుయిలునస్సుఘాంచుచుంకగసు
(గు)క్షునమరివాంనికమగింబులరయు
వదిజ(త్రు)గుప్త్రదువక్ష్మికాంచిలగింది

ప్రథమము జేసిన యట్టి పార్వతీ కథలు
తన తెల్పులో భావిధర్మ మార్గమున
మనమున సావాంబి మరిని నిర్ణయించి
యెక్కటి పాపాత్మ కెక్కటి నరకె
వెక్కటి పాపాత్మ కెక్కటి బాధ
కెక్కటి పాపాత్మ కెంతెంత గాల
మక్కడు దుఃఖముల్ గలకందించు ఫలము
లన్నియు వివరించి యాచిత్రగుప్త
మున్నత శాసనాత్మ సెగి జెప్పినట్లు
కడకెనాపను ప్రసంగాల కెంకరులు
తారతి పాపాత్ముల దండనివృత్తి
ప్రాష్టంబులకు బారు బలదెమ్మె చిమరి యు
ప్రాష్టంబులకు నట్టి బాధ పెట్టుదురు
ఆదిదంబుసలశంబులను మున్గిరములు
గళులా శివాదండంబు తెరవాలములను
శృతిగతాంకంబుల దీర్ఘ మరంబులను
అతిఖండి పాలంబులానాయకములు
గారయు చునరకులు గుట్టుచుండెక్క

కాయము చుభాంధుచు చుబ్రే యుచు నిట్లు
పలమును మూత్రంబు మరి చీము రక్త
ములకు ప్రాపములలా నరములు ప్పు చుండుదురు
తానతాళ్లు తిరుప్పల కానల బంధించి
చనపు నూప్రదురు యాఖునమూత్ర ముగను
పదనెందగాలిన బండ మ్మెచ్చి
ప్రదుకుచుండురు చేరలు తీసిన యట్లు
వాంగి నుత్తమంత్తలో సుస్తాగు దియులను
పగగానియ యుద తెల్లలు గులూ పట్టుదురు
కాండవాండమ్మె యుండబాంద ప్రశస్తములు
సుద తెల్లమూడ్లగా బాంధుచు చుండుదురు
యునుప దల్లిన ములు యుద్రగాగ ద్వా
మునని కవాడు దురు ము మర్మ దు ర్థములు
కనవే దువవిన్లలో గాలిన యినుప
పెనములలా రవ్వ ప్రేల్లు చుండుదురు
పెదిదంయులైన నా ప్రైరలలా నెమ్మె చి
ప్రతికెదునూనెలోను దుకబెట్టుదురు.

మంటపమ్మైయనలంబు మందు బందగను
తంపతంబున వలాంటగత్త్రివేయుదురు
మినుగతుందగగాశ్శ్ముబాదబంధించి
వెనవన్నెలాదలచ్చువేలగశ్రుదురు
వారితందలనిశినివన్నెలాగాబ్బి
చేరివారలను భక్తిపజేయుదురు
వారిశిష్యంబులుపదివేశినాశి
వారితావరిమంపారజేయుదురు
మరియునావారంబుమలమగాజేశి
నెరయుపత్తింబులనింప్పుబుందుదురు
అమరలావాప్రనిప్పులవినాగ్నెబాశి
తమతించిపించిగానమలజేయుదురు
వాంచిశాలంబులుపసుధన్మైనాడి
తాదినాసనములంగుజ్జిటియుదురు
యునయునప్పైలుగాసుగాదినయుగ్లు
పెనబిగానుకులావెనజెప్పియాదురు
వాన్లుజేసులుబప్రీతాదినమెరసు
ఆలలాననుదవెల్లరాయునిడుదురు.

శ్రీశ్రీతపరతాంతఖాబునేత్రములు
యుత్మసూదులుగాశ్రీయెలనరగుశ్రుదురు
వారులబారదినభామయెనిలాశపలను
పరగగావినగత్తిపారగుట్టుదురు
పరతాంతబాదినప్రభునిశ్శ్యములు
తరగతసూదులంద్లుబుందుదురు
పురుషరూపంబులబాలతిరూపములు
నెరయులావాంబులనిమిగించిప్రతిమ
తెసగడుపంవన్నెలానెలుంగరగాబి
శంసగమిందారులశాబాయునయుక్తి
శాలములతెప్పవాప్రరుషప్రతిమలును
శాలములప్రతిమలుప్రరుషజీవలకు
అమముస్పవారుతానివజేదునిస్సు
తమలాగ్నిప్రతిమలగాబిరిశ్రుదురు
యులదస్లిదంస్త్రలకెన్లుకెమ్మైన
పలుతనాలుకలురంపమునగాయుదురు
వారునిందగురునిందవారుభక్తినింద

శరణమ్మై యాలించు తననెఖులందు
కంచుకసమురాగి తరచియారనరు
వంచులకింపారబట్టి బేయుదురు
తారరించి మురుక్ష్మనంగనన రంధ్రములు
నారసంబులు గొన్నైనాటగేష్టుదురు
యురువదితోవిష్ణు యుగ్రంబు మైన
శరథంబులును కింపన్ప్రైనాదు నెమ్ములును
వెతని యుగ్రప్రగంశభేరుండములును
కరుటులు మరి మత్త గజములు మరియు
తుష్కలు నక్షలు పైవారం ప్రతినుప
మునుక్ష్మలతాకులు ముదురు బోదెంట్లు
దుష్టవృగంబులు దుష్టసర్పములు
నష్టంబుగా మైన నములు దుండగను
తలి నమే ఘంబులు ఘుటిగించి మారద
పితులు పశ్లిలనిపిడుగులు వడగ
చేతాశ్వదారతి నిప్పే తపినారధ
యారథంబుల రుదెంచి యురవదిమొత్త

నిప్పులవానయు నెత్తురవానయును
తప్పినమ్ముల వాన తమ్ముల వాన
సురవది యుంధలను గ్రంప్రజలిని
నెరమైన యాకట నెత్తదప్పులను
యాలాగుబాధలనేకఖంబులను
ఆలోకనబెట్టు దురమ్మవారథులు
అనుచు ఘాపినప్రమధుద వియ్యల్లుఘాచి
తనలోకనవేరగంధి ధముని నిర్మించి
యిస్తనిష్ప్రలకెరతి బాధ
తెన్నకు గతెరు నేరతి బాయు
మదినాకువినుపింపు మన్నానిగ్లనియె
సదములాత్మ తవరుసా కృతాలములు
తెక్కైపెట్టుగారానివిస్తు బాోషములు
వెక్కనంబు గజేశ విధారించినారు
కదలేదు వరతి గలతారాలమెల్లి
సుదుగతెనరతాగ్ని సుందబ్రాప్తంబు
అష్టిదారషంబులు నాగింపఖాలు.

నష్టియుపాయంబులవియునవేప్ర
ఆనఘాత్మనైజనయాజ్ఞవేరవి
చనుదెంచిమునుకానసర్వంబుదెలియ
బూపితనవియల్లబూచితనప్ర
అపరమేష్ఠిరునబిణంపవలయు
నిచ్చునాలస్యమికనేలతిరిగి
విష్ణేయుమనివిన్నవించిననతడు
వారిదుఃఖములెల్లవదిలిపంబూచి
తారుణ్యవేషధ్యైతదలకనిరిచి
అక్షయయోగీశులచిపదుబుద్ధి
యుక్తియోపదలివిగానలేక
మహామాయసంసారమగ్నమైరాత్రి
అపవిత్రదోషంబులతీవిక్షణిక
పెద్దగాలంబులుపెద్దబాధలను
పెద్దదుఃఖంబులజెలుదునార్తరు
యుక్తదనివ్రాయవిష్ణుప్రేలగను
అక్షదతింబాధప్రపదిథమునిమగునె.

వరిదారేషంబులువిలయంబుచేత్రి
వరిబుధ్యలజేశవేలయింపవలయు గ
నేలతిపెతగుండునేవిచారంబు
తెలితతిక్షించునేమనేయుదును
అనియుక్తియుదుర్యోగముప్పుడానుర్తి
తనయుతుంజెప్పుకతనభావమందు
తలపోరశితలపోశితనలూరెనదెలిశి
తలపోయనికనెందుదలపనేమిటి
తెలివిధంబునబుద్ధిమించచేసినను
యోగవిచారమునాతయోగలక్షించు
వేదంబులవలంబావ్రమంత్రంబు
అపదలన్నియునణగుమంత్రంబు
రోగంబులంగిబాప్రరూథమంత్రంబు
రాగిల్లుఖనులకురక్షమంత్రంబు
కష్టసంసారంబుగదప్రమంత్రంబు
యుష్టతాప్యమువెల్లనిచ్చుమంత్రంబు
అజ్ఞానతిమిరంబులణగుమంత్రంబు

D-2197

విజ్ఞానవేషమై వెలుగు మంత్రంబు
సకలశ్రుతిస్మృతిసారమంత్రంబు
సకలమంత్రంబులకు జననిమంత్రంబు
పారబ్రంపారమంత్రంబులమరమంత్రంబు
పరమయోగీంద్రులభావమంత్రంబు
భువనంబులన్నియు పొంగడుమంత్రంబు
భవములంబదనినిభ్రనిమంత్రంబు
అపరంపదమునకెసప్రమంత్రంబు
శ్రీపార్వతీనాథు జూప్రమంత్రంబు
పాయనితత్వరబ్రంపారమంత్రంబు
సాయుజ్యమొందింపజాలుమంత్రంబు
అష్టమవారిమంత్రముగు షడాక్షరము
యష్టపాంతకమైన యొజుస్మృతైన
విస్తంతలూరిపలవివిధవారపములు
అన్నియుప్రత్యంబున్నై యుండుగాన
శ్రీకరంబైన పంచాక్షరమంత్రమున
లోకాధినాథుని లోకంబుచేర

సనిపేదననిభావమున నశ్రయించి
యునప్రత్రదాక్షిణ్యమున జూచుచుండవ +
శ్రీశివభక్తుల జెందింపుముక్తి
శ్రీశివప్రియుడైన శ్రీగణేశ్వరుడు
అందందనరకంబులం దెల్లజూచి
అందున్నవిధులనం దెల్లనిలిచి
ఘనఘోరవేషంబు మజిల్లిసల్లు
మెనసిసముద్రంబు మొరాసినయుల్లు
యెలుగెత్తిగంభీరముస నుపార్త్యముల
బలుమారునతివేక్షబలియుంపదారాగె +

శ్లో

౧ నమశ్శివాయేతి ప్రనః ప్రనమశ్శివాయ
నమశ్శివాయేతి ప్రనః ప్రసర్వాయ
నమశ్శివాయేతి ప్రనః ప్రసర్వాయ
గణేశ్వరోశమంత్రవిర్ణసః
౨ పారపారయుతిశ్చమారితార్థమువారుభదాయ
మునంప్రవంశ్చందవంక్యః
ప్రపదందఖలవేభుఘోషసార్ధ్యం

సకలవిధాయసమన్విఖాయమంత్రం

3 శివతంత్రమంత్రత్వంశ్రీతాప్తనరకవాసినః

సముత్తైరుత్తత్తక్తస్త్రాన్నిరాష్ట్రరాజ్ఞినాః

4 బ్రహ్మవాణ్యాదిభిః పాప్తైరఖిలైరపిసంయుతా

అష్టావింశతిశక్తిస్తునరకేషునరాధమాః

5 యాతాయాన్తిమానసుఖఃఖద్యధనాదితాత్తేనలక్షణే

సివమంత్రప్రభావేనయమసాన్నిధ్యసన్నిధౌ

6 నరకేనాథావిమానస్థసత్వసంధిష్ఠితేఖనాః

7 సర్వేనరానరకయాతనయాశ్రీనాంగః

8 శుద్ధానసమృద్ధితనవఃశుభైఖస్థి

శానాన్యలంకృతనరకమండలమాసుసర్వం

స్త్రీసప్రభావలలితంగాప్యంగతే

9 నరకానిపిసప్తానిసర్వైస్త్రీరవాసిభిః

శ్రీశుభైఃభవియుతాకారాఖసానందమంత్రముబ్రహ్మతీః

మవానియుక్తీలసమన్వితాయయమును

మవామతారవారవారసమన్వితాయయమును

మరియునునట్లునసమన్వితాయయమును.

మురవకవారవారసమన్వితాయయమును 3
౯

వానరశ్రీసదానందుడుతాన్నపామునను

ప్రాపస్వరూపములుపంచాక్షరములు

జపించునట్టిశ్రీదివ్యమంత్రంబు

లేపారబలుతుచునేగుచుండగను +

నానామువర్ణోలారసరకస్థలెల్ల

వసులనాలించివినఖాచ్చిరప్పదు

శ్రీదేవదేవునిదివ్యమంత్ర

నాదంబువినులనాడిమంత్రములన

అంగశితంబగుబ్రహ్మవాక్యదోషములు

అంగశితంబైనగురువాక్యదోషములు

గురుతల్పగంబులగూడుదోషములు

ధరసురాపానులదగులుదోషములు

వారునిందగురునిందనంటుదోషములు

వారుభక్తినిందలనలయుదోషములు

నిగమరూపతులనెగడుదోషములు

పగవదంగారంతెంబులతుదోషములు

శ్రీధరంబవాసలుపాదువిశేషములు
అధిగాంబితత్త్వమైఅతిఘోరమైన
అతిమానవిశేషంబులవలెంబాడి
యెసపుష్పంబుమైయెపారిమరియు
బహువిధంబులబాండుబాధలంబాడి
బహువిధసర్వసాధ్యంబులూంది
మదిలేనితముఘోరదుఃఖంబులనాకె
అతితసంతోషమైయానందమొంది
శ్రీంఘుచుతెలుచుదునియుదేవాములు
అంగితమొందురమాత్యంగుమైనిలచి
కష్టదుఃఖనుతెల్లగురయుంబునను
నిత్యాంత్యమైదగ్గనతబెంబొంది
దిక్కుదిక్కులనుండియొక్కమంగూడి
అక్షజంబుగగదివిరంతరక్షేదసు
అంతతేతితునాళ్లనంమవాప్రమధ
లంతలూనెనాతోశమందెల్లనిండి
బహురత్నతాంబనప్రభలుశోభిల్ల

మహానియ్యదివ్యవిమానంబునెక్కి
పక్షియుండులనుస్వారినందరిపి
అష్టాగారవ్యంబులపవమానములు
సయ్యనినేత్రంచిసంరంభమునను
అయ్యెదగదలంబిరపమున్నవారు
తెమునిసేక్కలనుండియుమునిగయుకౌనత
తెమునద్భుతంబునసెనగెబాదగను
మునమునసానందమునితేమొల్లమ్మచును
గదలిమహానియ్యగంభీరములను
యురువదిలెనిమిదిగాభిలనరకంబులందు
పరిపూర్ణమైనందివాయుతున్నది
నరకేశ్వలద్విమానస్థమైసతల
నరులెల్లదివ్యమైనరసిత్రిక్కిరిని
ఘాసింప్రచుస్తాంతరులలూరెనుండి
ఖాశిల్లుచున్నదిప్రమధులగూడి
తెదిక్కుచూలినసెల్లదిక్కులను
దేవప్యమానమ్మైతేజరిల్లుచును

మాన్యమైనదివ్యవిమానంబులెల్ల
నానాముఖంబులనడుచుచుండగను
యెల్లదిక్కులబెళ్లగిల్లజెళ్లైన
ఫుల్లాసమునబ్రమథులు ళ్ళియాడ్చగను
యేవంతఝాంచిననెల్లదేవతలు
సేవించివారలంజేరిన దవగను
అధినాథులనుతెల్లనమ్మవాదెవ్వ
వతిన్లుమవామలుతేశ్శిశాయగను
గంధర్వులెల్లబాగలకదంపములు
గాంధర్వగానంబుగరిపెవాడగను
అతాడిన్లబానప్సరాంగనలు
తాడుచుసృత్యంబులాడుచుండగను
అరాశములనుండి అఖిలదిక్కులను
వింతగానురపుష్పవృష్టికురియగను ౬
భువనప్రాజితమైనపురుషులబాచి
దివినుండదేవదుందుభులుమాయగను
తరగాళ్లనెల్లబాదేవతల్పితలు

సరిగానిపెత్స్రబామరలుపెట్టగను
గాడుగులుబదగులుగాచిత్రిద్దరియు
కడునొప్పుమవాములగరిగెయుండదగు
యుదిగాకయుచితిందియేడులోకములు
పదలకయుపదాతివసుధకేతెంచి
మరయుచునదిగాదిమాదిలోకములు
కరముధీనారులోకంబులుగడచి
లోకంబులెదవలోకసత్యమ్మ
లోకమ్మయాలోకబ్రంవామ్మయున్న
లోకంబుగడచియాలోకంబుమాద
వింతగానెప్పినవిష్ణులోకంబు
సంయ్యనవదాతిసత్యలోకంబు
దాయ్యనచాచుచునురవదాతి
యేప్పనవమాదయుల్లప్రకాశము
ప్రాంపింపదప్పరంపదమైనయుట్టి
లోకంబుశ్రీశివలోకంబుసాచ్చి
లోకాధినాధునిలోకరక్షకుని.

[illegible]

[illegible]

ధమనేమార్గంబున తప్పక తెలిసి

మెలగుచున్న ల్యులెన్నల్ల మిారవిప్రగణముల

బాలుపారసుఖముల బాందింతురుండు

అందుపారపాత్ములత్రిందిదుగణముల

బాందించిదుఃఖంబు బాందింపుచుండు

అనియారనత్పుచినవారునార్లునిగ్గు

అనయంబు పరమాత్మునాత్మగాఁదలుచును

స్వర్గంబులాందింతునన్నులేకృలకు

దుర్గతిబాందింతురున్నట్లెరిత్లెలకు

అమపారస్వరునార్లులవిదప్పకుండ

యామార్గమున నుండి నింతగాలవమును

నిగమార్థసంశలనవ విప్రైశి

తగిలినార్యుంబు తప్పక జేశివి

వారునార్లు దప్పితినపరాధిన్నైతి

వారునార్లుతప్పినయంతవారిన్నైన

తులమును దానుసఫలారనరతమల

గలుగువారలనెల్లగాలుచుసుండు

శైలినవతియార్లు యర్వీయుగతము

నాలిదుమార్గుణద్ఖలపారతకుడు

పతియైనయుష్మత్రీపతిమీశునార్లు

ప్రతిభయంబులతిత్తమందుండవలయు

తరతంతుకన్నవెగ్గళమునియతకు

వెరచుచుండుదుగానవిభుడవేనింకే

శ్రీతంతుతపరాధిగాతుండనున్న

జేరానియున్నైనజేశిరక్షింప +

అనవ్రతుమున్దస్మితానమండగుదు

మనమునవ్భతిమాపశిమితితి

శంభునినామంబు చెప్పలనాలించి

గంభీరులైమాత్మగతిబాందేరిగ్గు

దురితంబుతెంన్నైనదారతచేశియును

ప్రరగభూషణునామము లేమారువిన్న

ఖనులతమేత్రంబు సమతూరునమచు

వినుతింప్రతుర్గవేవీదవార్యమలు

వారతర్కులుశీయువారంబువెల్ల

శరమారావె శ్వైరంబాంసంభవాం

వారపనారవాంబిలాకోశవతారంబు

చేసి మవారదేవ దిషదాభ్రరము

భాసురంబు గదా ళ్లిప్త భవంపజేశి

యిూశ్వైరునానతి యిప్పుడు నరుల

నాశ్వేతిమయుక్తమై నిరినివెల

చింతచేశిదమన్న బింతించి మరియు

నంతరంగంబున నతడు తాళ్వేర్షి

మునసుందలేక యెంమునినాధనవి

ఆనిలేల యిూమామాలయిల్లని ఖమ

వాగ ఆత్తుకొత్తుదనుగ ఆత్తుగాంలి

శ్రీ ఆత్తునాభులాసునాత్రునేను

భాతిసునకు దేవి ఆన్మైతనాయనుచు

చేతిపైంపెడునాతుపతర్లిమితి

విన్నైకునకు విన్నవింప్పవలెన్న

విన్నైకునకు విన్నవింపకనేను

శ్రీకుందడుమాగిమిచకంబుగారు

నారుస్వైమాతిరినితారుస్వైభిక్షి

వారశ్మైబరగినవారుమాదమున

శ్రీరుద్రలోకంబు చేరిరందరును

యిూత్రివనిమితి తన్నైనగదలి

విన్నేయవయ్యనవంటువచ్చేదను

ఆనవ్రునాసందుదావాత్తేమునకు

ఆనుతాలచిత్తమైయుతనిదాంశారిసుచు

ఆప్పుడదాలాకమందుందితదలి

తప్పుతమాదలిదగుమాగామునను

ఆదశంబుదలశంబుసుదశంబుద్వితశము

ఆతివేగమునదాశయుమతలాదలము

బరగురసాందశపాదాశముఖలను

యిరుమైనత్రిందతయిముగాలోకములు

యెన్నైమాలాకంబుకేతంబాముదొ

కైన్నయన్నమాదపెత్తువన్నెల

శాంద్మైనమవామలబాంద్దేవతల

మందిరంబ్బులాకసుందరంబ్మైన

మందరగిరికేగి మరిమాదికైన

మందరగిరిశృంగమధ్యంబుతరగి
అందువిభ్రాజితమగుసభాస్థలిని
శంభాకారముఖభృంగిశ్రీవీరభద్ర
నందీశ్వరస్కందనాగణేంద్ర
యిందిరాధిపవాణీశచంద్రార్క
యింద్రాదిసురముఖ్యులెల్లనాలువగను
సంతోషవాక్యములనుల సంస్తుతింపంగ
నారదసనకసనందనప్రముఖు
లారూఢిబాగదింగనమ్మహేశ్వరుడు
పార్వతిదనవామభాగమునంబాదివి
పార్వతివలచేతబరమేశుబాదవి
చెలువైనమాటలంజలగినవ్వుచును
అలరుభయాన్నులకభయమిచ్చుచును
వరుననిష్టార్థములిడువరములిచ్చుచును
అరుదైనమహిమలనైశ్వర్యములను
శివుడుశింపాన్యసనాశనమైయున్న
అవసరంబుననెనగినమ్మహేశ్వరుని

గన్నంతనుండియుంగాగ్రమైత్తుచును
పన్నగధరుజేరిపాదపద్మముల
ముందపునాష్టాంగమునప్రమితిని
అందందవేదోక్తమైనవాక్యముల
నానందుడునయముడునంస్తుతిచేసి
శ్రీనీలకంఠునిచిత్తంబునకలది
యెరుగతమదిలోనయెమ్ముడువదతుచును
కరములుముకుళించిశిరమునంజేర్చి
సర్వేశసర్వజ్ఞసర్వస్వరూప
సర్వసన్నయుతనిసద్భక్తప్రియన
అనఘుండునానందుడుకేసుదించి
చనినతరంబులునతకంబులాళ్ళి
వెలుతరంబుగనందువంచారములు
వరియుంచివతియుంచిపరమమంత్రంబు
వినుపించియురువవరయనిమదిగోష్ఠి
ఘనమైనయుక్తిదుగ్గనములలోనంది
వస్తవాపాళ్ళులనెతయుంతలోన

చెన్నొందముత్తులంజెశెశాండెవె
పరిపూర్ణసిమ్మయున్నరతంబులెల్ల
నెరయబాత్రపుమునాంచనెభితిబారంచి
పురవారని బ్రాత్ర్యి బ్రొత్ర్యిందుగారన
వరణానివృత్తివరణాసుసెన్నువృత్తిని
మన్నింపనాత్మప్పుమన్నింపుమనుచు
విన్నవించుభతినున్నవిర్మించి
నానందుభక్తితినామార్థిమునవు
నానందుతారుణ్యసదాళ్యమునవు
యెబినసంతోషమెనగినానందు
ఖారచుచునానమార్థిసుతుతానస్తుతెచ్చె
అంతతనవిదియపరార్థమునుచు
సంతరంగంబునసతిభితియాల
రాగ్నిలునవపరార్థశిగార్పి
అగనార్థశుదున్నపరార్థిగారదు
దురితార్థులకుసర్వదురితంబులువిగి
బరివూర్వరత్నంపబంస్పార్థరములు

యిూలారితములత్నెల్లవీరాతపగాయార్థి
తాలంబునందునెగల్పించినారద
నిదిమూలమంత్రంబుయుదిదివ్యమంత్ర
ముదిదారిషసంవారరముదిమభప్రదము
యిదిలారతరక్షణముదిపరబ్రంహ
ముదిముక్తినాధనమారమువారమంత్ర
మున్నవసద్భక్తినెతతారయెమ్మెన
విన్నబారపములెల్లవిలయంబులగును
యెదారిషతారరద్మెయెబున్నదైన
నారదివ్యనామంబునయమునగెరి
పతితనగొత్రంబిపతితనంబలిమి
బతితనధలబిసభారవించివిన్న
దురితంబులన్నియుదాలగెయుండరాది
సురలచేబారబుసన్నిరతలగానుచు
ప్రచరించిప్రమదారవములలారవలను
అమలితసార్థ్యంబులందుచుందురు
అర్థిబున్నైనసత్యంతదారిషములు

యెంతెంతచేశిననెట్టివారైన
పాలుపారమైనెప్పరుద్రాక్ష
లలవరధరియించునట్టినిర్మలులు
యిలమిలుర్విధువానినెల్లదేవతలు
కొల్చుచుండగనన్నగొల్చుచునుండు
భూతలంబునవాసినభాతియ్యైపెత్తు
పాతకంబులుశేయుఘాతకుండైన
శ్రీలింగమూర్తినీపూజించినవారు
నానాలోకములనుండునారూపములను
శివభక్తియుక్తుడైశ్రీలింగమునకు
భువినొక్కపుష్పంబుపూజచేశినను
జపములుమఖములుసర్వతీర్థములు
తపములువ్రతములుదానధర్మములు
యేపారజేశిననేమిఫలము
ప్రాపించుచుండతద్ఫలములునాకు
ఘనతరంబుకైతన్మైలదిగానున్న
ఘనమైనఫలములుగలుగువారలకు

౬

పరమనిర్మలభక్తిభావంబులేరి
అరుదారకష్టుద్ధియఖిలయజ్ఞములు
నఖిలజపంబులునఖిలనేమములు
నఖిలతపంబులునఖిలతీర్థములు
యెన్నంగబుణ్యంబులెన్నిచేశినను
అన్నియునిష్ఫలంబగునిశ్చయము
తకుఘోరతపములంగాలనేమితిరి
వరతీర్థములతేగివనరనేమితిరి
సురవరవ్రతములసల్పనేమితిరి
తారకమఖంబులంద్రుంగనేమితిరి
ఆకరిజపంబులనలయనేమితిరి
ప్రథమదానములతృప్తిపాలయనేమితిరి
పానగశ్రీలింగంబుపూజశేయుచును
ఆసమషడక్షరియప్పబల్కుచును
తమనియ్యైమైనవైరాగ్యములమర్థిమున
విమలమైనస్థభావించుమానవుడు
తరిగినాలాలోకములంగడసినాయువు
పరముననుండునాభానునందనుడ

అరుణ్మభక్తమాంవాంత్యంబుదాంళ్లి
సురమునిక్షైతీయవరుళ్లవిసగ
అసురత్రాళప్తితినఖిలధర్మములు
మనమునన్నిపుడు మురువభారిలు దుని
మాంపలదిలిపినమపాంమకేమితికి
సాంఘువకెక్కినసాంనందుదిళ్లు
సాంధించియాంమంత్రసాంమాంత్రమునను
మాందించితుజనులముక్తిబాంందించె
యొల్లలాంకంబులన్నిళ్లశాస్త్రముల
సెళ్లవాంరికెదిమిళ్లంబుగాంచె
యుదిగాంతసాంనందుదిదిచేశినను
అదియొల్లనేడియుపనిన్నియుంపు
యాంప్రస్యిదాంశదిలయాంశ్విరభక్తుం
డవెంబవాంక్మనసేజాందియైన
ఘనాపంపుక్మనదుగుణాపంతుక్మైన
అనుఘనానవాంర్కృమ్మనంగిక్మైన
తెరుగతచేశినవరిగిచేశినను.

వెరయుస్వప్నంబునునేతెసినళ్లు
నమదిలాంపలన్నిత్యయుంపుచును
నాంమాంరుగాంఖాంచునాంభక్తవరుల
ననేమితాంరకామాంతాంర్యమునకు
ననేలభయుపదనిర్వికృతివి
ముదమునననేగిమున్నయుళ్లు
వదలకదక్షినాదాంర్వరంబుగాంచి
తాంలువాంరసుందుచుభువనంబులందు
తలుగుజీవాంర్యులకమునంబుళ్ళి
నరశిధర్మంబుననవిదేపరచి
దురితంబుతేవియుదాంరలకయున్న
సాంచాంరులకుమాందిస్విగనలాంకేకముల
నెచినభాంగంబుళ్లుభాందించి
త్రాంరదాంషులగ్రందిఘాంరనరకముల
దాంరునాబాంధలదందింపుచుందు
భయభక్తిసన్నని భాంవంబుసూంచి
ప్రియమొందనితునిప్రియమైనవరము
నకుగువిప్పుదిసన్ననతదువెందియును

వ్రేమనకుమెల్లకెలాగ్గిచెత్తించి
శ్రీభువనాధీశ్వరదేవాదిదేవ
విబుధనవాధారవిందంబులందు
సదమలసద్భక్తిసవర్తాలమలు
వదలకుండగనిష్కామంభకంబదియు
పరములకెల్లనుపరమశ్రేష్ఠంబు
పరమదయకెనుండువరమునెల్ల
రమణుండునాయవరాదంబెల్ల
క్షమగానుమింతయుబాలునాకనుచు
ధరజాంగబదియున్నదానవెనెత్తి
నెరయనిమర్లభక్తినకుశిక్షించు
ఆదిగాంతనవినాంతనుగుక్షేత్రదవ
ఆధితసద్భక్తత్వందవదిగాంతనేకు
యెప్పుడునమదియెమిగారిదివి
అప్పుడనిక్షించునఖిలవారికలు
అనుమగామ్యమువిద్యయాధమనరాఖు
ననిపినవదుసంయ్యమునిప్పరంబునకు

వారుషంబుతారబారయెనవ్యవారంబునెల్ల
మరియునానందునిమన్నించిచూచి
వారగణనాధపరాపతారుదవ
యోగసంబులునామవాంతవ్రలుసుమ్ము
వ్రతాన్యవారవేషులుసుపతారమములు
మత్సరదూరులుమంత్రయుక్తులును
సంతోషజీవులుసత్యవాదులును
నాంతులుసంతసత్తాంతులుప్రాణ్యై
పరులవాంసకులతారపర్ణిక్యులధమని
చెరితులుపరభామసంగవర్జితులు
ప్రియవాక్యనిరతులుపిత్రిభక్తులును
నియమప్రబారులునిర్మలాత్ములును
గురుభక్తియుక్తులుకులీలవర్జితులు
దురితవిదూరులుధరశ్రీవాత్సలులు
పరమతత్వజ్ఞులుభవాయనాశ్రీమములు
వరగుణశ్రీమమ్మైనవారునావారు
అట్టివారలబ్రాహ్మణతివేషయుగును
అట్టివారలుమోక్షమందెదువారు. ౨౦

తరుశాఖనిష్ఠనెగస్థమాత్రమున
పరిశోభమునుండెనాభువనంబునందె
పాంతమైనతాప్యంబులెమైననను
ప్రతిశయంబుగనిత్యనముగనవనిన్
దివిజేంద్రముందారత్రిపురసంహారిర
భువనత్రయాధారభుజగేంద్రహారిర
భవరోగసంహారిరపాపవిదూర
భువనేశనచ్చిత్త్రిచిత్స్వంధను
యామసంపత్తిముక్తంతనికెనెక్కుమైన
తామితఫలములగాదింపగలదె
నాకేలవరములనాకేలసకల
వీతతారకాలవారందువివిధసంపదలు
యిపదవులనెల్లయిల్లతాలమును
నిపాదసక్తిత్తినిష్టనాతిమ్ము
ప్రనిన్త్రివిన్నిసదదనిపట్టించి
ఘనుడనిమదిలోనగారించినట్టి
పరగునిష్ఠభక్తిభావంబుగలిగి.

చెరియుంప్రచుండుమునెక్కితాలమును
పాండ్రితంగుండెనపాద్యదయుంబులోన
పధిఁలుంగనిశ్రీమద్ధ్యంబునందు
గారిసమేతమ్మెదలతనేము
యారతినుండదనిదిన్నియయుంబు
యదశాయబాష్పనియమ్మవాష్పనను
ప్రతిగినతాపంబులవియుల్లన్నిబి
భవసంహారిరుండుశ్రీపార్వతీశ్వరుడు
భవశాంగుడంతనంతపాదుండయ్యె
ముక్కంటిదేవ్రముమ్ముక్కినారందు
దక్షదనుండనిజాశ్రమంబునను
పారియుజగన్నాథుబాంబశీయుడను
పాయతముదిలోనభావింపుచుండి
వింతరములులారవివిధలోకముల్లు
గంతరియుమవంతఘనమవాత్సిములు
యితములనామంకెవమవాత్సిములు
స్త్రీములబురాణాసంస్థిములందుగలవె

అఖిలమ్మైయున్న పంచాక్షరిమహిమ
ప్రతిలేని నానంద ప్రభుని వర్ణనము
యోగధనాశీలవియొప్పు స్వామియోగీంద్ర
జగములనానంద చరితనిత్యమును
విన్నబడ్డున వేళయుజెప్పినను
మున్నుచేసిన విశేషములన్నిబాసి
నానందదేవుని నారదవారగుడు
గోరనాథగమును నింగిర్భుయుండుదురు
వాసిశపుత్రయావసుధనమువారము
యోగీంద్రవరులకును నరశిష్యులకు
నిర్మలాత్ములకును నిజపుత్రులకును
తూష్ణిగోవిను విపింపుగూఢమునుత్తమము
అవగుణులకుజెప్పనరుపారంబుగాదు
భువనంబులందుయాప్యత్నిభారత
అభ్యాయమందులయిదనమంతయును
వైరాగ్యంబుగాదలపుచుండుమానపుడు
రుద్రరూపముదాల్చిరుద్రులోకమున

రుద్రగణములలోనెవరు నాథుండందురు
అఖిలాంబవలయుని అభ్యర్థియయిపుడు
అఖిలాంబపూజించినట్టివారలకు
దురితంబులాంగిబాసి దుఃఖంబులదగి
సరిలేనిమహానిర్మలభాగ్యములను
అవనిపైవర్తించి అప్రమాదమరియు
శివలోకమునసుఖస్థితిలనుండు
సుఖమొంపనానందమును సుతేజమును
అపమృత్యుమహాయోగేశ్వరుండును
శివపూజారహస్యములవ్రాసినను
నాంపవారలకెల్లనవిశేషముగను
శ్రీషడక్షరిమహామంత్రశివభక్తిమహిమ
ధ్యానించిమరిజింపవ్రాయబలుకనాదశమ
నిర్వాణయోగీంద్రనవిప్రస్తుతిప్రతి
సర్వేశ్వరునిదివ్యచరణాభక్తిదవ
సర్వజ్ఞదవనవసదమలాత్మదవ
సర్వేశ్వరుని భక్తిసంపూర్ణానిధివి
పంచాక్షరినెప్పుడుభావింపుచుండు

పంచ్త్రా మంత్ర పఠన మే మరతు
ముక్తిదా యకమైన మునిశ్రేం ష్ఠ విభుని
భక్తి బా జింప వలె బ్రంప నంద నుడ
ప్రను చుర్శీ నందీశు డా మహా దిక్కి
మునికిసనత్కుమా రునకు జెప్ప
మునులకు సా నందు మునినా భూతరిత
వినుచుంచెనకథ విశ్రుతంబగుచు
ఫ్రదిముహా శ్వంద ముని పురా రాముని
నా దరంబున నొప్పునతిశీఘ్రముగుచు
ఇది శ్రీ గిరిశ విశ్రీ శ్రీ రథా శ్రీన
విదిశివ చా రవి చాతను ఖ్రాన
పంచిత రా ద్విశ్రీ వె ద ఖ్యాంగ
ఖండేందు ధర భక్తి ా లమా శ్రీ ఠరంగ
శివ శ్రీ వి ంచితగ త శ్రీ వత్స శ్రీ
ప్రవి ములనిగవే వత్తు భక్తిచా రిత్రి
శైల భ్రే శ్రీ ర శ్రీ శ్రీ జన శ్రీ శ్రీ శ్రీ శ్రీ
తెలశ్రీతమంత్రలింగనా మాత్రి
విరచితమ్మైన వర్ణ విశ్వా త్తముగుచు

ధరణిసా రచంద్ర తనితా రకంబగుచు
శ్రీ రమ్యమైన వర్ణ శ్వేమ్య యొప్పు
పరమా రవి శ్వరా చా రసంగ్రహం బు
నందులనొప్పు పంచా క్షరమహి మము
నంధిల్లు చున్న శ్రీ నా నందు చెరిత
శా ంత్మైన వన లీలా ంది సత్కీర్తి
నందమ్మై తగ శ్రీ యా శ్రీ శా వ్రసమయ్యె

శ్రీ విరూ పా క్షు శ నా ను దఖిల
లోకేశు ఠంబితేశుం శివ్ర రుడు
మృత్యుంజయుడు గురుడు ముక్తిదా యకుడు
నిత్యుండు భక్తినా న్నిధ్యివతనుడు
వరరూ పధా రుడు మాపసుతప్త యుడు

మ హో నా దవులు సానుభ్రష్ట్రి ౧౦ రామలు
దైవ దశ వరా నమస్కా రం ౧౨

సకలవినోదుండు నిటలలోచనుడు
వారు దివ్యనామసంస్మరణామృతమున
వారలకెల్లమొందించునట్టి సత్కథలు
ఆభినుతించెద భద్రమనుస్వరాగమున
ఆభిరమ్యమ్మయిన్పునందార్యచరిత
గరళకంఠుడు తాన్నితపరూపమున
సరిత[illegible]శివేశుడై శంభుభక్తినంగ
ఘనవశిష్ఠాదులుతన్నివాదులును
వినగ శ్రీరాముచంద్రునకుయింపైన
శివధర్మశాస్త్రంబు చెప్పంగ వినుచు
కవికులాధిపుడైన రామచంద్రమరియు
మునివేషధరునకు మెచ్చికైలాసగిరి
వినులోకవంద్యునా విశ్వంభరాతా
తాను ఒంచి శ్రీనీలకంఠుని దివ్య
నామంబు దలచిన నరులకే ఫలము
తారు సర్వేశునకా [illegible]
వారికే ఫలములు వర్ణింపుచుండు

ఉత్పత్తిశ్రీలింగంబు నతిభక్తి చేత
ముక్తిన సత్ప్రాప్తి మొందినకే ఫలము
రూపించి వారు నతులు దాభవేత
వేఁప వారక్షేత్రనే భలంబుగను
వాణిశగురునకు వస్త్రము పిచ్చి
వారలైసు ఖములబాయుకుండుదురు
కందర్పవైరికి గంధము పిచ్చి
వాందునే ఫలములు భువనంబునందు
బాజిల్లు శ్రీశివునిపత్రపుష్పముల
పూజించువారికే ప్రాప్తింబుగలుగు
దురితసంహారునకు ధూపము పిచ్చి
పరమభక్తులకెల్ల భాగ్యంబుగలుగు
దివిజేంద్రగురునకు దీపము పిచ్చి
ప్రవిమలచిత్తులై వర్తిల్లందురు
నగజాధినాథునకు నైవేద్యమిచ్చి
సకలశత్రునకు నత్తిసాధ్యంబులాంద
శ్రీకంఠునకు బ్రదక్షిణములు దిరుగు
లోకప్రాప్యులు యుత్తలోకంబు గంద్రి

ప్రావస్థిరూపస్తుని పాదంబులకు
ప్రాణమ్ముల్వారికేఫలముశిక్షించు
అభవునిగతించునష్టిప్రాస్త్యులకు
అభిమతభాగంబులవిలయేమిగలవు
అనఘయాదివరంబులానతివలయు
ననివిన్నవించినయారామునుఖాని
భూమిశవినుసర్వభువనంబులందు
శ్రీమవైశ్వేరుప్రాజలఫలము
లింబింతలనివలుతనావశము
వలుదెరంగులనిష్టభజియింపనేల
యెలమినశ్వేరునామమేరతినైన
బలుతుమాత్రంబునదాపించుముత్తి
అందులకాంతయుతివాసంబుగలదు
అందులమవామలాలించివినుము
ధారుణింద్రాల్లక్తిశాయుగంబునను
ధారుణినాధుడుధన్యుడుత్తముడు
భూజనులెల్లనుబాగడుమాత్రమున

రాజధర్మంబునరాజ్యంబుచేశి
క్రమమునసాయుప్రకటితేరిమరియు
అమరలాకంబునతరిగినంతటను
అతనిపుత్రుండువిదభుధనియుడువాండు
క్షితిశిదాంబహ్మాభిషేకుడైయుండి
వరువతితనతండ్రివాలించునట్లు
ధరసిరక్షింపతధర్మంబువిడచి
నతివివాసుడైనిబుద్ధిదాడరి
నతిమంతులబాంర్థనిజమిత్రవరుల
విడచివిద్వాంసులవిడచిశ్రేష్ఠులను
విడచిసత్పురుష్యలవిడచిరాండలి
తనవాయమగువారితనవంటివారి
జనవిరాధులకష్టజనులబాంతరెకు
గారంధిలంజారులంగుండెనతాండ్రు
భండవాదులభూతవరివాసతులను
వగువశితరగామంత్రిజ్ఞులంబెత్తు
లగుబరతాంతవశవైషధజ్ఞులను

పరమాంవెశ్వరాంబారసంగ్రహం ౮

తపటియంత్రశ్లులంగట్టుబారీతులను
కుటిలాంత్రకులఝాంధరులబందితాంత్ర
సత్యవివారీసులసవనవాంసకుల
నిత్యప్రమత్తులనిధనీయాంత్రకులను
వివిధదుశ్చరితులవవరించియొచిని
ప్రవగుణియైబాల్యమందాదిగను
దుష్టవాలనముశిష్టనిగ్రహాము
దుష్టవర్తనమునుదాందరశీయుచును
తలచిభూప్రజలనుఖాశిబెట్టగను
నలగియాంతనిభూమినష్టమైపోయి
తరులునాశ్రములనుఘనతురంగములు
తరుణైనగోవులుధనముధాన్యములు
బహాయరత్నభూషాంబరములాదిగను
బహువిధంబులభాగ్యంబుదోలగి
బలవాసిసున్నైయుంపవరాష్ట్రపదులు
తెలిశియానరనాధుదేశంబువెళ్లి
నెత్తుచునెత్తుచునుకారాంబువచ్చి

మొత్తమ్మొదరనేశమొదలిపట్టణము ౮
చుట్టుముట్టునుజాంబికారత్నముదిగి
పట్టణంబునసుందిపదిలుక్మైవేదలి
సంగతిలునుందానుసతులుబుత్రులను
సంగదితారేజాదినాదాసంబునను
రయముననుతమవారల్యాంబునెచ్చి
భయమునసపోయిబలుక్మైనగిరులు
నడుమడుగణంబ్మైననగములక్మైనత్రి
విడువకయుండుందిరత్నములనను
ఆదాంతదిరుగాడునట్టిచారీకుల
గాందకదళ్ళులంగాంధిసురావ్రి
దనుదానవాంధీశునట్టూరుకాంది
తనమంత్రిగానిలిపితానుసువాంకు
మెంక్మైనగిరిమాందినుందియాంఖాంమి
దందిచారకుల్లేడన్నగాల్పగను
యొకొన్నమాంకమైయొకొనక్కుభూమి
ఆక్కదికక్కదినపుపోయిపోయి

బందితాండై చాఖ్యి బాధించి చంపి
అందందబంగారముదెచ్చువారు
అరగదిత్రోవలనరికట్టికట్టి
శాంతిమాన్యమ్ములమ్మెపుదెంచువారు
భూములించవలపించిబలువునజెలిమి
గామరారువనితలగానిపచ్చువారు
మగవిమతానెరిగిమరియల్లకెల
తెగువతాబనువ్రలదెచ్చెదువారు
నానావిధంబులనరనాధుదిగ్లు
మానకేపక్కంక్రీఘనుఘులజంపి
పెక్కువిప్రులజంపిపెక్కుభూములు
స్త్రీకవధజంపిశిశువులంజంపి
వారలధనములువదిదెచ్చితెచ్చి
అరూధముగుభములనుభరింపుచును
తదిశనానాజాతిగలశిపైన
మధువులుద్రావుచుమాంసంబుతినుచు
ప్రీతిబల్లితెచ్చినసములబాందుచును
సతతంబుసంధ్యాదిసత్కర్మవిధులు

వర్జించిదోషంబులార్జించుకానుచు
దుర్జనులన్యాయమ్ముగ్రవాధలను
ధరణియాగారిచుమ్ముదనయాజనములు
నరయబాధ్యైశౌయనిజధర్మమైన
కర్షుజనులకుతాయకమగునంబులదిగి
యిష్టానములువేతయుదుమలంబదుచు
మరియునిశామాంసంబుమవాంషమాంసములు
మరిగిభక్షింపుచుమధుద్రావుచును
వివిధకాష్టామ్మైవిహారింపుచుంది
అదియునుకద్దింపతధమల్మైదిక్కి
మనుజులమాంసంబుమనతమాంసంబు
తినరానివదియల్లతినుచునిత్రియును
జననాధుడాంతవెయ్యిసంవత్సరములు
జనులకుమృత్యుమైచరియింపుచుంది
ముదశయంతమేసువదలివాన్యేములు
చదలిరోగంబులుకదశితాలంబు
కదచేరువతిరిగిదుష్టమున్నిదుల్చించి
శాందలియాబవిరాంబువిదువదగ్గరిన ౩

సుతులుబంధులుమంత్రిజనులుబాంధవులు
ప్రతిదుఃఖజీవులైయారారంభకరు
వస్త్రసయ్యనబస్త్రవసుధపైబస్తి
చెన్నొరనందరుంజేరియెద్యుచును
శారదుభున్నసాధారణశారదురాచార
శాధమునిగుణాచారశారమవరిత్యాచార
శారరాజనిముబాలలనుద్రిక్షిప్తమైన
బాలురులనద్విరయిరాసక్తిలాలపలను
దిశలెల్లభిల్లదేశదేశములు
మనిచేశనస్త్రిదుమున్నసుఖరుదవ
యొక్కభావాలన్ననైనారెవ్వనైన
యొక్కభామలన్ననైనబాలనైన
ధర్మించెమరిశయుదగ్రశేషమున
బస్త్రినరశుదినుస్త్రయుక్తిశూరుదవ
పరులతాంతలద్విప్రాయెతెప్పుదును
వెరప్రసభాగించువేత్తమంతుదవ
యుదపరవధియుంచయేమాంసమైన
తదుబెత్తుభక్షించుభునశరుదవ

యనాన్నెమధుమైనయంత్రైనద్రాగి
యెన్నమునదేవామెరుగకుండుదువ
భావించినిత్యంబుబహుయవాదతతములు
నవలేనాజీవించునిప్పులునర్తి
చేరిగ్రామంబులుదెరుచుబుద్ధులను
శారిజీవులన్నిగూట్లశక్తిమును
భాండైనభామలబాందుసామ్యములు
యెందెందుపారియనిడెందుపారియుదవ
తాడియుండెడవందునారిబారులము
తాడిమిత్రెనందుతాడబారిపదము
ప్రనిప్పులాపింపుచునందుసురాప
తనియెదుదానప్రదవనిశుభాంచి
మనంబనాధుదన్ప్రమామాదత్రిపను
గానకానిసుఖములకారరాగారకుండ
యుండగాలంబునుయుల్లురక్షించి.
యుంతటమమ్మెగ్గనిష్టాశుదిదిచి
శారప్రచునక్రిదప్రభువిలాశనమేము
యెలిధంబునసుందుమెట్లప్రతుతుదుము

చరతుంశ్రీకబుద్ధిచెప్పవేయనిన
ప్రథమాంశువ్రాంబుచాందిలాదులను
తథినాభిశిగ్రంథుగధచికంతబు
తథినివెల్లుచురెంటుగన్నులనువ్విచ్చి
అవిమారెనశత్రుశ్మైఅల్లుష్పెరమున
అవదావారప్రవారావారయునుచు
పరియుంపటలాలెనప్రాంబువిధిచె
వెలువధిప్రాంబువిడుచునప్పుడును
షెండుమార్షముల్లెల్లబాలధింతునసత
మండుగానతతానుమునున్నయట్ల
అవారములనతుసంవారంబుచేసి
బావాయవిత్రమములనబ్రతుకరమారు
అనియట్లవారనామముముయ్యుందబకిత
తననిజదేవాంబుదాంబాయయునంత
వాలసుందైనభావాలుగాంబావ
తాలునిపంప్రనతాలతింకరుల్లు
తాలాంత్రిమునవన్నుబ్రనలమేఘముల
బాలినలాంద్రలంబాలుదేవాములు

పరుసనిఖంఖురుంబల్లపెంప్రికలు
బలుశిరంబులమాదజెరశియల్లాడ
దాంత్మైనమదిగుణ్ణదునిరిక్షేముల
క్షుచూంప్రులనిష్ఠులవనిష్ఠైనులక
అగ్గలన్మైతెల్లన్మైనకారలను
బన్నిరాంమ్ముల్లుగురుచబావలంగాణ్ణ
ధళధ్ధమురుంఖులుదళుకాంత్మచుండ
బలువాయుధంబులుబవాయశెలబళ్లి
వాందరుకెతెంచువాందఘుప్పదేను
మేదినిధూప్రుంబులిన్నెల్లగప్పి
నంతంతనెగయుచునాదాందగుప్పి
గంతులువేయుచుబంతమాండుచును
ఘోరవిక్రమునైనక్రూరుకెతెంచి
వరుణ్మైయుగ్రమైవిదమునింబళ్లి
తారారిబవాయవావరాశినవిరను
త్రారవంబునదుఃఖశారశిగూలుదుప్రు
యూభారగమునసుందవింతగాలమును ౩

శ్రీభోగములు గుడువ సందురారోరి
యుత్కైద బరతాంతని ష్ణుబాంగింపు
వక్రద భోగింత్సు ప్రత్నతాంతలను
అరవి జీవుల ఖంపు నష్టి నేమిను
వరగత నిత్యంబు ధరగుచుండెదరు
యెందు వారియెద వింకనెందు మొబ్బెదవు
యెందు ముంబారియునవేల విదెచెదము
కమ్మనివాయవారరవములనంబట్టి
దిమ్మరిపోరాంబు దేవాంబునందు
వెదవెంచి ములనన్నవి ధములనెస్త
వాండలురుాంప్రను బ్రాయమెునరిన యుక్తి
యాంతనాందేవాంబునందు సంధించి
ప్రాతరంబునదేవాయశ్మైనఘాంతుని
రెండు వాందంబులు రెండుచేతులను
వాండాండ తపస్నకాండఘాంచిబిగి
ఘట్టిగాంనపమాంటుగట్టిన యుగ్ము
కెస్తుచుండగవాంనిగట్టి బగ్గములు

ముష్టివిడకునిమేనుమాంచిమాంత్రమున
అష్టిపగ్గములెల్లనవలిలందునికి
తెగుచుండగట్టంగ తెగుచుండదనష్టు
తగిలియాంతనిమేను తాంగష్టపదత
మునిలియాంప్రేమాంములు తునుకైపదకే
తనుగాంనిగ్రాధించితాంలతింతరులు
పెాండించికెకైనమున్నరంబులను
మొరాదుచుండు మరష్టుమెుండుచుండగను
ఆదేవాంములనమాంచియాంమున్నరములు
యాందేసందునుకెన్నయుపరాంలుచుండు
చెలిదంబుత్మైనట్టి పెట్టుకరాంలగ్గి
బాందిచిననవియగ్గ భూాంళిరమేను
అపమాంచితునుకెన్న అదియగ్గవిరుగు
తపలాంత్మనపనేలంబాంఖ్రువెందియును
నరానయుదిదంబునురుముత్మైమాంలు
తరగినతత్తులాంతనిమేను విరుగు
శ్రీధుపిశునిఖంగిచిదింపవేచె

గతిచెదిబలసత్త్వగర్వంబులుడిగి
వికలాత్ముడైయుండివచ్చెంచిశ్రీశ్రీ
నితరంబులౌరఘూందినింద్రభవున
సత్త్వగ్రముఘురూప్రసత్త్వగ్రవేఘ
సత్త్వగ్రగంభీరుసత్త్వవాత్మత్త్వ
వతిభయంకరవేఘన్మైవచ్చుచుండు
గతిసూంచిజగములుగలువశింపగను
ఆక్షద్దక్షజీవులక్షదక్షదితి
పెత్తమూంగనంబులచెదరవారగను
త్త్వత్త్వవిదాంవచ్చుత్త్వత్త్వవీంశమున
సత్త్వంతలాంప్రనసతనిబంధించి
సతఘబంధించినయత్త్వవారవాంగ
యతివేగఘనుత్మైయవనిప్పైఘూంతె
ఆవాంశమునుదిగినయూర్త్వక్ర్తమొంది
తేపారగఘఖితినెసగిచింతించి
మూంయుప్రసంనాంరమస్త్రలందరును
పాంయుశత్త్వత్త్వవిపాంశంబుదగిలి
చిక్కంగవడిలచిక్కెక్కయుల్లు

పెత్తప్రత్త్వనిభంగిశ్రీమసనాన్నరు
యుదియెమసారత్త్వమాంయుదిగానరాదు
యుదియెయుకవిపరతమాంభూంమంగవెగి
యూంత్త్వత్త్వవాంశంబువిపతెగివారయు
నాంత్త్వత్త్వతనవేదినాంసత్త్వవేది
ప్రతివేనియూంత్త్వత్త్వవాంశంబుతన్న
యుతరవాంశంబులుయుకేనెమగలవ్రు
యేమటబంధింపనేల్లనాంపారదు
నమాంయదెలయరాండితనేమదెరగు
ఆనుచుభితిల్లుచునాత్త్వక్ర్తవిదుచు
చెనశినక్రోధింప్రచుంచింతసేయగను +
ఆక్షదబరవేశుండుంమవారదేవ
దిక్షదిభూంనాంఘనింపాంరబత్త్వ
యుచటితందింపింపువస్త్రనత్త్వారాము
ఆచరితగంభీరుదాంవరభక్త
దనఘుండుతనత్త్వత్త్వదైనప్రత్త్వైష్ణ
దనలాత్మునవిపినంయూంగశేష్త్వరుడు

ధరమారవిశ్వేరిం బారసంగ్రహాం

తనతంత్రశరాలంబుధరియించిపెత్తు

గరాములుగిరాలువంగఘనమవారత్వమున

అగ్నిమంటలువత్తుమండువెళ్లగను

అగ్నివత్తుకువచ్చినప్పిరూపంబు

దళ్ళిలనత్తించిపల్లతింపుచును

అప్పిరుండగుపుష్పపుష్పవంతలాదాంలగి

వచ్చిబారప్రశయాజ్ఞవచ్చిబారంమునుచు

చప్పురంబనవారింజేస్తచిరిచి

దిక్కులుచూంచుచుండిరిగిచూంచుచును

స్త్రీత్తుచువగారకుచునిన్నిసూరచుచును

బాండలలాగదాంగుచుజదరివారుచును

తదశబాంమ్మనుచునుగళవళింపుచును

ఆదవచ్చిబాంమ్మంచునిదవచ్చినసుచు

పదరారరియుంచునుంబారితెత్తునుచు

తూందుతభాంమంచుచూరదరమ్మంచు

తూరదనిక్షదబావగూరదెబారమ్మంచు

యూంపుష్పపుష్పవతుపుష్పపుష్పవదాంయునసుచు

యూంపుష్పపుష్పప్రసగల్పనింతెప్పిరనుచు

తదుతుమాంల్లిబారిగదుతుమెయనుచు

తదవనెక్షదిదింతగదబనినసుచు

వేరాంబువిదథునివాంలంయనంచు

వేరాదాంనముగాంయత్రభుశెవ్విరనుచు

నెరయనాంయుప్రమనతునింతెబాంమ్మనుచు

పరితింపనికెనిదబ్రుతుకువెయనుచు

తరముతనెుంతిందదాంవియూందాంద

నురుతదితరాక్షితినురుతుచుంతగను

అంతలాంనసలాంస్పిదారరాంశవధి

నెంతయయుగంభీరమెుసగనితెంచి

ఘోరరతింతరనాంనగూందదూంరములన

వారెదుపుష్పపుష్పప్రబారనత్తించి

వారతువారతుమెంరింరినప్ర

వాంరినసందలవాంరన్నిచ్చిదము

ఆభూంమిసాంచ్చిదమెుందుదాంగదప్ర

ఆభూంమిస్పిచ్చినవెలవిదిచెదము

నిలువుమునిలువుమునిలుపుమోరోరి
నిలువుముచంపతనిస్సుఖారీనము
అంతతాంతకున్నైనవారునిభక్తులకు
కాంతైనవరవక్రవాముకెదవు
తాలతాయునిభక్తగాములంబక్తి
యాలాగుబాధలనిందిగందగునె
పృథ్విసంపారుత్నైనమూర్తిభృత్యులను
పృథ్విపనిత్తుమున్నంగదగునె
యాత్రారరూపంబుయాత్రారవీశ
మాత్రారభాపంబునిక్రొవ్వేల్ల
నిరుచేశపనేకునిలుపుమోరోరి
చారుదక్షైయుంచుసురిగిపాయదవు
పారవతుపారవకుమోరారియుసుచు
వేవేగమునవచ్చివిసబారువారి
తత్తుంబుగావచ్చియారిక్రొద్దించి
పాదృనదళములనువిన్నిసూచ్చి
వేపపూరాలమువిక్షిమెరశపృథ్విపను

వాపించియుదుచ్చామ్మనాంచివాంచాదిచి
వెప్రసవెదలించివిసువధితెగయు
నేపారదనపూలమెత్తినదెగని
అపూరాలమునదగిలియత్తుంబువ్రాలి
పూశిల్లప్రాలంబుగదచేరియుండె
అపవృత్త్యుబట్టుతయావత్తముఖుచు
పపుదరంబకుబావాబలుమైనప్రమద
గాములంబంపితెంతరకారాదినెల్ల
చనితెమెకలుసుంబరగాడ్పయమలు
పెదచేతులునుగట్టిపెత్తమ్మోతులను
మెడలుపెంతులుగట్టిమించువేదుతను
వారిసందరిగెంచువసుదాధినాధు
జారియావిదకుకుంజలుమైనదివ్వె
పుగుదిమానముమోదనమరనెక్కించి
తగుదివానంబులందానుసుప్రమదు
లతమోదమునవెక్కియుఖలదిక్కులను
రామతులుసత్కీర్తిబిస్తుతులునేయగను

వరమావెశ్వేరాబారసంగ్రహారం ౪

రభసమయి దేవదుందుభులు మ్రోయగను

అభిరమ్యరంభాదులాడుచుండగను

మోదంబుతో వవిన్నములు పుండంతలాలోన

మేదినిపైనుండి మాదితిగడచి

యువిదేకనిమి దిగోశ్లుయోజనంబులను

సకలయోగీంద్రులు సంసేవ్యమైన

బ్రహ్మలోకము చేరి బ్రహ్మప్రాజితుడు

బ్రహ్మలోకమున సుఖాంపమరియు

అనిమిది గోళ్లుయోజనములమీద

వినుతకెక్కిన యుష్ణి విష్ణులోకంబు

ఆవిష్ణులోకంబు కేపు మీదమరియు

భాసింపనిసు మహిపదియాఱు గోళ్లు

యోజనంబులు దూరముననొక్క భిన్న

బ్రాజిల్లుచున్న శ్రీ పరమేశులోక ౬

మందరు నచేరి యుమ్మవారి నగర

మందున్న మహాముల నల్లుసూటుచును

తమనియ్యి ఖవాయి రత్నతోరంబులను

౪

ఆమితతేజంబున నతిరమ్యమైన

పైన్న రోపులుంజెక్కమేడలను

పెక్కగోపురములు పెక్కువీధులను

ఆక్షంబ్లైయుండనందదేసుంచి

ముక్తాంపదేవుని ముదరిపట్టుగాను

శాంభ్రయామవామలు సూచుచు మరియు

ఆప్పురవందుచున సుఖిరియు మరియు

శాశ్వతపుడమైన సదయారమ్యమైన

విశ్వేశ్వరకుడైన వీరభద్రేశు

నగరంబుశోభ్రాయనగరిలోపలను

తగనుప్పతజ్ఞ భాస్తలములు తుంబోయి

రుద్రరూపునిమహారుద్రసన్నిభుని

రుద్రగణచిత్ర రూపవిచిత్రముని

భద్రకాళీశ్వరుడు ప్రమదేశుమర

భద్రేశుగని వీరభద్రదేవునను

సవినయంబున నమ్మునిసంస్తుతిచేసి

ఆవనిపై వీటి తాంతమదివిన్నవించి

//

వసుధఫ్మైదిచ్చినవారినందరిని
మొసగజూపినవారినెల్లవర్ణించి
అసురాంగములనబావియాదివ్రతపుడు
తనవెంటవారినందరివశీన్గనుచు
శ్రీకంఠునగరికిశ్రీఘ్రంబుగదలి
వింతచేరబారియుశ్రీవిశ్వేశుడున్న
శృంగారనగరంబునిచ్ఛియాలారన
ముగ్ధకంబుగసభామంటపంబునను
చనునంతనన్నదసతలదిక్కులను
అనఘులుసర్వజ్ఞులమలవిక్రమలు
విమలాగ్నినేత్రులునలలారవిందులు
కమలసంభవారులుగిరిపతిక్రీజులు
నాంగభూషణులుశ్రీనందివాహనులు
శ్రీగంగధరులుశ్రీశీతాంశుధరులు
అక్షయులఖిలబ్రహ్మాండభూషితులు
దక్షులుశృంగారధవళవసనులను
తాలకంఠులుబళియతాలసంవారులు

శూలతంతాశతపాలవాస్తులును
గమతమ్మయుష్ట్రశ్రీగంగవాలుకతు
సమమున్నంగలుగునసంఖ్యరుద్రులును
వివిధదేవాంబులవివిధరూపులను
వివిధవస్త్రంబులవివిధనేత్రములు
వివిధతనంబులవిఖ్యాతిమైన
వివిధగణేంద్రప్రకరమప్రతాల
గజవక్త్రనందీశతాదినేయులును
అజుడుశ్రీవిష్ణుండునమరవల్లభుడు
అఖిలదిక్పాలకులానవబ్రహ్మల
లఖిలరుషిశ్వరులఖిలసంయములు
వసువులురుద్రులువవావులయి ఉ
అసలారగ్రహములునఖిలవాంధులును
సురలుకిన్నరులుఖేచరులుదానవులు
గరుడపన్నగయక్షగంధర్వవరులు
వెలయనప్సరసిద్ధవిద్యాధరులును
చెలగినానారతిచేరికొల్వగను

పరమాంష్టుగాములబరగున్నైశ్వర్యే
నిరతుడ్యైవెలుగుచునిఖిలప్రాణ్యులకు
విభవంబులానగుచునభయమ్మిచ్చుచును
శుభలీలచెంచాందిశుభమూర్తినయ్యెన
గారియుందానునుమునమవారిత్వమున
శ్రీరూంథమ్మనశంవాసనంబునను
వారుడువేరాలగంబ్రెయున్నయతను
పరితించిశ్రీవరభద్రదితించి
ప్రాపస్వరూపనిపాదాబ్జములకు
ప్రామ్మ్రొవినుతించిభక్తితోనిలిచి
దేవమవాదేవదేవసర్వేశ
దేవగణారధీశదేవదేవేశ
దేవనయాజ్ఞనుతేజంబుమెరసి
పావతములుఖద్యైనప్రమథవల్లభుడు
శ్రీవనితంచారియునచ్చారిపవిదళు
నవిరళంబుగదిచ్చెనిదిగాచిమరియు
భూపాలుదత్తోంతవావమృతనుచు

కాశపంబుతారవానిషారసరతమల
వేయుచమనియంచువేవేగబట్టి
చారియునపృథ్విచారనతతవిశి
పృథ్విపనతుధానపృథ్విపైరవిచి
పృథ్విపందనశాలముసగృహిచిరానుచు ౨
శాంచిగానిపృథ్విపృథ్విలెల్ల
తెదిశియందరిబట్టితాళ్ళనుమెడలు
పైతజేతులనుగట్టివదిరాళ్ళబట్టి
విడువకారనివచ్చివిండెయునాత్రడు
శ్రీనివిన్నపముచేశియాదేవదేవ
ననుమతినలాస్యనదుబారబిలువ
బుచ్చినజనుదించిభాంలనేత్రినతు
శ్రీంచితభక్తినాష్టాంగుడైమ్రొక్కి
సృష్టిపృథ్విమన్నశాలంబుచాంత
నెకొనినంబట్టిసన్నిధినాధదారాగ
శ్రీపన్నృపమాధంగనతనిశాలమున
నపృథ్విశివములనాడుబరాతగను

చూడవే నా చేతిశూలంబునందు
ఆదిమృత్యువు ఆదిదేవి
చూడవే నా చేతిశూలంబు మీద
నాదు మృత్యువు నఖిలలోకేశ
మృత్యువంబు దారెము గురుమూర్తులను
మృత్యులంబు దారెములను లుదేవతాలు
ఆనియని పలుకుచు నతని జూప్రచును
ఆనురక్తితో రేనా ప్రభు రథుచుండగను
జ్వాలాగ్ని వక్త్రనినా దవారసంబునకు
శూలిసంతోషించి చూచి నవ్వుచును
తరుణాతోరేన వృషభా రాలమృత్యువును
వెరవున శూలంబు విడిపించి శివుడు
ఆతని తివాసాంబున ధికతేజముడు
ఆతివేగ్రతో రేన్నచ్చియు వ్యాశవు మరియు
గన్ను వేశనంగూ లవిగా రెత్తిల్లియున్న
అత్తింకరులకన్ను విరియుగా రేయించి

విధిచినవారెల్లవిరుగక్కైవచ్చి
మ్రొడునతువదిజా రెవెుక్కియుండగను
మృత్యుంజయుడు మరియు మృత్యువుంజూచి
మృత్యువవినరారిమూ రత్మైనవు
భక్తులంజనికి యూపదలబాందెదవు
భక్తులమవారమలు భావింపవేవు
మరణాగాలమునందుమువానెవ్వనికైన
మరవతనా రనా రమమత్రంబులందు
ఆధితా క్షరంబులనమరినక్కైన
వారలనలా క్షరములనా రవమ్మైన
తేనా రవమ్మైననుయులనెన్నైవూ రము
వారాంబువిడుచుచుంబలుతుమా రత్రమున
ఆతనితివా రపంబులన్నియుంబా రపి
ఆమలపరంపదము మరనేనిత్తు
నిధిసర్వవేదా రధగ్నిమిదిసత్యవా రత్రి
యిదితర్వవేతా రదనివిదమూండెనా క్షి

అఖిలశాస్త్రంబులనపచేశిచేశి
విశలుద్వైపురాణంబువినిచేసివేళ
బంధులునేమెప్పుడుబ్రతుకుదుమన్న
పాండ్యైనవివరంబుపాధింపదలచి
ఆవారప్రవారయుక్తనిజంపాంబలికె
దేవాంబువిడిచెనిదేవాయదృష్టమను
నెలలునిసునార్ణవమెరుగకువినదు
ధరణిలోపలమున్నురాజంపునన్ను
జనులబహువులబెద్దిచంపిభక్తింప
తనిచెప్పినిభంగినావార్తియందు
ఆరయబ్రశస్తంబుఅధికశస్తంబు
పారయనుశస్తంబువారనామమత్యే
పరగనిట్టివారప్రవారవార్తయున
వారతెవ్వీనామసంస్కారంబుఫలము
శిక్షించెభువనప్రశిక్షమైయుఖ్య
సుక్షాంతమ్మెనవచ్చెజూడనాయదకు

యుక్తివారలనైనబట్టుకుమనుచు
తెల్లటెట్టుదెలిపితెనెరుగవెతాళ్ళి
తెలిగియునెకవేళయెరుగతుందుదుప్ర
మరుదుప్రనలోనిమదగర్వములను
నాండుచెప్పినబుద్ధినాండువారలను
నేకుచెప్పెదనకునెరయనాలింప
భూతిరుద్రాక్షలంబారంబుపారువారు
నతిశాంశివభక్తినెగడెడువారు
పరికించినామార్తిబోవించువారు
పరగబంచాక్షరిపఠియించువారు
ధన్యులైలింగంబుదర్శించువారు
ప్రంశ్యలింగంబులంబూజించువారు
శతరుద్రియమునుభక్తిజపియించువారు
శ్రీతిప్రాణంబులైశాంభిల్లువారు
ఘనశివాలయములుగట్టించువారు
గానాననిశివభక్తిగానించినవారు

విశ్వేశుమహిమలు వెలయించువారు
శాశ్వతమూర్తులు సద్గుణాధిపులు
నాకు సద్భక్తుల నారాధించు
చేరాననాయుక్తి జేరియుండుదురు
అట్టి సద్భక్తుల నతిపూర్వులను
గట్టిగా గన్నుల గన్నమాత్రమున
సొంపారనరులెన్నజూచినయట్లు
యింపారభావించియెమలుదునుసెప్ప
పాలుపారవేల్పునందాంజేసిమెచ్చి
కాలుప్రుండుయుపెనన్నదాలిచినయట్లు
శతుజెప్పితిసేనునిప్పుసవసమును
వింతతానెనమునతువివరంబుదెల్పు
యామవాంగవర్గంబులి తమానుమనుమలు
తామించినాభక్తసుకాన్నవారి
వాపంబులరెతంబప్పుబారియునను
కారపంబు.సైకాన్నగ్రవామమెట్లుచినను

తన్నులంజూచినమాశ్రిత్తినను
యన్నంగనేతైననేమిచేసినను
శ్రీన్నిదినములుదమునదిప్పుబారెరించు
మన్నదితప్పులత్తిమెులరులతెనెసని
శ్రీదిగాంతకుజనులనందుశోధించి
సదములాత్యతులకుప్రీగణంబువిచ్చి
పన్నుగావివారించుపదపులుమాన్ని
యెన్నంగజెత్తైనయమునినినెన్న
మన్నింపుజంప్రుదుమరుమాపేరు
జగములుకైవల్యంధనమువైకె
నెగడెదుముసుజులనెప్పశోధింప
మెసగరానిజభత్తదేవంవమైన
వసుధచేయుదురెనివారదెప్పించి
సాధించిదీవంబుచూచినారెయెదుర
నాంవిగరామలచేతనాజ్ఞబెప్పింతు
వారలప్రేమారుపైరంబుమాని
యారతిజరియుంపుదెల్లగాలమును

శరమారవెంశ్వరారచారసంగ్రహం

ప్రనియున్నబారిధించువారుఘవెందియును
వినరారిష్పత్తివివిక్ష్యతమొనవు
బ్రంవారదములలారనబ్రబలమ్మెసవని
బ్రంవారత్పంబులపారయుతమురియు
లారకలారతముత్మెల్లలారసుగారజెవి
యెతారనవంబుమ్మెయుల్లవారధునలును
ముంచినస్వారముముసుగతమించి
సంచితంబైనస్థితారశ్వితస్థలము
సవనవేదంబులుసంస్తుతింపగను
సవనజీవులుమారక్షప్రదంబగును
వారిబ్రంవారదేవేంద్రులారదిదేవతలు
బరమయారగంధ్రులుబరమసంయములు
తలకారనిసద్ధిద్ధిదమతమనారము
ములబ్రతిష్టలుచేశనివిపినిత్యములను
ధువిబితస్ప్రతములంబులంబుచేయగను
వివిధసంపదభివెలయుంపుచున్న
దివ్యలింగంబులుదేజరిల్లగను.

దివ్యస్థలంబులదివ్యతీర్థములు
గరిమలుప్పుచున్నట్టిఘనమహాత్మ్యములు
ధరశౌష్మ్యలారసప్రరములసంఖారలి
వరశ్వరుంధుసువిష్ణుశ్వరుంధును
భైరవనందికుమారవల్లభులు
శ్రీరంద్రవేషులుశ్రీగణాధిపులు
భారతినారధుంధుపంకజాక్షుడును
యింద్రాదిసురులుయోగీంద్రవల్లభులు
చంద్రసూర్యాదులుసర్వదేవతలు
రాలువంక్రిగారిభూదివేదుకిను
నెలకొనిసతతంబునేసున్నయట్టి
శ్రీతాశిప్రరమునశ్రీశైలమునను
చేకొనివర్తించుజీవాత్ములందు
యేజీవుదేరితానందుసభ్యనను
ఆజీవుశేరుద్రాత్మనస్పుజేరు
కులజుడైనసుపరియుకులవారసుడైన
బలుప్రానిధియ్యనవారవారత్ముడైన

శరమారవెశ్వేరాబారసంగ్రవాం

శ్రీరామచ్చెఘనుడలుబారయుమారత్రమున
శ్రీగుంతురుడ్రైశ్రిబ్రాజిల్లుచుండు
విసుమువృశ్వృవ్రయుచమవివారించునట్టి
మనుజుశారనైరుడిలమవారనుద్భవించి
వరగిఘనిరవ్రులుంబరగునన్దేమిలు
మరివేషగార్ధనేబమవారషకుత్తుఘము
తెలుకలుంబిల్లులుయారగలుత్రిములు
నవిబెత్తుబీములునగ్లులుంబెలు
కప్లులదారములుగతనేపంబులును
దుప్పులుశుండెళ్లదారశెండ్లుశెడ్లు
యెలుగులుమనుంబారమెల్లపందులును
వ్రులుశివార్లిములుబుజగజంతువ్రులు
మతరంబుశునతంబుమవ్సారమనేములు
సకలవృగంబులునకలపక్షులును
సకలజీవాత్మలుసకలవృక్షములు
ప్రతిమెవ్మరంజిల్లువానాయులయుండు
తెలసగనేజీవాత్మలెల్లసచ్చినను

అసమానతేజుమ్మెయుంతలారవలను
నందివానవనములునయనత్రయములు
సందెశ్వేరద్విజములనాగతంతగాము
సరిజతుభునేబములుచంద్రశేఖరము
గరళకంఠంబునుగంగాభరణము
ధళధళమెరుంగులధవళవసనేమును
సలలితశింధూరవమానేంబరంబు
ఆదిగాశివచివ్వులల్లియుంగలిగి
మొదంబుశారదిత్రిమూర్తినెంబొందు
రుద్రస్వేరూపమ్మెరుద్రవేషమున
రుద్రాక్షయుండుశ్రీరుద్రులలారన
యుండుతుసందేవామంత్రైనెదు
అందున్నజీవ్రులనవేరబారకు
నివలారకమనిచుండుశ్రీతానివురము
నివలారకమనిచూండుశ్రీశైలపురము
భువనంబులండెల్లప్రాఖ్యాతమై
నవిరళంబునసుప్పునారతావ్రులందు

పరమారవైశ్వర్యాబారసంగ్రహం ౪

స్వస్వజీవులనెల్లనస్మగాదలచి

తన్నమాత్రంబునంగాంతతారతమ్యతు

ఆసమవర్తిగానదియుల్లదెవిపి

మానసపోరవతమారుమమన్నయుత్త

చెరియుంప్రభావమ్మన్నసర్వేశ్వరునకు

మరియునర్పితైసన్నతిబ్రస్తుతించి +

సూత్రం. స్తుత్యురవాచ.

౧ తదాంతరిక్ష్యేవిశ్వసమస్తకంతరాత్మయ

శ్రీపురష్మమవైశ్వానయోగివ్రశ్రేష్ఠతమందర

౨ శ్రీయంబకవిరూపవక్షైసాంమసోమార్థభూషాగాః

శ్రీతానేత్రిస్త్రయానేత్రాబరమసూర్యశ్రీలాదన

౩ సమస్తదేవతానాథసమస్తదివ్యమూర్తయే +

సర్వజ్ఞాయసమస్తశ్రీపరానాంపతయేనమః +

అనియుల్లపరమేశునర్ధిగీతించి

తనరారస్తుత్యుదాంవిస్తరించి

అఖిలలోకేశనయానవిత్రమమ

యితెనన్నదునుదప్పమిన్నమాగమన

౪

శ్రీశైలమునుజన్మజీవజంతువులు

దోషంబులరయమతదిబక్షిబారము

శ్రీతానిజన్మినజీవజంతువులు

ఆకర్మదోషంబులవిధూతబారము

నాదినానతిచ్చినయుక్తివారలను

యాదివ్యభూములనెల్లవారలను

యుక్తఠందడివిననేమచేసినను

చెక్కైనయాజ్ఞలచెప్పింప్రముఖ్య

అనిపలిజ్ఞలుచేశీఅభవునియధర

బ్రాహ్మణవెంటియుబ్రస్తుతింపగను

ఆతనిభక్తికిమెచ్చివారుమన్నించి

వాంతమైనతాత్పర్యంబువిన్నవిధుఘ

మనియానతిచ్చినయుతదుసంతోషి

మునసర్వేశునిబూచిమ్మదుదనిభక్తి

శ్రీఖ్యలనిజభక్తిభక్తిశ్రీభక్తులకు

భక్తుదన్నెయుండదేమంబునాను

త్రిపశేయుమన్నశ్రీగురునాథుదన్ను

శ్రీపతేశియతనితివిద్దాని యెనంతపును
శంకరునాజ్ఞను సంతోషమునను
అత్రించిశ్రుతిస్మృతియుబ్రోవగదిశ
తెంకరులును దానుత్రందితేతెంచి
పంక్తజవాతప్రత్రపుష్పాంబునకు
సయ్యనితామేగిసమవర్తితోరద
సయ్యదదమబాధలన్నియుంజెప్పి
వారుభక్తులతమ్మమిరయుటమాని
వారునిభక్తులజేరనరుగుటవిడిచి
శివభక్తజనులకుసేవశేయుచును
శివునిబాజింపుచుశివునిసత్పిపను
తెమమతునుస్మృతిస్మృతిఖోన్నల్లతాలములు
అమితచిత్రములలనమరుచున్నిరు
ఆదిశంభుభక్తుదానారాఘుత్రనతు—
అనఘులకెంష్మైనవారనామమువాము
విదళభూవాలునివిఖ్యాతచరిత
ఉదిసర్వమునుదెలియనిఘ్నానశిష్యోగ

ఉదయుపదపుష్పరాజామురిగాతేమరియు
నధికమ్మవేదార్త్రినమరుచుంగతిని
సత్తమమైనయార్త్రిపురాణా
మెత్తినవారునామమేవారుమవాము
తనుతెంమశ్రీగారితిభునతుత్వ
తనువులలోనుగ్రతసుమ్మైనవారు
అక్షయమాత్రీచక్షులలోన
దక్షిణానేత్రమ్మైతకుకారమ్మవారు
నెలకానితనమండలముఖ్యాముందు
అతితాక్షునకునిలయమ్మైయున్నవారు
అలకేడుజగములకందతారంబు
విలయంబుగావించివెలుగించువారు
భానుండునుసూర్యుండుపద్మబాంధవుడు
భానుడుదార్యుండుభువనపందితుడు
దినకరుండతుండుమిత్రుడుసత్యదిదలు
తనువుమఘునతేజుదాసవాసనుంతు
తత్వమోదమునసుంధియుఖిలవేదార్తి
సతిశయిల్లుచుదివ్యమ్మైనసద్వధలు.

పరమారాధ్యశ్వాచారసంగ్రహం ౮

వరప్రత్యక్షమైన శైవస్థితమునవు
తరుదారకవంపంగనపదుదానినుచు
జనకుండవినవయ్యసవర్ణంబునతును
జనకుడైయున్నట్టిసవర్ణంబునతును
జనుకుడైయున్నట్టిసవర్ణకుడిప్పి
నామంబుదలచిననరులకఫలము
యామవాశ్వమువెరుగనంపగునాతు
అనతియున్నగాసూర్యదినియ +
శాలుండవినుమత్రిశూలినామములు
యుతవాందనినామమేజపమైన
తెరిగితలంచినయరుగకమైన
తలచుమాత్రంబునందామముక్తగుచు
తలంపునబావించితలచినవారి
ఫలములుసర్వంబుబ్రహ్మాదిమునులు
తలనెప్పభావించివర్ణంపవేరు
సుతుడయుండులశక్తిశివాత్మమైన
యుదివాంసముక్తదియుదినాతుదాంక్షి
అరవిందసంభవుడైనవాణిశు

౮

తెరిగించెనేకునెనెరుగింతువినుము
అనిపరమేశ్వరునాత్మలాదలచి
వినయంబుశాస్త్రోక్తివినుపింపవాంగ +
ప్రథితమ్ముబ్రహ్మకల్పంబునతాది
శ్రుతియుగమునందువిశ్రుతగుశోభ్యయుడు
కలయసప్తద్వీపములగూడనేలి
వెలశిజగములకేదిబాత్యతిబరకే
తనరనింద్రవృషభుడనుమహారాజు
తనయుండుమహానియ్యధర్మవర్తనుడు
సుభ్యప్పతనురాజుస్త్రీష్పబుద్ధి
విభ్యత్తిచరితుడైవివాతమాగనమున
సలవిత్నైశ్చర్యభోగములు
జెలువాందదివెసుస్మజంభారిబోలి
తానరగంగాధరమునంబ్రతిష్ఠాన
మనియెడుపట్టణంబునబాయతుంది
భూలోకతమ్ములదానేయుచుధర్మ
శయుడైసుజ్ఞానలలనేవారి
పాయకముత్రండ్లుభర్గనిపూజ

చేయుచు రాజ్యంబు చేయుచుండగను
ఆరాజు విభవంబు నారాజు గాము
ఆరాజు శ్రీశివాచారసద్భక్తి
చరితంబు లవియెల్ల జనులచే వినుచు
ఆరసి వృద్ధుదనంబున వసుమిత్ర నారు
శ్రీరాబిందు డనియు దువిశ్వయాగంధ్రి
దసురాగమున వృద్ధునంతసత్త్వదను
భువారాయదవిభక్తిబూర్ణమార్గమున
శ్రీపరమేశ్వరు జేరియుండెవారి
బూజింపు చుండియు భువనేశువాద
పూజయంతయు సంప్రాప్తిగాంచి
మునినాథు కేజకేశ్రీ తిధారానుచు
తననగరి వృద్ధుతగి నతించవారెన
నాస్తిసుగాఢంచియు పుణ్యవాద్యముల
భూషాంబరముల బూజించి వాస్త
ములు రెండుమూలు రెంచి మునిబ్రస్తుతించి
నిజబలయె మునినాథనవ్వ నామాద
గరుసించి వృద్ధుతి గానని నితను

పరంగ్రహాంధుర్దిశస్తుతి భవ్యుండ దృష్టి
ఫలియించి నాజన్మఫలము శ్రీధించె
యిలనిన్ను జూడగంటియు నే గనుగంటి
వరదల నిశివభక్తి పదిల్లి గలిగె
చెదరని సత్కీర్తిచేకూరె నారు
ఆచలాత్మనే మున వవివేక దగెవి
యిచట తవిన్నియు తేముగారాము
ఆనతి యిమ్మన్న నవ్వవామౌని
మానవనాథ యీమహిమాదనవ్వు
ప్రతిత శివభక్తియు తృతప్తు
అఖిలప్రసాస్తి చప్పవగుచున్నియము
నపదాచారంబు నీశివభక్తి
నసద్గుణంబులు నిమహత్త్వములు
వినినిన్ను జూడగనపేక్ష నాచించి
ఆనఘాత్మనే వచ్చినారుగు దెంచితిని
యీమహారాజ్యంబు యీమహావిభవ
మీమహాశివభక్తి యిదియెల్లనీకు
నేండుమునే తెలిబ్బ పూర్వజన్మంబు

నందులనెప్పుడ్మీమిచెరితా
తరమధినివనాంతుగాంత్మ్యయుండు
తెరగెల్లవినుపింప్రతెలిదిగానన
జననాంధుడామునెశ్వరునివాంత్రములు
మనమునవారుణించిమరిచెప్పదిరాగ
ప్రశాంత్రివినుమనెనుప్పారత్రిజన్మమున
అనాత్రియనులమ్మైన అతివారినమ్మైన
ప్రాధమ్ము
వెత్రిధన్యంబునవెసనుద్ధ్రించి
అదటసువాత్రిదుదనుపేరంబరగె
గారమువియనువేరంగారమరారుగంగ
అమవారతరంబునందునెనుండి
అద్వులందారవలనరితజ్ఞతప్తి
నదమువారలన్నెల్లనరిచంపిజంపి
దారిచవారలపెదసున్నవిస్తవులు
బలువిదిగానివప్పిబ్రహుతుమండుదును
మదమునబెత్తుబా అవ్యాసులజంపితిని
వదియుంబవెక్రిండసతులఖంపతిని
తెత్రపెప్పంగరానిపెత్మజవులను.

ప్రత్రదగెంచితినుగ్రవేషమున
అట్టిజన్మంబునబుట్టిందిమొదలు
నెట్టినత్రమన్ంబునెరిగితిన్నైన
అనుమాత్రమ్మైననేనంతతయుళ్లు
అనుదినంబునువాంసలమునేయుచున్న
అమవాదిరేషంబులవియనుంగార
అమవాత్ములధనంబపవారింపుచును
యదపతనిత్యంబున్నెల్లదిరేషములు
శ్రీదుగతెశెయుచునువిన్నైనెను
బవాయదిరేషతారియన్నైబవాయవత్సరములు
మవామాందజరియుంచిమరగామెుండుటయు
తాలునిదుంతలుతదువేగవచ్చి
తాలవాశంబునగజ్జెరాంవరయు
యమునిమందటబెట్టియమునిదర్శించి
రాంమరారనాంబత్రజప్పనించిలిచి
ఖదెవచ్చిదాంపెంత్ముదితండుదారేషంబు
లధితంబుత్మైచేశెనాదినుండియును
తరమగ్రమ్మైనదుష్కృతంబులందు

యెఱగక యొకపుణ్యమైనపాతియైన
పారలజేయుచుగదా నెరయునవని
చరితంబు వ్రాతలునవర్ణంబు చూడు
మునినత్రాతలు దెచ్చియు వ్రాతచాడు
ముసుకాంతితవర్ణంబు మొదలనుండియును
చూచిధారవెరగంటి సూర్యనందనుని
జూచియున్నయుసూర్యపుత్రుండు
పాపకర్మునిందుల గాండువరితింపునితండు
పాపంబులవియెల్ల భస్మంబుచేసి
పుణ్యస్త్రైదేనాడు యీపురుషునివ్రేట
పుణ్యంబులవి యెల్లంబాగడనావిశేషు
విక్రమమైన యీవిభుని పుణ్యమేలు
ముక్కంటిపరమార్థ స్తోక్రండాబలగు
యీమహాత్ముని పుణ్యమింతనవచ్చు
నెమనిపొగడుమనేనాత్మరా
భక్తునిసవ్యేరండవనిస్త్రైనంతి
స్త్రీకత తనపొడి వారలంగాడి
యుక్తంబాచిననెల్లత్రోవలను
ముక్తివిగర్భంబు మెరత్రయు చాపంగ
నామాసంబునవారలంబుంపువాక్యములు
శ్రీహరప్రవారలియెల్లనుచాతనెప్పుడును
తనవారితోడ తానాడుచుండు

మలనములనసజ్ఞానములనభులుకలంగాని
యిదివారలనామంబులనగివిధ్యలయు
యిదిపుణ్యమైయలకెల్లనకర్తవ్యయయునను
యిలరలగండలజీవులనిలబంధువులమనసులు
వారలనామములుబాలనాండులవాక్యములు
సలిలితవారలనామసంకీర్తనంబు
ఫలములుశుద్ధిందేపాపంబులెల్ల
భస్మంబుగావించి భక్తుండైనాడు
విస్మయంబుగలాతవిజ్ఞానితిబాంధవ్యు
సరియెల్లనుమ్మేదండతిపుణ్యండాడు
దినకరసుతునకంరడెల్లసంత్తముసు
శతిసావ్యేమునబాంధిలమువముడుదారవి
శతిభక్తితోడనస్తుతింపుచుండె
సంతృలాదివినుండినమరెంద్రనాఖ్యా
శంత్రములరమణియప్రేమనగశాఖ్లి
మదిమెలనలాక్ష్మలంబ్రభేతబుతితి
అధికమైయలాకదివ్యమగువిమానంబు
అమరులుతెచ్చినయుప్పమానంబు
లెమమునిపంపునన్నెనరామెకిమెుండవడి
దివగణములుగాల్ఫ్రదివకన్యలు
భావింపులాడుచుండాడుచుండగను
కవాదిమహేంద్రలోకములనలంబాయు
పరకర్తదిపింప్రేవింబులు బకానుబు
అరువదియునబోగంబులనుభవింపుచును

శ్రీరమాపాశ్వేరాచారసంగ్రహం ౮

యురవాండవదివిలుంయుగములందుండి
పరువడినయమిాదిబ్రంహ్మాలోకంబు
కరిగిర్యాబ్రంహ్మాలైనయఘాబుకొనులు
దష్టభాగంబుల ప్రష్టింబాందులును
బ్రష్టకర్మయికనల్లుదరియుంటమందు
కటువతనుంటిన కమరశేషయున
నరరనింద్రవర్ణేమ్మదనురాబురుకిత
తొటుకన్నైబున్నింబి కలంధ్రితిలయు
శౌదపరనవర్గంబు నిలుపలంనాళ్లాద
యుద్రనాబున్నమియ్యవతిఠనవయ
యుద్ధతినాఘంర్నెవియుయ్యిబున్నఫలము
శివునిసత్ప్రపనాకలశిష్టింబెగాన
దివినుండి బ్రంహ్మాదిదవిబులబెల
బూబులుగాందినిబూబ్బంతిస్నేతి
రాబ్బాబూతిస్నరత్నంబుగరిది
పరమాత్మైన శ్రీపరమేశువయపాపు
దేయరిగివన్నైనశాయనప్రైరొప్పుదురు
శాత్నేలునిత్యంబునధికంబుబెశి
అత్యంతవావ్నైఅగ్నైనయునను
అఘనుంస్త్రవారితొనాటివాన్నేయులు
నటులాక్షిణనాఖవమైనెరయుబ్రాపింప్పై

శ్రీరమాపాశ్వేరాచారసంగ్రహం ౮

యూవయపావిఘవంబువిద్యుశిక్షింపె
గామింబిక్షైక్షేత్రొగాలకంధరుని
నామంబువలంబిననరులఘుర్ణ్వయులు
డుయునివస్తింతత్వనలౌవయునేశ్వరుండ
దేవాదిదేవునిదివ్యనామంబు
భావింప్పులబుంటటసాభాగ్యజీవులలు
పరమెశసాంబుద్నివయుశిక్షింబు
నతిసిబుగభుంంటునదిసిబూక్రింతునం
పరమయావాగంప్రైలుబరిగుద్రవతయ
హారువలంప్పుబునంధురఖిలకాలయునుత
అనియుల్పునంవన్నెమ్మకాత్రెణవింపు
కనరక్షిబుంపినవాశ్రుర్వమంది
శ్రీమహాదేవునిఖుంత్రంబియుక్తి
అమహారాబునకయుకెప్పైకరి
నంస్నునంత్రండునిబూశ్రీమయునేకగి
నన్నుతింబరకబురరోపద్మయులు
పొలుహరగాల్బ్రబుభూలొకమెల
నలభక్తైయెలుబునువ్పైవ్యుండమరేడ
అనుమునూర్ణంతుహాళ్లియుఘుత్రెంతైన

[illegible] LIBRARY, MADRAS

మనువు కలవారనామ మహామానసత్పుత్రి
రమణీనాదిత్యపురాణంబునందు
క్రమము వయునె నెంప్పుగని మునుపుణ్యవతిత
గద్య. యిది శ్రీగిరిశ విశ్వేశ్వరధ్యాని
విదితశివాచారవిభాతసంజ్ఞాన
పండితారాధ్య శ్రీపాదాబ్జభృంగ
బసవేంద్ర భక్తిరాంపెద్దింత్రంగ
శివభక్తిపాలితగా శ్రీకవిత్వగాత్రి
త్రివిమల నిగమాక్షబుద్ధిచాతుర్తి
శైలజేశ్వర భక్తస్వభావ భక్తప్రభక్తి
విలంబభక్తిత మంత్రిలింగనాయకాత్మ
విరచితమైన సద్వేదశాస్త్రము గుబల
ధరణినాం బ్రహ్మ కర్ణాటకంబు గుబల
శ్రీరమ్యమైన సత్యశివమైయుప్పు
వీరమాహేశ్వరాచారసంగ్రహము
నందు లవత్రింశబులవారునామము మహా
భాంతినయావిధి శిఖానాథకు కిత
సుందరంబు గుబలున్నసు మ్రోవ్వకుకిత
మందంబుగాబలుతు ధాన్యసమయొన్నె

శ్రీలింగగురుప్రసాదంబుగంగాధరుప్రసాదం ౯
శ్రీలాసనిలయుండు కాలసంహారుండు
నందీశ్వర ప్రియుండు నందివాహనుండు
నందనసందనయోగి నంది వందితుండు
అక్షయుండు పరమాత్మాది కల్పమునా
పుట్టించినప్పుడు శివ బ్రహ్మావిష్ణులకు
పదవులు ప్రసాదించి శివాలింప దలచి
~~పాలింప్పుడలచి~~
అది శివలింగాకారము యుద్భవించి
అవిరళంబై యుప్పు నప్పుడన్నదినము
శివరాత్రియనె నెంప్పు శివరాత్రిమహిమ
సంధిల్లు శ్రీమహాస్కాందపురాణ
మందు మహాతలందప్పు నందమ్మయుప్పు
యీశానసంహితన్నవాడు బలందు
భాసిల్లు నాకథ భక్తి చింతామణి
పుణ్యదినంబున బుణ్యతీర్థమయాన
పుణ్యనదీతీరభూప్రదేశమయాన
శాంభవులు బలిస్త్రీయశాక్తులు
నారంగపునాతిగనాతికైశవులు

హాళంబవనుళరంత్రా క్షేత్రక్షేత్రములను
తాళవాంత్రాళ రతాదములు చిత్రములు
బతరిఖుంబూవతీయనసరవిష్ణు
కథాతింత్రినికన్నికారవృత్తములు
శ్రీముకలమాంధుల్యంగ్రములు నుంగురువ
కములను బుంజిరఖఖ్యాదిములను
వెంధలగానఖలత్రివారింబులగుబు
పాతవినఖలవృక్షఫుష్పవృక్షములు
అంతఃపురశాఖల్లనఖలదేవాలయంబు
లంపుసంతానాన్నవుయుఖిలవేదాత్రి
బుదితాలురుతాక్షుబూతియుఖవలు
రచెలుపారత్రిరుత్రిబంవన్నుఖధాత్రి
భూవిధివాదవమునముపుణ్యనామముల
శివప్రతిష్ఠయుచేశశివునిగాథ్యలను
శివపదధ్యానంబు శివమంత్రబునము
శివమహాత్మ్యశ్రవణదులు చేయుబునియ
సుఖరలనుంపుబుశ్రీదులుశాస్త్రములు
నఖిలధరాణబుల్ల [illegible] సూచు
మునివాళాత్రవను నంమయునింబూచిమతిందు
అనఘులురుఖవంత్రులతనివైళనిర
సూతముని యా స్తిత్తులాంగలును

నీతిశాస్త్రంబులు నిఖిలధర్మవిధులు
పటుదేరంగులంబులు పాపవర్తనులు
త్రిపిపివింశ స్నానంబు ద్రిలుపవిమావల
పర బ్రాంధాణక్షత్ర వైశ్యశూద్రులను
గురుల్లైనయులయు మాహ్యులు బంధులును
ధనవంత్రులబలవర్ధనయుయతిందు
అనలాంబుఖలుపిలాముఖలాదిదైన
యులఘుబిహాత్ములంబులంబె వ్రైసైన
బత్రిమస్త్రీలమ్ములంవాపంబులాంది
పుభలుపరం భామలేపవక్షిబుస్నములం
త్రిభిపింప్రుగల దంచు బరితతిపిపు
నరశెనిలయౌమురుగరికేశమంత్రైన
మకళలంబులనెరుదిక్త్రగారాసుకెళ్ళా
ఈలయభవసంగాత్రియాన్నైకుంగలరి
పాయునిసాయుఖ్యపదములాందుదురు
యులమిలాకముసను వాత్సైనయుల్లు
బులుకనివర్గింబుబుబహావియునిన
అఖిలఖిమలకల్లనత్రయత్నముని
నఖిలదాళంబులు నవేళలక్షబాళ
ముక్తిపదంబైన మూర్తిపూజయును

క్షత్రవిత్తులుండ్రైన పరమేశ్వరుండు
శ్రీలవాదివితానందానతిన్ని
శ్రీవివాకధవిద్రానాంబివినలుండిలు
శ్రీరక్షన్తైలాసశిఖరంబునందు
వరేశ్వరుండు సలవిష్ణుశ్వరుండు
శైరపుంతునిలగిపలంతిలు (వి)భుండిలు సందీశలు
లారుద్రగణములునవమా(వి)ములధు
లంబుబుగఖుర్గుండిల నంబుబా(ప్ర)ంతును
బంభారిములదలయునసకలదిక్పులతలు
దివిబుయద్రిష్టులు విష్ణ సన్నునలు
పవనులువిప్రాలు (బం)వ్రాలు రుభులు
(గ)ంవాములలాదిత్యులు గంధర్వవరులు
విహాగంధ్రులను శిష్టవిదాన్ధరులును
కింస్నరులప్సర గర్భోణవరులు
పంస్నగంధ్రులు యక్ష (వ)ములులాదిగోను
దిరన్నదిక్పులతక్షిన్నాంతికాలు పగ్గను
పురికానిరుపతివిష్ణుభాగదులుబంరంగను
వరదుండ్రైశివుంతుపార్వతి(త్రి)వింగులాతి
కరుణాన్పరులావుర్నైగద్దె నుంతరంగను

వలకల్పవనలకనాథుమదనారిదివి
(విల)క్షిక్షర మయిపరంతు(త్రి)యుగిరిసర్వేశ
(శ్రీ) నంబులుపాన్త్రీర(శ్రీ)మన్నమహానా
(శ్రీ)నదాశివమయూత్రీ(శ్రీ)దివ్యమయూత్రీ
లోకాధినాధులాలోకంబునందు
శ్రీకానికలబునలయేశయువాంఛములు
పకలపర్వంబులంబెరిగిబాధింప్ర
నకలంబగలబంతిలనతేషుశిరమలులు
శ్రీపాఘకానలలనమలింగాత్రి
నివాంతభక్తైనమనాయలుబ్బ
శిలగతిసిద్ధింబల(నే)రిం,గింప్రుమని
శ్రీగారి(త్రి)వితానఖిలపన్నభులంతు
శివరా(త్రి)భునన(య)శిష్టి(వ్ర)తంబు
శివరా(త్రి)పలరితదలభక్తరశివారణాము
శివరా(త్రి)(వ్ర)తమయ(శ్రీ)శివ(పూ)దవలు
శివరా(త్రి)(వ్ర)తముపుఢిగింబయలుపుదేని
శ్రీపుంత్రైనుని[illegible]యునలంబుసర్వ
పాపరాసులనెల్లబిన్నకరింబ్లి
శ్రీలంతునాసాయలుర్వపంప్రుంతునసంబు

అథనిత్యశివరాత్రిప్రదీపమాహాత్మ్యంబు
వారుడుమహాక్షేత్రేతిశతియానత్కై
వారుదానత్కైనయూఠవిధంబునను
శ్రీమన్మహాదేవప్రసాదిపతికి
శ్రీపరంబుతోశక్తిప్రతియుంతమత్కృత్యాఖ్యంబు
మానరసనతురంమారులనిశత్యంభూతిశ్రీ
తనరారననుతంబుప్రదక్షిణమునికి
శివయోశిష్యునానుద్దిశివిగానితద్రోష్టుల
అలరనర్గియోశిష్యునావిధంబునేను
ఆదివిరాళిశిష్యనారింబివిన్న
బాధయుదాక్షయతెల్లభూతివిమాంతీగాంఛ్రి
యుత్తిత్తెవెలనలబ్యానవిలాంతిళాజ్ఞిత్రి
భుక్తియుముక్తియుభాంధవ్యంబుకుదు
అనభంతురలఖ్యతిల్లానాక్షిత్రీవలంతి
మునినాథుండగుసూతమునితోడనవరి
మునినాథనివరాత్రివిలువయనెపిలియని
త్రియుసం.।
బునియత్నెప్రతిరీలయ్యనలువంగవలయు
ఆదియల్లరాలరిగింపబుమన్నిలిలెసు
ఆదిదేవుమహానంసత్రిగినాయుమ్ము

తరంగల్లాశ్వినిదంయులునదిదివ్యాను
సురుతైనసద్భిక్షీరంబువర్గిసంతమ
ఆప్రత్యసంభవమ్మేకారణము
అప్రత్యమహాత్మ్యభావిధానంబు
వీక్షంతానెరిగింప్రియన్నమాగినును
విరాళిశిష్యనేనువిరాళిల్లవినుండ
యులగమయులనాయులగనెంకరద్దిత్యుల్పనత్య
వగలనంబధునంస్యఖ్యాత్రిననగ
మానసదండియులుభుజంగపల్గినవాస్తమలయ
బనినఖ్యాతిరాత్రిసంపూర్ణమగునగు
భగమలయుదివమందుసంభవింపగలుబల
నాగతింయుండుచలరాత్రినిళ్ళలామయుణంగ
ఆరూఢినిమ్మన్నయూదితాలమును
నిధబుగభుద్దంకల్పితిభావంగను
దినని త్రింబువ్వారవిరదగరిస
వనదిదియులులనుక్కువనభులూవనుండు
వరవాధూమయుతాశ్విభోధిలాభాబ్ది
యురువదిగారలనుకించిబినిరం
శ్రీంకరనబుగమయుయుసాలంగసాదంగర్తి

శాంకరంబు తాయుధాపూర్వమతాగ్రణియైన
నిరుపమానసముని నిబద్ధబుద్ధి
తలపునంబ రమాతత్త్వమలరాయమణిని
యుల్లబుగంబులలేనాది శక్తిని
త్రిల్లోకములు కలిగించినట్టి మాహాంత
నాకన్నసధికులు నాయొడివారలు
లేరు లుంనాన్నర మాలోకమందైన
అనుచుగర్వించెయును అభిమతత్వమును
పునిత త్ర్యక్షమయ వరదంబు విరాద
విధింపుచుండంగ వీరభూసేనంద
విత్రాతల్లోకాదితిని నిఖిలభువులస్థ
పృథివివిమల దయగనిది పృథివిసప్తకము
అదశంబుమెయిదయు పాతాళసప్తకము
పుట్టించి పదిగాల్లు భవనంబు సేంద
పుట్టించె నరసుర భువిఁగ ప్రాంగపూలు
పూర్వవిధంబున సంబుట్టించి సృష్టి
సర్గంబునెంకేవ శివుని భూదలచి
నెలది విభయదయగా మదిలోకము లు
సాధింప్రమెయిడు నంబులు వహాళ

లోకంబులకు సృష్టి కల్పించి
అనిమలాసనుండాత్మలాపేలను
తనమహాత్మ్యము బూనివేరక నిందిం
భునసుండేను నాదికర్తసంత్రయత్ని
కథకుండనాశ్రయనిశలుంనాన్నర
విధియింప్పనికోరంగు విభుయిలేకనుసు ౫
గర్వించియుల్లోకములయేవిధగ
నర్వంబులయుం నిలిచి సుఖ్యేవైయుంన్న
బలవధ్వంసింపు నుమదించి పోల
బలధిలోనికి వశ్యబులధిమత్త్వమున
తారమాధిశువనిత్రబునాధ్యసునని
నారాయణునిమలహానాగపైనిక
శయనసుశ్రేయసుశ్రీతనిశుభ్రుడుని
భయవిష్ణుకుని పారదని పద్మలాంబనుని
విహారంగననమలరుని విష్ణునార్లంత
రహాయుని శయాంగన శ్రీమరాయణాని
పాకగనివర్షరి పురిష్యమయ్యెంతయు
కదంబరిసర్వంబు మదశిసపిదయ
నిమ్మమహాధ్వసిలోయు బనిశిని
శ్రీమద్యులెమల్లనియున్న శ్రీవత్సయుతండు
భువనకర్తనేనుభువనమంత్రేదను

భువనంబులొనరించెఘనుడు ప్రాత్త్వమునందను
ఆదివిష్ణుండనెనఆదిదేవుండను
ఆదినారాయణుండంత్రనాపురు
నావిష్ణుండవుపతినిసకలంబులమి
లెంవంశనుండినేవలవచ్చితివి
అనఘుండువాక్యతచ్ఛరిత్రంబులెన్నా
ఘనితల్పునిద్రించి(బ్రహ్మా)సనను
నిబరదేవుల్క్ష్మినిర్మితావపాలదేవి
నిబర(బ్రహ్మా)సననిబరాత్మరుండ
కర్త్రనసర్వలోకములకునిను
కర్త్రనునేవిఘ్నకర్త్రవయ్యదను
సమరంబులోనెంస్వసాధించిగెలిచి
కమలలాచనఘకర్త్రదైయుండు
నాథుండుకోపించినారాయణుండు
యాపేనినాధునకీర్తిదుర్ఘటి
తొదయుంచ్చినతనిమదమెల్లనడంచి
తుదిమయల్తనరములుత్రుంచునను
కుత్తెక్కిలురితరనాడిస్వగంబులకి
ఆగ్రహంబునశాఖలమనియుదుఘనము
యజ్ఞసమస్తనేనకుర్తిమ్ముఘరాదిగల్గా
దత్తించిమరిగుణాత్తనిచెవి

శరములసంధించిచెదరినశరములగ్రముల
అంచులవాణంబులవిమలములగుచు
బుధగణ(ద్వి)విధములచంబానేదయిరా
ఆఖ్యాదులవిష్ణునిపాదావిష్ణునిమయమ్ముచేసినసేవలుతంది
చనిశాస్త్రంబులువిదేంబాక్షి
చని(ప్రా)ణంబులువిడిచిపింత్తునను
ఆదిమయుంప్రగాండివమునుసరాసనము
సయులరాత్రంబునసమ్మెంబునవి
చెనిసగుణాప్తనేనియిరాముగురు
సకలసంశ్లోకంబులగుసంపూర్తి
యుతనిమ్మగురియుంప్రనతితప్పాగలిని
తీరాముకనినస్త్రమయిరెల్లత్రంప్త
మురస్ఫరి(బ్రహ్మా)స్త్రగురియుంచెస్త్ర
పరమంబువారిమాదగురియుంచె(బ్రహ్మా)
స్వారతిస్త్రయుదయిఖాణంబులెల్ల
నారాయణుడుత్రెంచినలినసంభవుని
సమరంబులాత్రంప్తభాలుహాణములు
రవిండయునెనిసవన్నగంబులుహ్పార
విషయులంబాలుబువిధధరంగులను
దిసగ్రంగుడదేవ్పిత్తిల్చిండిలుతని

ముసలిరాయసతూలమయూఖస్ఫాటికములు
కుశదభ్రకేసనకరాశ్రిబవ్రములందు
తదయుకకరములుదనవిదమ్మ
తుదకవ్రంబినఖూబిభుదుక్షాత్రమునందు
కమలసంభవుకంఖ్యకాంక్షసాపాంక్షి
గమతెంబిరంగ్రంబంగమియుమేనమియుయు
అవక్రమయునమందిలగలంబగులు
దేంబివక్ష్మయబ్రహ్మాయుకిగియందమలకు
బ్రహ్మానిరానాముప్రత్యస్త్రమిందె
బ్రహ్మాదావక్రంబుభగ్నంబులెక
అవక్రమయుభగ్నమైనమహాగ్రంబు
సహాంబివిష్ణుండుకమసాధ్యంబునుంది
అతులశ్రాధంబునసబునిదక్షించ్చి
యుతరభాణంబులయుతిల్లగనంబు
అతముస్సుపరమెంసునదిగ్గంబిగాకి
కయులాగ్రతమయులెనికమెంప్పించ్చి
మరికనపునపాశుపదముసంధించ్చి
విరబినప్రళయబాగ్నిదిదముసంతల
విధములమందేబవినువిక్షగప్పి
కదియుమస్త్రయసాబికములఘంభవుందు
అతులమిక్రమమునసమ్మహాపాశు

పాశుపతములునరివస్త్రాణంబులేక
అతుల్లైనశస్త్రంబులకుతిభితిబాంద్ది
పరికించిరానుసువాశుపతంబు
రెమిథునమంత్రంబ్రక్రిసెలశ్రంయులుపాంయు
అపాశుపదములనిపాశుపతము
కలకెరెండస్సను ప్రళయకాలాగ్నిభారి
దిలకానిఖురగేమెల్లనిండిమందునుసు
అఖండమరేలకెక్కినబాణముబక్షస్తుబాణ
యుబుబునిప్పేరాకునిదనక్షత్రమ్మనివిరి
అంబుబూదరుబాణములబునివాణంబు
సంబుజాదరుమిగాదనయుసాగసికి
దమతమవారికిలానద్దమంగులు
సేమతానిదిమ్మవరుషయులునసారెండు
పగకోనియాపాశుపతములేరెండ్లు
అగపడేపనమంత్రిగయుబంధగాను
శైరుశాస్త్రంబులుఘోరయుద్ధమున
బారాతుబంధంగభూరిమంత్రులను
బలధులన్నియునెంక్షైబుగములుగాక
సలుకులబుధయుమునినంతరిత్దరూను
అంత్యయవిష్ణుశాస్త్రంబుబ్రహ్మాయుత్తనే
ప్రాంతమునవిపాశరౌశయెంతెంచ్చి

అఖిలనిగమాగ్రస్థంబుల నాశీష్టం ద్రోంచ్చు
నిఖిలశివాగమాంగ నిర్ణయంబు ప్రియమున
చెప్పిన మంత్రములెల్ల గొల్లగను
సంపూర్ణతరంబగు శరణులు బూని
భక్తియుమున గాఢించి భావంబు నొంచి
బుధులు మెల్లఁ జెలిరి శాస్త్రంబు రాశి
అస్త్రంబులు విడిచి యాప్తులు మరచి
మంత్రంబులు వదలి వాసనంబు విడచి
సాధనంబులు త్రోసి సత్యంబు వెంచి
భావాలంబలములు వ్రాసి బంధంబు త్రెంచి
విరుదములం బ్రేమయు చాల నిబంధంబుల నొంగి
యిరు రంబలంబులు కుసినియుబ్బెల్లఁ బాశి
నిలిచి భావంబు లనిశ్చల్పుత కొంది
శక్తివశంబులు బూసి (శ్రీ) మలమెల్ల దీర్చి
వనబు సంభవ నకల వనభు నెత్తు నకల
జనకుడే జగముల జనకుడై యుండ
నద్వైత స్వరూపుండు సద్భావి రుండగు
సర్వాత్మ ఘ్నుండ ఘ భవుండగు సద్వైత న్తయుండు
అఖిలలోకాధారకుండ దివల్లభుండగు
అఖిలలోకములనును సమ్మానోత్తులనూ
నరునింత్రై ప్రాణంబు గాచిర క్షించి

పరమయోగ్యుదనంబు వారికి మధ్యమున
సంచిల్లఁ మాధ్యుమానమనుగ్రహిక్షే
మంమమున తంతసి నవమ్మ వాదికి
అనుస్థైవారి సంస్థైనెంత్రి
దారుకావాసుల మదాస్త్రంబులఁ తుంచి
మయుంచి మంత్రముత్తరంగమున్ దుంచి తొబబరి
ఖండించిన మహా విద్యోదయు గల తార
శ్రీప్రణవ స్వాతిస్వరూపు శ్రీకంఠ
రూపమెల్ల కోటి సాకాశ్వల దీప్తింగల
శ్రీలింగ లలనా ద్వంద్వ విరక్తాంతం బగుచు
నిలిచిన సద్గురు నాతి విశేష్మించి
సంగ్రహించి ద్విశేఖరయుల రెండు
తింగ్గమల ధ్యానంబు నిరీక్ష్యమాత్రైతరాది
వారులం వార్తి ద్విక నాన్ను యుక్తిమంది
అంత్యైన యాగ్రూఫ్ల క్షిత్తంబునుబు
శ్రాకమ షయమాని ఛాధ్యంబు మాని
శారత్నియులు మాని శాలిలి ద్విరుసు
తమలానరైరగంకి తలవాశవాశి
విమలపరంబ్బన్లత్తి విఖుండాలయోలతింగ
యుండి ప్రలింగంబు తాది సంత్లేమయులు

వీరమాహేశ్వరాచారసంగ్రహం ------ ౧

శ్లో॥ సాధించి వెలని బ్రహ్మాబులాం విష్ణుండు

ఆబుడ్ వివాదికి బాయి వాంస్వరూపములని

నిబుశక్తి సేత్యంబు నరయుని క్షేత్రజ్ఞ

త్రాదరూపంబుగేకొని నేను త్రెంచు

నిరాకారస్వరూపుం తత్త్వాతీత మయుండు

బలునత్తయిబుదృక్తై పంచత్త్వంబై మురళి

వెలయుబునత్వంత్ర మంత్రంబు నను

సంత్త సంబులె బిడు సవాస్యంబులను

అంత్యంత్యనానాస నమహాయిబు హాయి

విశ్వసంబునే బెతల సర్వేశ్వరుండు సరావి

ఆకబుంబుగ సత్త్వయాలింగములైనా

యుబ్బ్రాయని రుగడ నిక్షేప్ర్తైనా

మంత్రంబుసుశక్తిమారాసంబుబరివి

లలముసుంశాస్త్రంబు సాధనంబులను

నలదివికరంబు లలకి బాలింబ్రై

వెలస్ని వి తెంజుపా ముద్రాదికములయు

అస్నివి లింజ్ఞ కలఆ నాదివికి

వి స్త్రిసాధ్యంగస్రైవెలనె ప్రవేలక్తి

అస్త్రియము సర్వస్వయిక్షేత్రాదులను

లావింగ్ల విష్ణుదక్షిణ భాగమునను

ఆదిసంభవ్రత్నయా బ్రహ్మాదికిపి

లింగములాత్మనివామాంక్షభాగమున

నెల వస్యుండుకొలిదిలవి సహస్రశి

శరములు లెయిదిరించి కిరము సంహారి

పరమెశుబ్రహ్మతింబ్రై బ్రహ్మాదాలుస్న

స్తోత్రం (బ్రహ్మకృతం)

౧ నమస్తే సర్వలోకానామాదికర్త్రేనమమహాత్మనే

ఘోరరూపియము ఘోరాకారాయ పరంబునతిస్థేయోపతి

౨ శ్రీకృష్ణణా కర్త్రేత్యం సదాశంభౌ నమోనస్తుతే

శ్రీ రక్షి శ్లస్వదిబుగర్భాయమంత్ర రూపిమ ప్రవిష్టితాః

౩ త్వస్వయంభువ ప్రాశ్రిత ప్రక్షోనభూనెతావ్యం మహేశ్వర

మమకర్తా త్వం పిత విశ్వకర్తా విష్ణు స్థితిమమమ

౪ వావామగంపుట్టితాం యారౌవి ప్రేరయిసి సర్వగః

౫ తత్త్వాతతం నశక్నావిమ వెతస్థాపి నమోనస్తుతే

౬ రెలమంస్తుత్వే బ్రహ్మాయనిత్యక్షేమరాశ్యద్వేజాత్మనః

తత్త్వంనివం ప్రభూవి విష్ణుం స్తోత్రం సమమవక్త్రమె

విష్ణుకృతం

౭ నమగస్త్రితిపానాశానాం కర్త్రేత్వం సర్వదాకిస

త్తైస్యామిలమేలాకర్తాత్వ నమూస్తతెమెహాస్థ్రే
౨౪

౭ శశవాహిత వయంసర్వే సదేవాస్సురవరాననాః
తత్స్వరూప వసర్వేశ్వాన వశలానాం పరమేశ్వరం॥

౮ పాతాని విష్ణుర్బ్రహ్మేంద్రా దిసేవానిత్యం ప్రాకారయ॥
త్రైలోక్యకేనానతాశం భూపావిమానం భక్తవత్సలః॥

౯ అనవరతాయుధ్యా విష్ణుపయులుకారదేవమండలం
తత్రైవ తత్వ్యమ వాంద్రుష్ణుమనము క్షేత్రమవాశ్వరః॥

౧౦ వీరార భక్తుర వారత నితత్త్వాదిబ్రహ్మాద్విపః॥
— శత్రీవ యోగలబ్ధ్వా ప వరానేసరాహిన కైలాస్థితి॥

— అనలబల(బ)సత్రతి(త)యునంత్రలాపలాను
తనకాన సంతోషమునను(రా)రింగ
ముత్యాలానిఖలాదిముత్యాలసారాని
ముత్యాలనాకారుఁణ్యముత్యాలనాశంఖరలంఠ్ల
యాశ్వరంత ధరానాకిశ్వరా ధ్యమున
శాశ్వతగాక్షిరసంకాశమునను
సం(ధ)సరార్పనల(ప)(క్షు)(త)లయు ముఖులునిల
కంఠరంబున బాల కల(ధారే)లయులను
వరములభయములువిష్ణుకరయులగంభులను
మరియు వల్లగపుంకధరణావాస్తలులు
దివ్యభూషణములులుదివ్యాంబరములులు
దివ్యమాల్యంబులులు దివ్యగంధములు

దివ్యాంగధారత్తై దివ్యశీలలను
దివ్యదివ్యులుకాకర్పలు ముండగను
నందివాహనములను నందిపదగలను
ఖండాకృతి(ఖట్వాంగ)ముకపుధారణము
శామకారలను(కపాల)కాయుసుకాల్పలకల
(కి)వత్సలనాకొంత్రితిగదసకుతగలుగు
బలువ్రైనదివ్యుధులు బలివిదిశులలసి
కాలదేవండగరానితామ్రగాలువంగ్గను
(రా)రింగముత్యాలలాశిపులంస్థబూని
కాలవిస్మయమంది సంతోషమునను
బలబలాసనుండును బలబనాఖిలను
పయోదరంగులగ్నిత్రి కృత్తిభాబుంబ్లి
నిరతమ్ము(రా)రు(ద)నలరు(ద)ముల
స్థిరతరు(ద)మునన ధర్మ్యాశరమునను
పరగు(రా)శివనరాక్తపురుషసరాక్తములతో
సరి(గ)లపు(రా)శివసంకల్పమునను
నవతత్వ
వత్రలనుబుంబావైకరిస్తాతుబుపములను
సత్రతియుంద్విరండుపెద్దలుముగిదింద్విబ్లి
వినయంబుతోనలంస్తవిధనివిష్ణుపను
కనుగానిశంభుండునీసుగొని(రుద్ర)నిము
వినుమయ(రా)రావతినాధవినుము(రా)నాధ

విలసితనభిలాదివిభుండు సాధ్యుండను
విశారులాకవమునెందుమెరకెయుక్తరలను
కారణాప్రరుహున్నైకరుణాబుద్ధితిర-
యురుపురుత్రాధింబియుద్ధంబుసాలయు
యురుపురశరతబుమింకింబిమింప్పి
యురుప్రరప్రాణంబునియుక్తరక్షింప్పు
యురువరనటమెనక్రరుతాంగిపిన్న
తిధియుదిశవరాత్రిధియునంబడును
త్రిదమయుల్నెయియునుప్రతులకర్తల
యుదిఫలంబ్బదివనంబ్బయుదిశుబ్రప్రదము
ఇదిసర్వసంసమ్మిదిముక్తిపదము
మహాలక్ష్మిమెయుప్పునతిధిలానసంస్కృ
హాతప్రసంఖ్యాఖ్యాశతిరఘుగాన
ఫలమందిమాకునఫలముసిద్ధిప్ప
పొయిపొందసంప్రీతిఖొండ్డెనావునవు
ఫలంబ్బ్రెఖహలలోకఘాఖ్యిమారు
దనన్నైకాటసంత్రితవయుయుక్తరును
యారతింబూఖుంప్పుదియువిచారనిన
ఆరుద్రతొఖిలియుండువిష్ణుండును

సాధనసంపూర్ణరుండనివరాయమవిలావాపమున
గతిశయాదుఃఖసాగరమునమునెంగి
గడతిరక్షకయోగతినలంన్నమాకల
తడయలకనిత్యసాదంబురమక్రియును
శత్తింప్పనేయునినశివరానత్తెప్పు
మదనసంపూర్ణరుండనిమాయపెయాపామున
గతిశయాధుఃఖసాగరమునమునెంగ్గి
కకంరత్రకయాగతినలంన్నమాకల
తడయుకనిప్రసాదంబురమక్రియును
నిత్యంప్పనేరాయునినశివరానతెల్లి
గలద్ధతలారయా సమమహాత్మ్యసంప్రభ
శ్రీప్రప్రలశినశివరాత్రిప్రతము-
తద్ర్విప్రలబిస్త్రితొగ్రకొనినింస్సుగార్వదము
బద్దలాంబ్రియుమునంఖాండునాకెప్పుడు
భయబక్తనిరుపురుంబల్లైనాప్రతము
భయుపడునల్లియాపదక్లాబాని
పరగనాసాయుల్వపతముపొందిదరు
వీరవ్రమయుకన్నవిదిప్రభాంది
శ్రీత్రిప్రపమయాశివరాత్రిప్రతము
నిష్టతొగ్రకొనినింస్సుగొప్పదము-

తిథివిశేషంబెట్లు తిథులెనవియు
వ్రతములెట్లు పరమసద్గతియెట్లుగలుగు
నానతియుమ్మన్నాతివల్లభించదు ॥
సానులింగబోధియోసుతులారమారు
శ్రీరుద్రపారాయణక్షేత్రంబువలన్ని
ఆరూఢిభాగ్యంబులవిశేషంబులనారయ
విష్ణుపద్మములారవినంబియామాఘం
శ్రేష్ఠవతం దక్షిణంగారియారాత్రి -
శ్రీలింగరూపవేత్తలైనలింగములందు
యూరిలనధర్మనారిక్షేత్రంబు -
నిలకాని యుంమువాని శిత్రిశ్రీయుంద్ర
విలయులప్రశ్నేప్లనిరిచితింగాన
శివరాత్రియు సంబధశివరాత్రియుతుంబు
భవనంబులదెల్ల బూబ్బుత్త్రియుంద్ర-
శివచ్రేతుదక్షిణగ్రూడిశివరాత్రియుగాస-
శివరాత్రిర్పెన యూశివచ్రేతుదక్షిణి
వదయూస్తవానంబ్బులుండినన్నైన
ఆవియారరింప్పు ఫలముహంబుగాదు
దిశిఖినాచేషు దక్షిణియుంన్న దినము
యుసంగసుప్రతులాచరింబులుపుయుద్ధ

ముర్తిదరాత్రంబుశయేక్రిందవిరాధ
పొందినతిథిమువామ్యంణ్ణమగలదు
పొందివిమహానిశిక్రిందనువిరాధ
నందుబతందక్షిణపొందకయుంన్న
తిథిశైయుందగదలత్రిధ్రిప్రశాంర
ప్రతంలకలనాయయుత్తెశ్వేక్షంబుతాలంగు
నాప్రనాదవయుగాదునరుంద్రేష్ఠాన
యూతిశితైతైనయుంభువ్ప్రేతము
ఆర్ధరాత్రంబునవద్దిక్కలశివ
సరిదక్షిణయుండినతిథిత్రియువలయు
మరిపూర్వతిథిరెండవపులునాపుయెంన్తె
నిరతమ్ములతిథిమువానిశిమందుండువలయు
పూర్వదినంబునందారింగాబ్జవంత్మైన × పాతం- A
ముక్తివరాత్రి సన్నుతం వ్రతవిధానంబులును వలయు
ద్విపముల
సతురాష్ట్రనీదుపూర్ణాబా విధానములు
వినుపింప్పుమునిన సవ్విస్టేశులు దనిపెను ॥
వనబూనసుదవినుమలు వనబూక్షి వినుమలు
శ్రీతియుక్తేవ్రైన యూశివరాత్రివ్రతము
ప్రధితంబు దినెపైబరగు నాఫ్రియుము
యుదిగానభక్తిరాఖాలాసెముననూ

వీరమాహేశ్వరాచారసంగ్రహం ----

వదలకుండ గపింపు వలయులని శ్చితము
ఠంధు నదాలు నాళు రేపక శాస్త్రములు
హాసం బుగార నిశ్చ ప్రహ్మాచర్యములు
తనరా రక్షేరంబు దంత్రధావనము
మైవసరింపని త్రింపి యియుండి ష్ఠాపీనను
తనరు బ్రాంహ్మణులు పాపస్పర్శలను దాకి
దినిగంగలో బులస్నాన విధులాతి
స్నానంబులును లుసు వస్త్రనంబుల్లి
తానధిగతశశి పాద్యంబుల తాగులని
సంన్నిధి ద్రించి యీవార్ధిని రాంపుర
ఠయుంస్థ సాప్నాం గుద్దలత్రి ప్రాధించి
సిల్పు వితంబుకోవాళ్ల ప్రతిత
శల వృత్త తొని వప్లి సప్లృంగారి
విగమునావరుని సంన్నిధి త్రింగివలయు
తగ శివదీక్షలను ములు దామయాఖుందిరగి
సాష్టాంగుదల్లతి కాలంబుబాలు
విష్ణుత్పెనాలతింబ్ధవి విచిత్ర ల్గాదిని

శ్రీవవవవ శేదివత్రవాదిశ్రీవ
త్రివసంన్నిధింత్రిరగాప్త్రనిపుడు
శివరాత్రి మ్మువన(సిద్ధ)పుశి ధ్వ తంబు
శ్రీవ(హ)వారణావర్ధమల బ్రష్త్రంబుశ్రీ దినము॥

శ్లోకాలు—

శివాత్రివితంత వశిరిల్పేతవ సంన్నిధా
నివృత్తిర్మ్ంకురుడి వశవర్తి గాంతన్ల వలవాస్త్రిర
సర్వశ్రేమగని నమలకాన్ప వితము
నివృత్తిర్మ్మములుగాశై నినపురక్షింపు
మను బల భ్రాతఘనజశి యిలు త్స్యంత్ర శాంత్ర
మయునసర్వ భూతహితపునసత్స్వములను
కరకంఠుఘాజాపకరణాత్ర వృత్తములు
మురవరనములకలాపి కివలధ్యాన్యహ్మాములను
సంగతితోనప్లి సంగ్గమంత్రైన
సంగ్గకలంబాయు(గా)రంగ్గలానదిరిం
బలానిమధ్యానృత్తి సాన్నానంబు చేశి
(జా)నిలకంఠుబాలుంచి యొతింపి
కారశింబుని గాల్పు శ్రీమామంటుపంబ్లు

ఆగారంబున్నపుడు గనలంకారంబుచేత
ఆలరఖూబౌ స్థానమును గొమలయు మును
నరిశి వర్తిగల్లయుపెట్టుయుఖిలదివ్యలంను
ఫలపక్వతోరణంబులు వస్త్రకాంచనములతోరణా
ములతోరణంబులి మ్ములనిండగట్టి
పడిగెలుహామరచ్ఛత్రులుల్లల
కదనెలప్పు ధూపాకాయ కరణత్రప్పయులు
తానిహాలయుశివక్షేత్రంబునంబ్రవేశింప్రి
ప్రణామించ్చిగ్గా నప్పేశలుబ్రస్తుతిచేశి
శివక్షేత్రంబప్పైసనాశనిలంతైపమల
బుద్ధింబ్రారయిలూమధూశ్చకంబుననల
చలుమారవిదాత్రైజేశినపశ్చ
పులరదానలకకాంత్తలురుబాలబట్టు
తారునింబారతిగూడనాత్తులాదలంబ్రి
పరిలయుపంచబ్రంహ్మాశత్రులయుక్తపులనే
శరయుభస్మస్నాన విరతుల్రైపరిలయు
పరిశింప్పగాదీత్రప్పుణావమంత్రముల
బిలదలనిండగబూనియెకకాంత్తబూనీ

ఆదరప్పత్తుప్పంబేయులుమనమంత్రములనల
ప్రతశ్రంబుగలపిప్రదాత్రిదీధూంత్రీ
మధిలయుల్లాతాపులనధికవ్రైలయులంది
శిరమునంగభములనంజేధులబావలలను
ధరమునరదత్రక్షేలాశకాన్నిదాన్ని
శుభశిత్రైనశులావిభ్రక్రుతులను
ఆచదీశిరప్పంబియులంవర్లుపోత్తులను
సాధకంబైనత్రాశంబుని ధూబు
సాధనత్రప్పంబు సమకలానియుబ్బి
సలంలింబుత్రైలు బంధుబునలుభక్తులను
ఆతదయులాదమునగలూదిలూమపాత్రలయు
లనంగత్రాగలరుదానతిప్పినయుష్ణా
పానగత్రలింగంబుబూబంపుపలయు
సలశలాపావానసనపాప్పయిలప్పన్ని
వయిలయుల్లిమధువర్ణమయులనమపిలింబ్రి
అంబికలిత్రిబంప్పాసాద్రినంచేశి
పంచాప్పత్రలంబులుప్పలయుత్రప్పన
బిలలయులుబపాలధూప్పబులయిమలిగంధ

జలములకలంకల మంజులముల రత్న

ఖలములలంగ పుష్ప్రగంధములలకుభుని

తెలుపారకుండలెక్షేత్రకంబువెకె

యిలవలినాగ్నమునగలంధయాబిల్వపత్రి ౯

గవశదాషుకుకాగావించిభూష్ణ

ఫుపకంబులకుసుకలహోదకంబులను

నధయింగ్నవలునకలప్రపసంబ్రాపెని

కలశ్వవస్త్రమధుపర్కంచి సాపవీతంబు

ప్రభంనరాలపలసంబు పాద్యమమప్ప్రకులు

ఆచమాదగంధతిలాక్షతంబులను

నయులార్ఘ్యకప్పించి సన్నాగ్రపృతులు

బ్రాహ్మణులనాఖంర్ధ బిల్వపత్రములన

నియలహస్త్రపూజించిని ష్టతోమరిలియు

కలువలసంపెంగతామరసంబులును

తరిగాడ్డుగాంగులుయకలువబంగలువ

మెల్లలుపాన్నలియులుకలునిష్ప

వలన్నెలుమరిమంచి మల్లెలు బాడ్డ

మల్లెలు కలసుమలు నిత్యమల్లెకలు

జాజిమొల్లెలు ముంగురునల్లగలువలును

పొన్నలువాలిబకవానసములు

రోగలునిష్ఫలియుఖుంబ్లు రుంబ్లుకోరంధు

లగరగులంపల్లికిలాసుగంధములును

తమలకావ్యంగలుదబ్బవినంతి

కమలహేత్రులుతగపిన్నకలువోకి

మరువంబులతులసి మంధారమను

కారవిమంతియుగ్రంథికాంచకుప్పుములు

గురువింద విరవాధికరవీరకాంస్వ

శామంత్రెనలుబూడిశానకంబులును

సామమకాకంబువాప్పగింద్రైనలు

అవిమెల్లలుపృత్తి అక్షసరములును

కరములునెరిబియలు కాంతారములను

ముల్లెవఫులుగంబ్లునుత్తెరనియును

ప్రత్తివాకురు సంత్రికత్రసంబులోను

నవమాలికములాది నానావిధములల

నవకపుష్పములప్పగాయునేయుమలయు

కలిగరన్ని గుణగారిలను [illegible]

[illegible] విష్ణు [illegible] పాపాత్ములు

[illegible] వనంబు [illegible]

[illegible] మునిని [illegible]

[illegible]

[illegible] రమును [illegible]

[illegible]

[illegible] గ్రంథము [illegible]

[illegible]

[illegible]

[illegible] గ్రంథములాది

[illegible]

[illegible]

[illegible]

[illegible] పంబు [illegible] పంబులాసని

[illegible] నంబు [illegible]

[illegible] నాల్గంబులవర

గంభీరసంగీతగానప్రభాషణములు

వివిధనానావాద్యవిధులభాషణములు

శ్రీపురాణసంస్కృతులభాషణములు

దానదక్షిణలను [illegible] పాలకులు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible] జాగరణంబులన

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

వనియెలా నత్తిక్కైశ ఫుండనియెంసం విమ్మునంలు

ఘనుండయిన స్తోత్రంబు క్రమము నంబుడవి

శ్రఫునినామములు శివ పత్రియుంపృవలంబు

లివివలాకువినుపింప్పు మన్నిని థ్గు నియె

వ్వాసుండు దాక్షావినుపింపెనాతడు

ఆశివ స్తోత్రంబులనామములను

పఠియింప్పు శివరాత్రిఫలములు శిద్ధింబ్బు

మయులరములను లారక్షేత్రఖులారవినుండ్లు

సూతఉవాచ

ఓం నమస్సకలకల్యాణదాయినే శూలపాణినే

విఘ్నలాణవమగ్నానాం సముద్ధరణహేతవే

అస్థిహస్తిహారూపాయ పోత్రాక్రాంత్రివత్తనే

కృభ్యావాధారధీరాయ బిభ్రాపాయనవేలానమః

యత్రసర్వం యతః సర్వం సర్వం యత్ర సశంకరాయః

లోకకల్లోలజనితం వందే శంభుకలోదధిం

దినశక్తిక్షణవరారభ్యాక్యనిర్దాన వినాశయుక్

తిదిరోఖాతియోధ్వంత్తస్తం వందే శంభుభాస్కరం

ప్రపంచయలనాశసంక్రాంత్వ ముఖ భ్రమణవలాకి

శాధయమధ్వసత్తతరసాం వందే భృగ్గమలోదిలం

శామదక్షిణవార్శ్వోత్తంసంఖాతశిషావినాదనం

యమస్వేదవిస్తృతం వందే సమకారణకారణం

శివామయపరిక్రాంత్వ ముత్త్వేనాంస్మృతిమలం

త్రితః

శివం హరతి యోనిత్యం వందే శివభిక్షుకం

యస్మిన్సర్వాణి సఖాతిశైలంద్రవరాం ఆనలోపివ

యస్యభాసావిభాతదం తవంద్రేశివముద్వయం

ఆత్మారామం తపోత్మానం సర్వభూతం వృద్దివితం

దివతత్పం స్వపతదం మహాదేవం నమామ్యహం

లకావిభూమధ్యాభాతిప్రతిభాసముద్భవం

హృదిస్థితాపియమారస్తం నమస్సదాశివం

బ్రహ్మదిప్పాదిధిమ్మత్రైలోక్యస్వైగయోనిష్ఠ

యోంత్రనివసత్యేక స్తం నమామి సదాశివం

భక్తానాం సకలభూతేష దిజ్ఞాయ స్వవివేకినాం

శ్రీసార్వభౌమ సర్వజ్ఞం తం స్తరామి మహేశ్వరం

యుతాఖాదపద్మన శ్రీకామల్పం విష్ణ్వాదికంపరం

త్రిసరికాలావరాం ప్రాప్యాం స్వమండశివ శుష్యేయం

సృష్టిస్థితిలయ లోకానాం పాలకాయగతాగతి

అంత్యకాలే శిష్యదీక్ష శివసమానత్వం మహేశ్వరం -

అపరాధ సహస్రాణి త్రయుక్త్వా పాన్నిర్ణ సంశయా

పాహి మాం మపరాధ భక్తః ఇతాశ్రుత్యా వదేద్యం

యేన తస్తాత్రం పఠేద్యస్తు భక్త్యయుక్తస్తు శ్రీకాంతివా

శివరాత్రివ్రతఫలం లభతేదస్వారాధనా శంకరః

కథయామి మునే శ్రేష్ఠ నామానాని భక్తిదః

పరశ్శ్వ పరిపూర్ణం శివప్రియకరానికి

ఖం శివాయ ధ్రువ శబ్ద సప్త పతి స్వ లకం తామపా

శ్వరః

హా తికజ్ఞావిరూపాక్షు శ్రీనా శక్తి పుణ్యాత్మనః

శంభో శూలాకటపోద పాణాపరానంతానంత సత్వలాతి

వదు శ్రీకంఠం సమయ మాశివద్దానుష్కు శ్చబుద్ధి తి

యింతవరకు స్తోత్రంబు శేనామములున

సంస్కృతిబలులకును రఘూవులు రఘూవునన

ఏనులాకన సత్యంపర్వ సందరుడు

వెంసంగత పుష్పంబులు విభూతి ఇంతును

సత్కీర్తింబులన్నియు గా వి పూజించియును

అనలం కృత్తి శివుని కవియిం పువలయు

నలుపొందని భంగి నాల్గుజాతులును

దిలకానిస భక్తి నియుక్తపురములు

నిష్టలు వదలక నిత్యలోకుడక

మృష్టిష్టయలు పూని మగ్ధంగంబుదిని

మదిలోన శ్రద్ధంబు వదలక భక్తి

చేత రకతాప్పు ర్మరితంబులా నర

హృదయ ప్రణంబుల నుమరాబుధకుని

నదయుస్తో పూనిన సత్కీర్తి నవిపి -

లా స్తోత్రంబుసం గాత్రంబువిర

వస్తుని వల్లనవలాద్యంబులు వినుము

నక్షత్రులుదెండ పలపోక్షిపావానలని
అక్షయునని శంబు విక్షిత్రయుఖునను
శిక్షితాఖంపవ్వెనంశక్తవత్సలునే
శిక్తవంద్యారుని బ్రసత్తతింప్పుబలను
కరయుగంబ్లునసంత్రగారికలదివ్వే
చరణాంపద్మంబ్బులలక్షణత్రయుఖునను
శిక్షంబాధంబ్బులవిఖాతమాగరయున
నాక్షంధునకలంబవక్షిగాడయునుదిరుగులునా
అష్టాంగములు త్రైత్రయంన యూత్తినితెని
సాష్టాంగధైలబాగితెబ్బులును
పురులకనానాదవపోల్సవంబుల నా-
తాడరినాలుగుదుర్యాలుండుడిముద్దనియు
పతిఫూర్ణాముగ్తస్సూగరణాయుజెశ
పరియుభ్రాష్ట్రునసుశంక్రరునేంబూబుంబ్బై తె
శూాలపాణిరినర్గైసంక్ష్యతపప్రదెంబ్బి
శయుంధుతనరెంద్రత్రతయుయెయునిగి
హానంబుసత్రియూపానంబువుత్ర------

పానంబునప్రత్తిపానంబునను
చరినసఫ్రణ్ణంబునేతానిపృత్తిన్
ప్రశరక్షింప్పవరత్తాంగపయూత్త్రిన్
అనునుత్రాపరవేలశలనఖిలలోకశ
ననురత్త్రి భ్రాద్విరిరియుదేహారవర్త్యె
అహార్యంబూబులరియుబలహానసుంధ్రు
సాహారులగుశక్తదానులకథాలను
తనంయుధాశత్తిదానంబులానంగి
ఘనుడైనసత్త్రగణపలులబంధ్ర
బునులునుందనసర్వ్యబునులందాను
అనురత్త్రింబంత్త్రివారణాశాంయుపలయు
ప్రపవాసలులకల్లునుపవాసతిథిని
నపలిస్త్రైపారణాత్రయుయుధగడు
తానర్శివరాత్రియుంన్తప్రంకాస్సలకు
తనరువలుదనిదాకింప్పదల దు-
స్సాధునంవారణాశిత్త్రిఁబెవ్రని

శుద్ధాత్ములకుం బొందు సత్క్రతంబు వినుండు ॥

వెలసిన బ్రహ్మాండంబుల దగ్ధంబు సంధ్య

కలుగుతే ధర్మమెల్ల గ్రమము నందాడు

సప్తపుణ్యకాలంబుల క్షేత్రతీర్థంబులందు

అష్టపుణ్యమెల్ల నతనికింగలుగు

యిల్ల వ్రతంబులన్నింటికంటెను వ్రతము

యెల్లకాలంబుల యొక్కటగని

ప్రతివత్సరంబులు ప్రతిమాసములును

వ్రతములు శ్రేష్ఠమైయుండ వలయునప్పుడును

మనకెల్లం బూర్ణమౌ యెక్కువ వ్రతంబు

అని సరుల్ శ్రీశైలంబు నందు మాసాంత

మునినాథుఁ బూనిమో మునినాథ నపు

యు నలయుని మహాత్మ్యమిట్లు దెలిపితివి

శివరాత్రి వ్రతము మహాత్మ్యములష్ట

శ్రీ విమలాత్మలం బొందు ఫలములుగలుగు

యెరుగింప్రవెలయున్న యిల్లైనాడింద్ర

పరులహాయియుం మునీశ్వరుండ ధీరంబరశి ॥

హే మునీశ్వరులార మాపుణ్యాత్ములార

ఓ గుణాత్మకులార యీ మహావ్రతము

గనిపెట్టె తెలిసిన సర్వాత్ములకు

ఆగమపుణ్యంబులాలించి వినుండు

శ్లోకాః --

అశ్వమేధసహస్రాణాం శతంక్రతుశతాని యుక్తలం

శివరాత్రి వ్రతం కృత్వా తత్ఫలం సమవాప్నోతి

రాజసూయ యుతం కృత్వా యత్ఫలం లభతే నరః

శివరాత్రి వ్రతం కృత్వా తత్ఫలం సమవాప్నుయాత్

కపిలాం దానకోటీనాం కన్యాయుక్తానితే ఫలం

శివరాత్రి వ్రతం కృత్వా తత్ఫలం లభతే నరః

సప్తసాగర పర్యంతం మహీం దత్వాతు యత్ ఫలం

శివరాత్రి వ్రతం కృత్వా తత్ఫలం లభతే నరః

బ్రహ్మహత్యాయుతం కృత్వా శ్రేష్ఠయీనాం ప్రయుతం హత్వా

శివరాత్రి వ్రతం కృత్వా సద్యోముక్తోభవేన్నరః

వీరమాహేశ్వరాచారసంగ్రహం ౧

సురాపాన సహస్రాణి బ్రహ్మహత్యాయుతానిచ

వీరహత్యా సహస్రాణి నశ్యంతి శివదర్శనాత్

గవాంహత్యా సహస్రాణి బంధాలింగపునాయుతం

శివరాత్రివ్రతంశ్రేష్ఠంవ్రతానిసర్వాంతితత్క్షణాత్

వానిసత్యేమిథంబులానిసాధువయు

వగుణమ్మైయెయునరింబుగాసల్పలక్షెఖలను

ఆదిరకాంబగువలంన్నయుయుత్ప్రలను

శివరాత్రివ్రతమునశంథింబ్బులంతల్లు

రవలనేతాంబదిత్రలురాబుసూయుపుయులు

శ్రీవమునత్రైాసరింబుఫలసంలక్షితి

భ్రేలవములుంగల్గుతప్ఫలవలుసర్వెయునల

వలనెప్పుశివరాత్రివ్రతమునంగలుగు

ఫలనతతానెంకకాయకపిలధేనవు

తనరంభూమురలకుదానంబ్బుశ్లోయు

నెథలంబ్బునంబాంతలనాభలంబెల్ల

ప్రాపింబుశివరాత్రిపావనాఖ్యులకు

౨

సప్తసాగరములు సంయుక్తభూమి

గుప్తదానములెల్లయు గణలక్షభులకు

దానరత ఫలమెల్ల నెలకశివరాత్రి

నిర్మలవ్రతమున నివ్వాలుబంధు

ఆదిగాశివరాత్రి సంపూర్ణవ్రతము

పదలక్షదంత్రియుపాకకవిసువు

పదివేలుపుణ్యములుసహస్రకోటులను

పదివేలుశిలవద్దపోతంబులును

పదివేలుగాహత్యపాతకంబులును

పదివేలుసురభాగుపాతకంబులును

పదివేలుధనహారపాతకంబులను

పదివేలబంధాలభూమిలపాదంబులుం ౩

పాతకములుభువివిరహితల్ల

లాంతంగ్రపదివేలుఉయుక్రీడియుమాయు

యుద్ధపాపంబులుయెంత్రైనకలవు

అద్ధపాపములెల్లనాశివరాత్రి

తధియుందునశివభక్తిలోయుకనాడు

(శ్రీ)తవయుబాలిననానాయువరిన(క్షే)త్రంబు

సంస్థవామిది(త్రి)దుబుగవయునందొల్లి

పొంద్దెన(బ్రా)ంప్రాణపుష్పంధాకరలందు

తరలింగులాచారధర్మంబులుదేగి

యులవుపొంతరంబులు(క్ష)వెశ

ధ్రువపొతరంబులువానకాయ(బ)శ

విపులదుష్కృతవయులవిహరింప్పుబుంటిలె

(శ్రీ)తిధ్యాంబులోనే ద(శి)శివరా(త్రి)

(శ్రీ)తవయుత్రయబులలోనవల్లిబల ప్రాజ

~~ప్రా~~లయుశాయునెరాదం ~~మా~~గులాబునత్యు పుష్పములు

నందియుండెడ్ ప్రవృత్తి హొంపొనవత్తు

శివరాత్రి(శ్రీ)తవయుల్లబలాయుమాత్రమున

(బ్ర)శినదాషంబులెల్లనంబాశి

బహుపుణ్యజీవులుంబదయురాకుస్త

వంవానిలెక్కశివలోకమందిరంబడెన్న

ననినరుమీశ్వరులాశ్రవ్వమంది

మనవయునవాపించివురియుయునిత్యునిరి

వారోమవాహ్మణవాపురాణవిత్తు

వారుమీశ్వరవినంతవొర్థకృచరిత

యాక్షితిని(ద్రి)తం(బి)క్షించినంత

న(క్షు)(ద్ర)పాపంబులవిరాధుకాల్లు

(శ్రీ)క్షేత్రంబునభాసి యలాదవదవు

(శ్రీ)క్షయులోకంబుకలంటేయ్లవొరె

విస్తరంబుగవరాకువినుపింప్పువన్న

సుస్థిరుండైయుపుడుసరాతలందిప్పనిరె

వసలద్వైవింధ్యపర్వత ముకలత్తరవు

(శ్రీ)నగింకరదేశంబుదిపింప్పుబుంధ్దు

(శ్రీ)దినన్యధర్మంబుకాలయుంబగలు

నదికవైలదెప్పుద్రైరావతీనామనదియు

శతస్రోతనదియుపాంశునదియునల

సింధుప్రనదియునలవితస్తయునను

నామములనెలవున్నై దుగంగ్గలును

శ్రీనలుల కలసర్వదోషములుంబాందాలు

నవిమలశాస్త్రర్థంబులవివేలనెరావారవు

లవినర్థములనె దుష్టలగులబలవత్తిరెంలన్నే

అందులావిఖ్యాతిస్వైరారాప్పునఖ్యి

శింధునసదితీరమంధమెరులవను

పాపింత్సులకలంకితాపఘ్నిణాంబనంగ

అపఘ్నిణాంబలునంతవరాఖు

త్రిస్రోత్రైజంబ్రారింబారెతువాంతు

సతులకులవిన్నధుసరిపక్షివాంతు

బనులకులంగల్పవృక్షములుంబాలువాదు

ధనసంపదలంగ్గబెరునిసరిలాండు

రావులుబలునంత్ల వానే ఈభూమి

తెలిప్తైనబుద్ధితోబాలింబుకొరకు

నఖిలశాస్త్రబ్బునినతివర్తనను

నిఖిలతిసంపూర్తులందైననిలుతెలనెలకైరుని

విప్రునిమంత్రిగావింపి రాజ్యంబు

సంప్రీతియాదంబున సమముఖ్యేశాయు

వలనలబలారాధిత మంత్రివిమలిలయు

తనలయుంతలసంఖ్యవిలారుందనంగనెన్నరుడు

బలకరుడు వలరాజు భోగులావర్ణంబులమరి

పాలతిగభూంబునంఘృష్టనంయుతను

తిరగాప్పుబెరుగులుదినదినంబు నాకలు

ధరనులాహారనత్కంబులుదిరి

శోవరాంతరగులుబుపూర్తవద్దవినల

నామకళ్తైరూఢ్యగరిశిరయుంరగనను

పఘ్నిణాంబుననుంన్న భ్రామలందరులను

అఘ్నివిప్రునిబాంధనఖిలాష్మలగులు

వది భూంశాంణకీర్తి ప్రైశ్రీ శూంద్రాధ్మ

లదరంగ్గసంకల్పములాదియంగ్గనలు

వాలాంబుమగువతిశ్రీత ధర్మవయుదిరి

రేమలినపురుషులయుక్తాగ్రకొనత

పురుషులతో బాంధవ్యాగరిబు విడరి
మఱి బాలు సంకరు వరారు పుత్రికలందఱును
శ్రీపంగాని రవింయంప్పు భావంబు జూచి
తపంతమ్ము భావంల దావియుసీ క్షింప్పు
నేరాపతే తత్పురి నంద్ను సఖ్యం నలు
భూపాలురాలు ఫురలంబోలు లలుప్పన్నరి
ప్రభుదని వేదలు పత్రుణంబు నను
ప్రభునేనగలర్ల నపాపంబులెల్ల
మెఱిగింప్పరాదు నే కీడిగింప్పరుంచ
యురగపుగానినేనెరిగింప్పవలెన
మదవుల గ్రామ వినమంత్రినందనుండు
మదనుండ్రై పురిలోన వరలయలుయన్నాల
వారయలతస్కరులులు లులూధర్మములును
వారయల పరానాభిరానంబులెల్ల
ఆరివెఱ్ఱినిమనవిరాఫురుష్ప్రదముకనాల
పురము నవాజాతిపుంవ్యామనుల

పరువతిగావింబు పతివ్రాగ్యయనను
వరతేమింయుసునితేవిసత్రిల్లపోద్దు
తెకాని యుయునాకుసేక్షింప్పతేము
నేకుదితిపితివింక్షనదిదెంరుంగుదుపు
మృష్టశక్షేణవయునను శిష్ప్రవేలనవు
స్త్రీష్టస్త్రీపులకు సుగుణావిత్తనవు
ధరణిస్త్రైగులు బునంల తంతిప్పవలయు
పరితెంచిప్రభుగ్రల్లశాలింప్పవలయు
భూమిపయులంన్నియుయు బాపిపాలింప్పకున్న
క్షేయువుగురాజ్యంబుభుయనంల్లబాతను
క్షితిపాపబునంల రక్షింబుభూనాథు
లతిఘోరనరకంబులందుండు నంద్రు
మంత్రినందనుతనుయు పట్నింబ్బితెన
మంత్రియునెపునుపతిపేడ్ర నుండ్రు
మనుబువల్లభద్ర దు పటెల్ల అనుపు మము
అనిదూరకపిని యలామంత్రిరెల్ల

విరహావేశ్వరాకార సం(గ్ర)హం

వినరా ఖగాపింఛ్ఛ విచిత్ర నందనుని

ఘని హారకలలబంధ్ఫు పుష్ప తప్పింటే

దంత్రింఛ్ఛ వానిని తోసెద శరుంధ్వ

ఖండ్ర కుంరను రాత నుర్వీశ్వరుం డ్డు..

మరిచెక్కొండాలిన మంత్రి నందనుండ్డు

ఆతండైన వనభూశముల యెపోయిపోయి

మారుంతైసర్ప కొ మారుతైరెయక్క

కెరద్రశిఖులు హాట్యకెరదె శములన

నిలువ నే హూణాలుంరలయనేకంగి

పలలయిలుబల నాహాం ణా లుంరలం బునను

భూసుల రుంరంత్వంత్వ భోవు ఖుంరగను

ఆనవిలాసంబున్నననతిరవన్నమైన

పరగనానావృక్షుళికలవృక్షములను

పరిపూర్ణమైన వి భ్రాభు తాద్యన్నన

వనములు విశ్రాంతి తర్వనయిలో పలికె

విని వాంసకారండ బ(కు)వాకములు

గములుగములై కొండ కిడి కోయిలుం రగాను

కమలలకిలాల్ఫుల కల(లక్ష్మీ)కారములనను

సౌంపౌంది బ పాళుప్ప్పష్ప శోభితంబగుబు

సంపూర్ణాఖులములసరస్సు హారగాంచి

(ఆ) సరసులోని బలకిదె

జేసెద సంఖ్యలేదా కికి యియుంరగను

కాంచనవర్ణాంగికలుకారనె(తి)

కాంచనాలంకారఘనకలుబహుశ

చందనగంధి యియుసుం చం(ద్ర)బింబాస్య

సుందరిలావణ్యసింధూరగపన

కుసుమకోమలితోగకోకలలాణి

కలసంపు బాణము పల్లింకాము రారి బాల

అతిరూపపోయిన్నన్నమైన చంద్రాల

సతిరజస్వలఖులస్నానంబుశాయి

పుష్పలలసలకమారు పలనపెద్దంరి

వీరమాహేశ్వరాచారసంగ్రహం------ ౫

యుక్తలోపరగంధి యంత్రి యుక్తానిలేవి॥

యుక్తేతి బుంబును యుక్తి రూపమును

యుక్తిసాంద్ర ర్యంబు యుక్తి యుక్తినము

పతినాథస్త్రైన మున్న ధునకుంగా కరయుతఅల

యితరుల------ కున్నదయాపకదనము

కవిశియాతని భాంద గయిగుని యిలంబ్బ

వివరించి మందిలోన వీరమాహేద నేయు

చింత్రాయిలు వల్లె నింత్రి నిలెంఖ॥

యిలంత్రయియునాశ్ర ర్ణయంస ర భావించె

సూచితిం [illegible] సుదతుల రూపు

సూచితిం [illegible] సుదతుల కాంత్రి

సూచితిం [illegible] సుదతుల ముఖము

యాచకతనమున [illegible]

యాక [illegible] యాశువ [illegible]

యాక [illegible] యాపద [illegible]

సురచిర సాంద్ర [illegible]

౫

మతిని పత్నిని౦గా కమతి భావింగలెద

శాంత్రైన యాభావం భౌందు శాస్త్రంబు

అందున నౌకింక అకయ యిలు నులు

అతికామసంత్రప్తి యిన్నాయి లదను

సతియును తామక సంత్రప్తి గులు

కదియల వచ్చిన [illegible] చిత్రంబు

[illegible] వాని [illegible] నులు

తమకంబ్బు తాం [illegible] తన [illegible]

రమియించి [illegible] రతి [illegible]

అనురక్తి [illegible] సంబెన్నెగ

మైనరించి [illegible] శాంత్రి [illegible]

ఆభావ సంత్రప్తి [illegible] వాని [illegible]

నిభార్య [illegible]

కలశియుం [illegible] యుష

కులముల [illegible] యుంద్ద [illegible]

సంస్త్ర [illegible] నాతి [illegible]

శ్రీ రమాహాత్మ్యరాబారసంగ్రహం ---- ౧

ఆశ్రితులం దల్లిసేవి దనయుం గేకాని యెడు
పాదవునవి ధ్యేందల్లెయుంత్రీతా గలాండి
రతి పుస్తకిలంబావి కవిలయుంప్పులుండ్తి
నలవడపాత్తన సఖిలవరాంప్సవయు లు
పులకి భక్తింప్పు లవండ్లంబు రాని
సాకల్లులు పెలలంగులు లాలు లంబెకలు
పలకలపబిలంగు లుపురి యెల్లప్రాద్ధ
సకలపృగంబుల సకల షట్కలానలు
సకల పర్వంబ్బులంబంప్పులుంది నలు
పికలుదేవురి నారెల పిలుగావులానలు -
వాకతియ్యకపిలగావులంబుంప్పులుంప్పి
ఆసర్వ వరాంసంబులా వారవలుగనలు
త్రికయుద్ధరుసు భక్తింప్పులుం దుదిలరు
వురి యుద్ధరుసు కు నకవరాంప్సవరాదిగనలు
వురిగి భక్తింప్పులు వురియునాదా
నరపులం ద్రోవల నరకల్లుం కల్లి -

౧

కరుం గ్రాలుదగులు లుపుష్ప పయ్యస్గ్రై పెకలు
పెకత్రిపెలువిత్రైలంబుంప్పివసలనలుత్సవాంజ్ఞి
త్రిరిం ప్రీదానితి పై కలరే తులలను -
పుస్త్ధనంబ్బులు వారితమ్మబకొనలు
అస్త్రరక్షా త్రితానయుగూడియుంక్తి
యారతివాపుంబ్బు రెంప్పనింగలవు
ఆరలాడ్రియెయులుంనసుభవింలులునలు
పులండ్లం గ్రేట్లతిదియుండ కలు నంత్ర
రండాలభానుకలుచన తిరు టిగనలు
పంక్తి మహాహారవాపసంన్నిభులు
పంక్తిరలత్యరు ప్రభవింబ్బిపురియు
పిదపనిత్తరుకన్నెలు తయుంబ్బతిరని
సుదతియియుందా నలనల సలతులయుబిత్తలునలు
బవిలు విత్తంబ్బులనెల్లంబుతినదాతవలు
బవాలతు ప్పతంబ్బులం బట్టిశయులు లునలు
కతివెత్తహాంగాంత్ర వాలంబులునిన
కదారిలండల్లవి గాంత్రితానల్లె

వీరవేంకటేశ్వరాయారసంగ్రహము -------- ౧

వనితరక్షిన విప్ర వరంబు దుర్గబుంబ్బి

తనలోన శ్రీకృష్ణ బలరామాగస్త్యలుంబ్రు

యిరులు పురంబిత్తల నెలబెంపృంబలస్మే

పురకాంచివారునంద్రి రుగులబుంర గానా

పాండ్రనతపంతర్లి ఖాయిరాపవయిల

నందవెంతనకరాతుంల లయ్యాయిత్రరునాం

నుంతరారాకెల్లం శాబిల్లావేష

వుంత్రంత్రవేత్రింబి అభిలాషేయింది

ఘనతపయిరాసంబునం గాది విరిరంబెంబ్బి

అనకని వరులకెగతిని బ్బ్వనసుభం

తాగంన్నబిత్తలంత గిరియుద్ధరిని

ఖాగింపృతా కారంగె దాభ్రాసురాధి వియుంద్దు

శ్రీతిదివిపానర్లెన గరుంబునంట్ర

కరాంతులు యిలాంత్రీగాగాండ్రిఖ్రాగింబి

యిద్దరాంత్లకు మరియు ద్రరుసంతుళి

౨

మెయి డి
మెరాశ్రీకతోగాంబి యిరుంత్రంగనంద్ర

ప్రకాశయెప్పనరాత్పిరు బ్రాంప్మాణెంత్రఖులు

వోకభిలావిలనంతితోవియకభూపితెంగి

అనేంత్రినతనఖిలలాగ్రవయిల

ఘానంబుత్రెకొనితవుడిశయనకు

పెక్కువిధంబులంబిత్కెలనధనము

లక్రయగాంవోపృపదిలయిల్లైనరింగి

ప్రు వేప్ర
పురలకానిపప్రుని పుత్రెత్రెప్రరుసు

వురిలయిప్తవ గుభోరవునుఖులంగాది

నరుపగపయుసభోయుకానసంబుస్నకు

పురిపిత్రావరుభోయు నరిలేంగికపు

వరులనందరిబుంప్రిపాత్రికెనుంస్త్ర

గురిత్రెనిరనవయిలుగాంబుభావుయిల

హారులంగాదిభిలాసురుయినరాత్పికను

కారింబిపంప్రినశ్రవువెల్లైనరింగి

యెయిపారనాడిశవెంతితురాభు -

ఆపాపహారుల నెందెల్లపతికి
సంప్రీతిం మునిశ్రేష్ఠులు సలిపి కేం(ద్ర)
సంప్రీత భక్తులెల్ల బ్రీతింబొందెదరికి
భయము వందిలయు బ్రతికి బంధులవిడిచి
పాపంబులున్నోయి లున్నవి ద్ర్యలుండాను
ఉరంబు సల్మిలి సంబారికి రాత
ఉరంబ్బిహార్యాలోది వరబ్బి సంధ్య
సని వినాశ్రిత విమలకు బరిగిలుపొయిన
తనదార బహుళ తన ధాన్య సంపదల
పాలనే నృయుని శృజి నలులం గలవెరలం
భూతి
విఖ్యాతస్థల పాదలు వస్తు తావుల
పాతగని విభ్రాంతి పురములనవి
పురగ్రామ తాళ్ళ ధానం స్నులయాయ్యు రత్నే
ఆపట్టణాంబు సనాపతల్లేల
మహాకులులంపట్టు నాగర్తిరం బనగ
దాఖల్లత్రిభువన పావనంబగుబు
తెలుపెపెలయుగాంధు దివ్యభోగముల

మహాకులతానసంతతి గల వెలసిన మహాశయుల
ప్రహ్లాదయాజ్ఞ్యవల్క్యంబు సంధ్య
వెసత్రింపగోత్రులందరికి నాయి రాత్రి
ఆసమలాజసత్యనయాదివద్ధి పునరల
నగరికిందరిగిరానాల్లుదిరలోను
తగులపురంబులలోని ధర్మార్థ యన్నెల్ల
సతులు పుత్రులు బంధుబంధులు బాంధవులు
విత తనప్రశాంతి ల్లవిభవంబు వెలరి
సంతోషత్తి వర్తి సర్వలసగిరి
లయుంత్రలయుస్వర్గ ధులన గ్రంథలయును ౬
గతిలయలంకారంబు గలావిల్లైన
యుత్రేకపాద్యంబుల్లెల్ల వెలాయుంగను
అఖిలోపకరణాంబు లఖిల ద్రవ్యములు
అఖిల ఫలంబులు నఖిల పుష్పములు
అఖిల దివ్యాన్నంబులవియల్ల గూర్చి
అఖిలసదాచారులందరు గూడి

వీరమహేంద్రాచార్యస్తవం ------- 4

పాలుపొందగ్రాకంతుబూబిత్తె లెలులుపు

దెలగిబూగరణాంబిత్తె లెలులంతగానును

అక్షరసంకలవరాలుధాతిసంస్థ సలంస్థ

వంకుపత్రోంగన్నవంగులయుందాను

బహువిధవర్ణాంస్సములశిఖ్రంప్పటికలుబు

బహువిదంబులసంగ్రాహానంబికెశి

యురపురకాంతులలసింప్పైనక్తెలెలను

సంగతసంయున్వెగంబుశాభిల్లంబెశి

కమలప్రవుయాదవయుతోడగాంక్షెవయుప్పురును

వయుదవగంధమ్మదిపుష్పములుదిబల్పొరలెల

ములన్నసిల్పవయుదిబల్పులన్నతాశిపలను

అన్నరుందెదితాసందెల్లావెతలె

పుష్పయులెకన్నబుద్ధిసూంపాంభ్లి

అవిప్రసంస్థసలంతంత్రలోపలను

శాంతిసాతిధిశివరాత్రిగాఫునను

పాత్రలంబున్నబారిశ్రీలందరును

అఖిలనాగశ్రీరంబనురింగములుపత్రైలె

సకలాత్మబలాకంప్ప నఖిలపుష్పములు

అంత్యంత్యగాంపాలుపు సల్లుపలాగ్గంబు

పింత్రైవారలభూతవిఘుడుదానతెగి

అక్రియుక్తైనను నతిగిపుష్పములు

తెన్నదనవిహోయు వక్షరంభ్రాదటు

శ్రీంకిననయుత్రికి గుడిపాంత్రనిధి

అంజంబిగుడిలాని కతిగిత్తెన

హారకులంతనినసంఖ్యాబిలాత్తెదలు

పాతెల్లనియుణంభిరంబులుడిగి

నిత్తయుపాయునదైదెత్తునసును

క్షీరదపులలోనబలాబులంతగను

సకలవిధపురాణంశాస్త్రమూర్తిలు

అఖిలసంగతివాద్యవయులతపూర్తిలు

మంత్రంయుష్టిచిత్తయంగ్ర పింయునత్తలలు

పుష్పలసన్నిత్తిసలబ్రాహ్మవయులను

అయునిత్రపాపేకయులాప్రభిత్తెల్లా

వీరమాహేశ్వరాచారసంగ్రహం ———

నిటలాక్ష సప్తర్షి నియతి గాల్పుచును

శివభక్త ప్రతియున నమ్మి పోవవు

దావింంచి పూజింపు గవరంబులెల్లా

బూవితీరింగంబు బూవియాపూజ

సారిన స్పష్టర్తులా బూవివు ష్ఠుయాలు

తన కలని ద్ధింపు క తోసంత్త నదిని

వని కొన్నదిన ములు స్వఫ్ బాలయు మున

పుంస్త్రెదానయు మఖన్న తెంన్నవరాద్యమున

తుంతంగ నతని కరాయుష్యం బునిం డ్డ

అంత్తలోపలనల్లలగ్రన్నవాదిరెంకొ రులు

అంత్త కలంతని పిన అతిబూరి వెల్ల న

పోరిమయుద్ధరబద్ధపోరాటై వచ్చి

అనుకుండాలని నవదేలంబఱ్ఱ

కాలపోశంబున నఘ్ఘ భైంది లచ్చి

పాలసుంతగుపిత్థ బఘ్లల్లయో ద్దే గనం

అంతలంబరి వంశిత్తు కంత్తకాంత్త కలంబల

శంత్త సంపద్వైరుంతు కరుణాసాగరులంత్త

భక్తినిసంకలవరారంబ ఘ్ఘత్తెంపున్ను నును

శక్తిరయుక్తులంబాకల శత్రుసహాస్త్రములు

ననిపిన గణనాథులతే పేగపయునను

పురాతనరూపకలం బ్రహ్మమిల్లికదవి

నిటలాక్షి నేత్రులన్నెలలావితీపులు

స్ఫటిక సంకాశులు వాకింది ధరులు

భుబగధారులు బహుభుజంబులు విక్రమలు

జూఖరమువాకాయయు లక్ష్మీసాబలులు

పురిబర్ధారులు బూతిభూషణాలు

శరిత మయుద్ధర శూలగదాధనుధరులు

బలుభండిపాలంబు పరిఘపశ్త్రయులను

బరియుక్తె ధరియుంచి ప్రమథులై తంచ్చి

గద్దెసైవిద్దగాల పాళమున

గఘ్ఘగాంపెప్పెలిపునాలపెంక్కరులు

పారగని భయలారభూసురాత్తవయున

వీరవరాహస్వామి సంగ్రహం —— ౧

విధుపుంజు విధుపుండ్లు వివులాత్మకథండ్లు

వారులోకము సాకెగ నరులమసుంతుగాని

ఆరువాలంతుగాండువిరోకరుకుకొంపప్పువ

ననవుతుయువలవదూరాత లంతలవాక్షివధ

గణాలయలనే క్షేంది ధ్వనులారవిరోరు

యుప్పురిని జూవూరాత క్షేరువిరారు

యుప్పిథంబునేనె లనివుకొవస్త్రైదరు

యుతనివష్టిక్షేపోవ యూబోధ్రబూవి

యుతనిశ్రైదయలపుష్టియూస్తేవానవుల

యుంష్టువస్యైదరిష్టు దెరిదింప్పులనిన

కంధప్పుకసంపప్పురు గణాలుదిష్ణనిర

దెతదెకుదింపొప్పురశ్లిల్లోకవయూలు

త్రిదింగళ్ళింప్పులవు నణాగింప్పులయుండ్లు

శాంరగాప్పుద్రదేపువివశ్లోంగ్గవయునను

పరగబుష్టిపచ్చరాదుబ్రాంహ్మావిష్ణులు

ఆదిత్యరనేద్రదేవనవాది నంత్సవియుయు

శరగానెనెక్రైరిశమలబూబ్బులుయు

౨

౨

విబుధక్షేత్రదేవనిత్యంబ్బుగాలది

ఆబులువిష్ణుండ్లువదవులుపురభాండుదురు

క్షేత్రదేవనిభావింక్షేయునలు

యులక్షేవ్రసామయుబుబ్రియుక్షే భాంబ్లుదురు

దెలపారనేద్రదేవదాపరంజ్యోతి

రూపవంపలరిసర్వరూపునై యుండ్లు

రూనెకగానెద్రి ఖరూపంబనైన

సయాంతువయూత్మ్యతారివయూత్ర్యాలయుండ్లు

బ్రహ్మాదిపరియనంబరగనే విభుండ్లు

బ్రహ్మాదిలకుపరబ్రహ్మమైయుండ్లు

సలరిదంబగలభక్తి సకలలోకములు

పాలుపారనేద్రదేవభూభిదయదుర

ఆఘ్నితలోదెవనసగభ్యుల్లులదలు

పష్టిసద్దిపన ప్రవధిలలయుదెలము

ఆపరతెలక్షేరు నాక్లినెలమిపురలు ——

యూప్పుంణ్ణగాంపర్యవదింధుశర్వతేకు

వరలక్ష్మీ రావా రసమ్రేకం ------- ౧

సకలయజ్ఞంబులు సకలదానములు

సకలతపంబ్బులు సకలతీర్థములు

సతతంబుచేశిన దీక్షలకి ఫలము

అంత్యంత్రభ్రులయుల కగ్గలంబగును

యీవలపొత్త్మన నిక్రినంత్రద్దేశభలంద్ద

యీవలవశత్త్యుని ఫొంబ్బునింమృత్రాయునరము

పత్త్యులాలని బళీష్టఫలిత్రదమవిరాకలు

పఘ్రుబింకవయిశెల వలవలపొంపల్మన్న

కడిబక్షధారులని భయస్త్రైతిరేని

యుపకెలవిక్ష్రితిరివ్వైలవిరాకలు

బలుభునసాంపొప్పవభక్తులంస్త్రెరి

కలహాడికరుంగలదీకదివిరావలదు

యుతంనతిపావపాత్తుంనేతంతలవృత్త్తతెంద్ర

యుతలబిపొత్త్యలలండన్నిలాకముల

జ్ఞాయులనిపావంబ్బుచేశినాతిలంద్ర

అయులలదంక్తిన కవహ్యంతు గాన

నవులవత్తిపంబుల బునతెంక్తియెటెయి

౧

కంలంతివిత్త్రినంబల్లుగొంచబోలుంధము

విశలవములపొంవ్ర స్త్రవిశ్లేశభోక్షులు

దత్తిళాపమునందావందిత్తిరేందిలయును

దాసంబులలనొంగిని ద్వోకలుంద్రత్త్రిబుంద్ర

శెకుల్పాషకాలంగాల్పలారక్రావ్యంబు

జీవంబువలశినదిదిపొకలవిరాకు

వేదిగవిత్తినవిపిపొంపలునన

వినిదీయుమ్పలకారాపొంబవిప్రనింగవ్రి

శానిపోభునరాపొంబ క్షేరులవయుగలను

మ్రమధంత్రక్రింవపరతంబ్రిమయుంబ్రి

స్త్రీ వంకవారిప్రశస్త్రవరషమయాలు

కలరియులంబ్బులసుగారిగలాందియుద్దంబు

తలరక్షేయులు భక్తరాజిరిగి

వలదిలానగాపింవి వలిబిలుంద్ర

తెలుదన్నెనకెంకరవయాకరాన్నిచెల

బోతెతలబలుందవిలారిరుపదినేని

ఆవిప్రధానక అద్దశైలయున్న
వేలుల్లోడ గరిమ్ర విష్ణుండంబసంబల
ఆరవిసందనలం కళిశ్రీనంత్రయోంను
వరకింకరులను వివిధ వృత్తులలును
దారుణాష్ట్రధులు/ధళ/విం (ముఖ్రైగాంది
తాలువంగనావేర బలులక్ష్రణములన
బలునత్తలయుక్తైశై యులునందాను
యుద్ధసంపత్తైయుక్తైయున్న
యుద్ధంబోనియుతోపునక్షింగదెంబి
ఆలరింగియుద్ధంబోనియుపండగాను
కులుపించిత్రికంతుగణములులఅప్పుడు
విఫలబాణంబుల వివిధయుద్ధములల
కపితుర్తెకింకరకోట్లనందరిని
శిరములునరములుతెకులుమకలయోను
కరణంబులురళులు కరయుగంబులును
తలనియులుగాల్రెంబి త్రెంబియూనరాడే
రెలనిమిదివార్ధులలద్దల్లిద పేణంబ్రి

వృత్తులశతంబుల(తెయదిలాదికాల
వృత్తులపుమీాద నంపుల్లలానగలరియు
కవ్వంబులఖండించి త్తాలిల వృత్తుల్లపోను
సర్వాంగములులుబాకిని వంప్పుకవరిని
పుష్టిగానుకుమారుంబల్లుబెంధింబ్రి
కల్లినపాశంబ్లుగఘ్లించిన్తైని
మంమానిచ్ఛప్రమథవిమానమెక్కించ్రి
విమాతభోగంబు విమలతృంగాంబ్లు
అఖిలలోకంబ్లుయునమసలోప్పుతాంబ్లు
అఖిలలోకంబ్లులకధిమీాంద నుంన్న
శివలోకమయనేకంగి శివలోకమంద్ర
శివకలాపుత్రైనత్రి శివగణంబ్లులును
మారునిదక్షిణభాగమంద్లుబ్రంవ్వాయులును
కరమంతునామభాగమునవిష్ణుండును
యింద్రాదిసురలుదేవాగంధర్వులమునర
బృందారకలులునుతుంబురునారదులలను
సకలదేవతలును సకలదివిజులును

సకలమునీంద్రులు సకలదిక్పతులు

కాశీనాకతి గ్నాత్రియుం దేహను

నారిసవేంద్రత్రై కరుణాసాగరుండు

రవిచంద్రశతకోటి రవిప్రదీప్తులను

భువనాధిపతి కరతంభ్రర్బమలలతార

నయనత్రయంబున నాగుమలంబునను

ప్రియులకుకాంవ్యవములు నిత్రప్రతినిష్కలను

శ్రీకాళిశంభ్రైన కంపెద్రీసనమున

శ్రీనదాశివ్రీతుంన్న యువసరమునను

సంకువరాంకుకోట్లాని శూలిశంక కలు

అకలంకరితోత్రై యుంత్రంత్రబాంగి

శివ కల్పనయపోయిముకంయ్యెవెం మర

బకనిధరణినోవ్వాం గ్గౌలెరిలు కి

మరియులశ్రీపాదపద్మములప్తెబకిన

శరకంతుంనాకు త్రి గణముల నిత్తి

పాదమునసుంకువరాకుల్నితీసప్తుమను

ప్రధితంబ్బుగా ప్రమద్రపధ్యంబుగట్టి

మరణాబుంన్నంబులం మరిపొందకుండ

కరుణార్థాలబుసుంద్రకైలాసవిభుండు

యుదికాలమృత్యుభయంబుమొకఖరూని

భయులేనిపూనిశ్రీ బలమిల్లంబారికి

దత్తెంబా ప్రాణంబ్బువతెంబావ్యానుబు

దివ్యకృద్రికిపుంతుదికర్లగాకనులు

కరమండ్రుత్రైపనాకం గరిగె బాంధవ్యసంబు

అరయుంబునప్పక్కసమ్మతీనేదనుబు

పదవులుదటువులుబదరిబలాబలూను

గరగరవరంకల్లుబుగలదుల్లువములనను

పులుగకవతింబారివుగ్రాంశేబుల్లే

కత్తెంగిగద్దదకంఠుత్రైపరికి

ధర్మరాజులెళ్లిపుధమ్మసిలుండవు

ధమ్మవెలయుశ్రీయుధర్మవత్తనము

ఆతనిపాపంబులు ఆతనిపుణ్యాలెవలు

ఆతనిపుణ్యవిభవములెల్ల నారయుచుఁ
పాపాత్ముఁ డనివాని బట్టి పంపుఁడీవ
పాపుఁ డేవొండఁడా పరమపావనుండు
బ్రహ్మర్షుల నర్చన భావింపరాని
బ్రహ్మవిష్ణ్వీశుల నిపదంపదము నంఁదొంద
పాతకుఁ డనివాని బంధింపు బాలు
పాతకంబున బోధ బడితీరుందరము
తలఁపు నవమయుం జంపు తలఁపుండనని
అతిరయుఁడై బుంప నవ్వోంబుగాక
పలుకు బుంపింపు వాయువెలనిగూ
వారిని గణములచాల నఖిలజింజిరులు
నరింఖుఁడి ఛఫ్రు నఖ్యస్తావ్రతమము
పరమశుక్రుని బాల్యప్రాణంబులోన
బ్రతికి ప్పైదలుంచు బలుమారుని యుఁ
అథముత్తెదుఃఖించుఁ నఖ్యుల్లోనఁ
కరుణాపావబంధించి గలుగున్నదించి

అరుదైన కార్యంబు కోన్పు ర్వాళంఠ్డు
అతులపాపాత్ములందాపరంపదము
కతిపుణ్యస్థానినదియెల్ల గతిగ
ఆతని కర్మములెల్లనాయు నలుండియును
ఆతనిప్రాతలలోన నరయుదవమునును
తలలవేపకునింజెత్రగుప్తునింజెర
బిలిపించియును ద్రాప్రీతినిష్ఠనిమెల ॥
వినుమి త్రగుప్తుండ విస్తంబునండ్రు
పుణ్యనవిపరతనౌరంబుగలిగి
సంతవారులందనంగ బ్లాసురుండారకరుండు
అఖిలరాష్ట్రంబుల నఖిలదోషములు
ఆ / ఖ్యాంతమయిననచెని యుంత్రయనిదు
అఖ్యాంత్రదిరవాశ్రునయహారబారయు
తుమఘులు వన్నెనాబలమెల్లఁ దీర్చించి
శామరార నతనిం దాగ్దాని పాయుఅప్పుడు

యదియమిసాధ్వైమాయావిప్రవరుండట్లు
వదలకబుద్ధివిమోదవర్తించినట్లు
వివిధభైరవములెల్ల విశ్లేషింపవలనివాలు
ఆధిగాకలోకధనినిలిచి గుప్తం
తామవాత్మునింగూడియుండయుగూర్చుండి
పోకుమవలరిపోమంద్రైన లక్ష్మీపయూలు
శ్రీశివిగానవటపక్షదినములునరాకి
శిలయునాతనిసత్కీర్తిపదంబునంట్లు
మెంకాలవరంత్రైన మెంకటిన్నైన
దక్షానిపుణ్యాంబుకేశనిరాత
అనుమాత్రములనుశేక అతడుగర్వములన
బనియింపుపుతాదిగా సర్వఖర్వములు
ధారుణిలెరుమందరతల్ప్రేత్తన
ఘోరపాపములెల్లకాలిధూళులన
యంత్రగాలులను నుండి యుటనిమెల్ల రక్త

పెంపొందినవస్త్రాంతర్ద్వమంత్రద్వముండ
అనావృపునంత్రలో నాదంత్ర ధరువు
వినవయునవిరగండి వరిత్ర ప్రదానంగ
పరమేశ్వరునింగారి ప్రకృతాందాళి
ధరణిస్థైనతీపైనారతవమయ శాయుగాన
అస్వాంతసంతోషమందినామొదర
బ్రహ్మక్షేత్రవేద బరికినశ్వరుండట్లు
అఖిలపుణ్యశ్లోకుల నఖిలస్వర్గములు
అఖిలశాస్త్రంబుల నంధరక్షింపు
వళ్ళలపోవోత్ములనళ్ళలధుగణముల
అఖిలబాధలతెచ్చు యుండశిక్షింపు
వదలకదక్షిణదల్లైరంబుగాంచి
పదిలత్రైయముంతునాకుబంధిత్రైయునుబ
వరపుత్రియామయాది వరములయిచ్చి
కరుణాతారక్షింపుకలకాలమెల్ల

పరమయితిబ్బులచ్ఛ తలగలరవెన్నలా నాశ

వరసవెంల్లపలప్పివెదివెన్నలాంత స్న

రెంజల్లతల తోషంబుత్రెల్లనిభంగి

నరఘింబులగాబెశి నిల్లంబ్లు సులలంత్ల

యు వైశిందదెంవ్వెంన్లవెంతులాశమయులు

అయుత్రెందినరకంబు లందుంరవలయు

వనియుక్తో లాకంబులనుబాధంబతశ

షునతెనిరేంతలాకవయులలకువిరాణద

పరమవెరాగంధ్రెయుబతియు రాబెంన్న

పరమపదంబునంబ్రాపింవివిభుంతల

నారరానిలాకంబు నాబ్బులయెయులు

హరుంతుదాతనలాక మదియు బ్బ్యేల్ల

అతనికై ప్రమతేంద్రులకు దైబ్బేయు

అతనికై నావారి నయుబంష్యుదేయు

యుఖ్యకార్లవయులలవెల్లని శవ్రదివితే

యుఖ్యశయులుదునంబ్బియుమయుంతవిశిల్ల

మునమయునదలపాశి మతినిశ్రీయుంబ్లి

కనీనాశలవిభుత్రైనపర్వ్యత్రైరులంత్ర నశు

భువనరక్షైశలంతగుప్రెంణ్వెవెష్యునశు

వివతింవిసర్వంబు విన్నవింబ్యెదను

అనిధ్రక్రాబుదోనంత్రుయత్రెవి

గుణావంత్రుతగుబత్రెగుష్వంరాడ్లాసుబు

శమనుంతుమతిమయాతుష్ట్రిగలాకవయులు

కమయునసెందెలాంత్ర గతబియులా మిరాది

మయునిమంపలవయుశరి మునిముంతలంబ్బ

అనపుల్లాత్తులయెబరియులాశలవాలక్షత్

మరవిసర్వయుబులావి యుతుతిరాదమరియు

నరసిబుభుపుంతున్న సష్ట్రేలాకంబ్ల

వక్షింవియులంయులవివరంబుదెరిశి

దక్షైతోధ్రశలంతు తగవిరాంది కలగి

ఆవిష్ణులాకంబ్లు విరయెయషుంన్వె

లాకవైభవంబులు నాశ్రత్రైయులును

పాతగని వినయంబు పొందితాండోయి

కడునైహాప్పుశక్తిలోక వలునికలమాఅది

అఖిలయొలాగంత్రీలకాలయులంపైన

అఖిలలొకొత్తరంబైనశంకరులని

లోకవంద్యుని సర్వలోకరక్షకుని

లోకాదినాథుని లోకేశునయ్యు

ఆశివలోకంబ్బుద్రికివర్ణింప

ఆశివలోకంబు నందుశాఖిలిల్లా

కాలదివయుప్పదిరంత్రకాల్నిరెయాఖునవల

ఆలరివిసాక్షిరత్నంయులఖిరవల్లివంగులు

దిరాణిప్పవంక్తిదివైతాక్షికంబులును

ఘనవభ్రపుష్పరాగవయులగొమెంది

కవులాదినవరత్నరాంబినంబులను

గమకంబుతోదివ్యకాంతిదీంప్తొంది

పశింది గోపురములు పశింతివెలదయోను

పశింతికాంతులు తాడ్రబులుల్లశిల్ల

బహుగణసంకీర్ణభవనవర్ణిలులు

పలితంబులుంబునదవయువిమానములు

తావిలతప్రలములు కథనిల్పినయ్యు

తావద్ధినుభ్రులనుకల్పవృక్షములు

ఆదవలకౌస్తుర్ణంబులందుబగాలులును

అతిసాంద్రమంత్రులబలనోకాలుసొబ్బి ॥

ఆలోనబగాలలు నయపోవపోవ

ఆలోని కోటలు దానంత్రవర్ణింప

పురద్దిద్రంకకొండయొబాఖునంబులోను

అరుదంతివిస్తారస్వర్ణంవ్యస్వైన

బంగరుశ్నోరులని సభాస్థలవయువులు పంబు

తగనుతుద్వారంబు దనరశోభిల్ల

పలికలోపదద్వారమందుశివునందియును

పొందుగాదక్షిణద్వారంబునందుభృంగియును

పాలుపారబరమలు భూతేశ్వరుండును

నవిసేవ్తత్తరద్వారంబునందినాథుండును

నయుగురునిల్లుయునాలుగువాకిళ్ల

బలవులతాగూడి పాయకుండు మరల

చిరవణాహాశ్వరాహారసం(గ్రహ)ం ---- ౪

బలుదప్పి తెంపొందు పశంది తెంభ్రములు

తులకాడున పరత్న తోరణాంబులును

బహూరత్న దీప్రలంబర గెపంప్పంది

పంపానిఖ్ఖ్య(త్రి)హామరములు శాఖిల్లు

సభ్యమునవలుగాంధ(ర్వ)సంద్రిపేరగలును

శిలభలక్షణావులనల్లా సూర్యసందనలండ్రు

పాదగనియదీమారభాయు తత్తూర్ప/~~కతనం~~

పదనున్న ---- సర్వమాగసాలగరవ

లనుబలపనాశవుమూర దరూపేవెల(త్రా)సంత్రి-

విభవంబుతో(ప్ర)మధ విభులనె వింప్లు

భూతిరు(ద్రా)క్షవిభూషణాలులను

బాతం(త్రి)శూలంబు భంనాగరబంధ్రి

(తి)లాదంబుదానుమోదవితో గూడి

ఆసదాశివ్రిన దీక్షం గాల్ప్రులను

భంన్నసంధ్రిశ్వేరు కానరంగ(తే)క్షి

సన్నతిజేసిలూశమునుదీర్ఘనిలు

పరమేశ్వరునిదివ్య పాదపద్మములు నా

దరిశింప్పగాదిని నరు గదెంప్రితిని

౫

పురక్షైరి(పి)యులుండని క్ష్రలుండ్గ్లగాన

కరకంటపాదములు గను పింప్రులునుబు

పింన్ర వెంక్రినభూంయవిశ్వేశులనశలను

పంన్నగధరునశు(ఇ)గావిల్లెరండ్ర

(శ్రీ)తులయనిదింప్రి(శ)మహాదేవ

బూతేశ్వరులంద మింపయుభూభుంప్పనెములండు

అనురక్షి(జి)(తి)గుప్త్రనింగూడివచ్చి

వినదులండ్రె పుంన్రవాందని వింన్రవెంశ్రి

అనుమతి(నె) తెంప్రిలూసందికెశుం

దనిపినసదుస్నాత్రిలూదివదివ

శాలుపుదగ్గరిభాలుకాలువువిన్నసేలు

పాలుపాంధ్రభూమబంభాలుమలుందరను

దివ్యమయూర్తితీర్థదిగ్గ్రాగములనను

దివ్యస్పరూపులుదివ్యదేవాలును

దివ్యభూషణాలునుదివ్యాంబరధరులు

దివ్యగంధ్రైక(ము)దపు(త్రి)కసులు

వీర వైష్ణవాచార సంగ్రహం ---- ౫

పరుల బాణముల పోటం బట్టు శంకరుని

తై విజ్ఞలయుం బట్టి పక్షిం చిప్పి చిత్రముల

తావిర గంధియు త్తర దిక్కు కంగ

అక్షయం బరికింపన్ననంత్ర నవ్వులు

నవ్వుతుండె ఖరె గుండంబ్లు బాదరుండు

బలు శంఖు చక్రంబు పద్మంబు గదలను

అలవడం బట్టు నయనాల భుజంబులం దు

మేలు తర త్ర విభా బు కరయు

మకుట ధారుణాం దల పద్మ [illegible] యుం

ఘనతర పీతాంబర కస్తూరి ధారుండు

పక్షిరాజు తల్పుండు పక్షివాహనుండు

ఏక వింశతి భేద విలసిత లోకముల

కె కాని యున్న యట్ల తోల త్రింగూడి

తారకమార్గ శంకల తార్కి నాధసుండు

గోరాజుగ మనసు నిం గాలి చిలియుండ్రగాను

అవదా తపశ్శాది చిత్తల క్షివసు ఫలును

వయ రుధిర పేషులు పవన కల్ప కలును

పనియక్షి గుంపన్న కొ ప్పరశి త్తి సాధన

ములసులు విదార్ద్ర గంధ పూవరుపులు

సందోహమ్ము కూడి వంద్రే శిఖరుని

అంత్రం ద్రికాల్పంగ్గ నానాల్పతి తల

పురకుల్ల భవములం దశ్శ భూషలను

ముక్తి యుత్త త్త్వ పాద ములను గొల్పువి ధలు

అక్షర వంశమును నెలబాలికాలకు

బాంధ్ర పావంగ్గ నుతి రే భూలోతి సంస్కృతిని

నరిచికాలు బుబు నుంగ్న నిపర్వలా తన్మతల

తెలయు నసు చన్నాన క్షై విధాత్రయు గను

పాశ బంధంబ్లు లుపరిపాలు వ్రు నట్టి

పాశుపత త్ర ఘ్నావని పల్లె లలు

మతిలా నిత్రా విష్ణు మహాయి వి బుధులలు

తత పరమాత్మ తత్త్వ [illegible] విధులు

శివరూప ధర [illegible] శివాత్మకులు

కవినంద నుండు బలాబిరా [illegible] వరియు

నదిసన్నైఘోర సంసార సాగరము

వీరమాహాత్మ్యాధారసంగ్రహం - - - - - - - ౫

శరుద్రగణాధీశుంబి క్షేమప్రపదము

యెంతేవునకరుణానిధ్రిల్లఖిలపులేవు

యెంతేవిలాంబెంప్రసంగివత్రిఃంబు

యెంతేవిలాస్త్రకల్ప నైలవునకృతయును

అయిశినంధ్రిద్వారయెందేవియుంద్ర

ఆశివతాగౌంధిఅతిపుపాత్రయుని

లభిలదివ్యయుధ్రాబులవుకోగ్రకొనిబు

అఖిలసంస్తుతలెల్లనాలింబ్బివినుతాబు

వరమోక్షిధియుద్రైనబ్రహ్మలకందరును

వరమాత్రయుద్రోధ్వరమువిభ్రుబును

బహుపాతకమలవోదంబ్రభేలుల్లకిల్లా

మహానింధ్రకోంబనపుంయత్రనగ్రి

నారుంబ్ర్వదిప్రక్షేగౌరింయుంధాను

అరూఢిసుంన్నసిత్వసంధమూర్తి

బరేపెంశునక్షత్రశుబరపుకిశార్థిం

బరవిరాత్మునక్షోయుంబరపుస్వరూప

భవ్యనిశుతశాయుంజ్ఞానసంజ్ఞాశాతా

జ్యష్టుంబంధాసలాత్మకలారసుని

యియంత్రయుండ్రిదింగస్త్రత్తసుందియును

అంత్రంత్రసాస్త్రాంగిలగబపాయుక్తయును

శరమధిగ్రతింబ్బికాలదండంబ్బు

తారునివయుండరిక్షత్రింయాధగ్రాబు

అవిరిగౌరివినాదిదివుసాశు

పాతవధ్రువయులరిపుంట్రాణవిల్లినిబి

శరయులుపులకాంబంక్షిశిరమునంశైఖ

సురలోకగురునిసంస్తుతిశాయుబాంగ్ర

స్తోత్రం। యిటెతాబాం।

ఓం నమః స్ఫుకలలంకాంనాం। స్వగర్ద్రిత్వంత్రవంత

సర్వోవయువరకావ్యయుభక్తిగంపర్యయుశ్వంభ్రవి

యుతార్థంసత్యధస్వరక్షవోపిసూపిగత్రైనసు।

శివలోకపుపస్వాంతంతంనమామిసదాశివం

యుతార్థపంకభుంనత్యప్రాపిష్యనపిమూనవా

తత్వాత్మనరకంపోరంప్రయాంక్షిశపుంవిరం

వీరమాహేశ్వరాచారసంగ్రహం ------ ౫

యన్నాము సత్యము శాపద్యం మహాతత్త్వరసాపనం,

నిష్ఠాల్లుష్టభవిష్ణుత్త్వే తంత్రపద్మే మహేశ్వరం

యస్నాముపా త్రిసక్త్ర ధ్యానభక్తిప్రస్తం పాపసరాళ్ళమా:

శివరూపో భవిష్యత్త్వే మహాంక్షామి తీక్ష్ణంకరం

దేవానామమ్మాసేంబ్రపురాణ నాంతత్త్రైవ

ఫలభూతాంయోరితిస్తైక ప్రపద్మేతం మహేశ్వరం

లక్షలింగ మయ్యే కళ్యారాధ్యాం విద్యాలయాసహా

(బం)త్రాప్త్వం గతహ (త్రే)ంత్రా| తం నమామి మహేశ్వరం

ఇష్టలింగే మయ్యే ప్రకళ్యా(వే)న (శు)తితాక్షే

విష్ణుత్వం (పా)పావాన్నిర్భిత్తం| తం నమామి మహేశ్వరం|

పద్మరాగ మయ్యే క్షేత్రే త్రిశోంయంత్రి భేదం|

అత్రిత్వం (ప్రా)ప్తిహోన(మ్రా)| తన్నమామి సదాశివం|

శైలలింగ మయ్యే స్పష్టా స్పష్టాయథేం (బ్ర)విద్యాలయాం

శి(క్షి)త్వం (ప్రా)ప్తవాంశ(క్తి)ం| తన్నమామి సదాశివం|

మణిలింగ మయ్యే క్షేత్రే మహాయయాం వసువిద్యాయాం|

ఆపాంమయాల్పలాపన్నే| తన్నమామి సదాశివం

యస్య (ప్ర)సాదదేవేన| సర్వేషాం (ప్రా)ణినామహం|

౫

శాస్త్ర(త్ర)జ్ఞాదితంత్రే(షు)| తన్నమామి మహేశ్వరం

ఆచారాంగాదిదేవం యల్లప్రాణ(దే)హస్తానవరా(క్షే)నా

ఆసన్నబల వాహపన్న(క్షం)| తన్నమామి సదాశివం

కాంతిసామ సమాఖ్యప్రయల్లయంత్రి మహేశ్వరం

భవంతోద్భవోమయి(క్ష్మా)జ్ఞా| స్వరంవాదే ద్వైభవంతి

యస్మిన్ క్షితి విలయం వియ్యం| విభవాలం స్వాంభవం

సర్వాదిపవలయం తం యం| (ప్ర)కాలావిల మహేశ్వరం

లింగాత్సర్వభూతానాం| తదంతే లయదాంచయ

సర్వతత్త్వకం మహాదేవ| తం సదా (ప్ర)ణమామ్యహం

లింగకాయే పరోపేలాదిప| సర్వభూతానాం పద్మాదితైతః|

ఆకాశపది(పై)లాయాత్రా| తం నమామి మహేశ్వరం

ఏకాపి బహుధావే హా| (ద్వై)శ్యాలే భుజంగ(భూ)షాత్తే

ఆజ్ఞానాగ్ర(వృత్తి)బిత్తానాం| తం నమామి మహేశ్వరం

ఆజ్ఞానపావి నప్రాంపా| విజ్ఞాన మితియం(శు)భం

తం నమామి మహాదేవం| సర్వైవాలం విశ్వశాసనం|

యతకలాపాలపురుషా స్వాంఖ్య సదా తతోద్ధ బిందత్త

అథ శ్రీ మహేశ్వర సంగ్రహం ——

తం నమామి మహేశానం సర్వలోకైక కారణం

యం వదంతి బ్రహ్మశబ్దేన సర్వవేదాంతవాదినః

వేదాంత విద్విలాసానాం ప్రణమామి మహేశ్వరం

విష్ణు సర్వజ్ఞ మయ ఉత్పత్తి స్థితి సంహార కారణం

పుష్పులాగ వంత త్వజ్ఞ [illegible] రానసం

జగత్ స్థాపర మూఢానాం తం నమామి సదాశివం

యేన తేన వస్త్రి [illegible] సారత్వేయ తత్త్వ [illegible]

అన్నాయ ఋషి [illegible] మహేశ్వరం

[illegible] పవిత్ర [illegible] మహేశ్వరః

[illegible] ప్రణవాత్మకం

నానావిధ [illegible] నిలయ ధ్యాన [illegible]

[illegible] తం ప్రణామ్య సదాశివం

[illegible] మహేశ్వర

సంవర్త [illegible] జగతాం దేవ [illegible] మహేశ్వర

నానా [illegible] పాపానాం [illegible] మోక్షదం

అనుకూలం [illegible] నివసన [illegible]

[illegible]

నానావిధంబులైన నరక దుఃఖములు

పొందిన కర్మఫలంబులు పొందిన [illegible]

[illegible] సంగతి [illegible] నిరూపితిరి

[illegible] అఖిల [illegible]

పాపంబుల [illegible] పాపంబులు [illegible]

నా పాప [illegible]

నానావిధ [illegible]

నానా [illegible] సంసార [illegible]

[illegible]

[illegible] విస్తారం [illegible]

[illegible]

[illegible] వచనం [illegible]

[illegible]

[illegible] వచనం [illegible]

[illegible]

[illegible]

వరదరాజస్తోత్రంబారసంగ్రహం ——— ౫

ఆఘుటంతాల దుష్టాంగ్గన వలన
ప్రఘుటన బిడ్డలం ఖాండ్రి భాగిత్వ
ధారుణిపై గురిరియుడా రుణాదరులకు
ధారలువదిరెంన్న గారాని యుల్లు
గగనవలాగరంబు నంగల తారకవయుల
ఆగణితంబై యున్న యఘుపరాగ్గవయున
పున్నతంబుగ నంగ్గనుంన్న యూయుసుకి
యున్నంగ్గనవివిగాకున్న పరాగ్గవయున
శ్రీరుంన్నై లుయు తంతు దప్పిరి(శ్రీ)యునఘు
ప్రోరపాతకవయు నంగాటాసుంగాయు
కలయుని తని పాతకవయులాక్ష కట్టు
వలవిదెలయున్న సుగాసురాదులకు
తనియుకయు తంతురెశిన దాషివయులకు
వినువయు(పా)యుఇ త్రి(శ్రు)తు విధులయు శాస్త్రా వలటి
నిఘుటంఘుతాపా త్స్యుంద వి(ప్ర) వరలం రు
వయుతోషవయు నిన్నంద్రేయుఉ(క్రి) యునిమ్ము ౩౦౭

ప్రంకన్ని యూ గింజ్ఞులు ఖాండ్రరాకలన్న
ప్రంకన్నిసా నన్నెకల్గ పాందెనియదవయు
ధవళాంగ్గనంనన్న స్నేతంఘ్ర దవనులు
వవరింప్నుశ్రీవతెల్ల వినుతింప్రు బుంద్ర
వరాహనారయోసుకు వరాహుని వలన
ఆదియు(ప్రు)నోశత వరదవ్ల(రి)దనులు
దంద్రవయు(ధ)లయుబ్బిదయు కూడువునులు
దంద్ర(ప్రు)నేవయు రెద్లయుంద్రంగ్గనతని
గరుడింప్రిగప్పయుంగరవయులనత్రి
ఆదుదుయూతని శాంతలా ప్రుద్నిలగాను
ఆరూఢినసు కలవారు ంతోతాశ
లారకంబుధనింన్నంగారాని యుల్లు
నవువత్సంయుతని దోషవయుకన్న దాంధు
కంవలకిన్నలకయుదు దప్పితవయు లన్నియును
శివరా(త్రి)(వి)తవయు పం(శి)ంన్ను వరా(త్రి)యున
అకియుల్లదత్రిప్రయుతిండెగుల(రిం)న్వె
అతిదఘ్నంతెదన్న వనివిలెవంతియును
అభికరాపవయుకెల్లనతంద్దగావింప్రి
(వ)తవయువఘుంప్రినగతిదలఘ్నసే(ర)

వరశూపా శ్రీరామా రసం(గ్ర)హాం

(శ్రీ) తత్వముఖ్యు వని నపార్థ్యతినోద్ధం డనే (ఖ) ౪

వినుమ నద్రిూప్త నందన హూ ఘంలా న

వయున శ్రీష్ణ ప(క్షి)ం ఖు నసు జాతు దద్దశని

లా విం ప్నిరా (తి) ఖాగరతాం ఖ్యునేయు

నా వ ప్రోత్సులం బాంధ్ను నేమ వాతృ దవు

(అ)తి గోకర్ణాశ్రా నర వింద భ్రమంత్ను

వదలన శవరా (తి) (వ్రు) త మధ్యిం డెని

సంస్తూయద్రైవిద షోర వం (తి) ౪

(తే)శంక్షరుంద్రి మపాశ్నిరు నింబూఝుఖ్యి

పంకబూ నసుం ధ్ను త (భి)ంవ్నా ష్ట్రీ ధియంద్రి

పంక్షిబూ (క్ష్మి)ం ధ్నుసు సృష్టి హూంధ్రాశ్రి

(అ)ల రువె ద్రొక్కి వి ద్వన్నాసార వం (తి)

వలు లనువంపా శ్నిరం ఖూ డెంశియుఖు నా

సత తం ఖ్యుశి వరా (తి) (వ్రు) త మ ధ్యిం డెని

(అ)తుల (శ్రీ) విష్ణు ష్ణి మధ్యిం ద్రాంబదేన

(అ) వని వరా కర్ణంతే యుంద నసు మునిశ్నిరుంద్ర

శివరా (తి) (వ్రు) త ము రాం (ఖ్రి)ం ఖ్యి(త్ర) యు ఖు నా

(అ) సమ వృత్తం ఖాంయ మనువం (తి) లిఖు నసు

శశి(శ)ఖ రు నిం బూర్ణ వె శి(లి) ష్టించ్రి

నాలవృత్తస్ఫటిం వాశి ఘసుం ద్రాక్షవెల్లి

నాలవరాయుష్టం ఖ్యిగశిగి యుం నార్తరు

(అ) ష్టిదిక్పాలకలలాన వ (బ్ర)ం వ్నా

(అ) ష్టవసులు నరు లాథశరు (ధ)

లానవృరుషులు నుసఖులాదివ. తులు

(స్త్రీ) శవరా (తి) సంసల (వ్ర) తం ఖ్యి

పి దాశ్ర మయు నంజ శి (వ) లశి (ద్రి) వల్లి

వూది రుషిత్సుం ఖు లయు గో. రాని ర

పాలంపికలు లు చ ష్టి నేల యుం ద్రా కయు

(అ)శింప్రి సారా యు మంగు వరాథ వినము

(అ) వి ప్రృదాతి రంథాలు లక్ష్మియుగ

శ్రీ వింప్త్రి ఖ్రిలు నలు వాపమయు వెల్లింగాలు

వేంరువుంద రలు ల్ని శ్రీరాసు లైన

షైూ రపాప మయు వెల్లిం గూ దింజాయుఖు ను

వుంద మయు నం ఖిం ద్రోల వంగు వం గా విం ప్రి

వదలన యుంద్ర నష్టినిత గ ఖ్యి మయున

ఖుఖునబిద్రలం బాంద్రిఖాగింఖ్యి

నళ్ళు మయు తంఖ్యి న నతం ఘు ష్టి వయులు

తాన్ను దననియల్లిని మనే (ప్రిం) ఖ్యి

[illegible] ---- 8

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సకల హవ్యంబులు సకల దేవతలు

సకల శాస్త్ర పురాణ సంప్రాప్తములను

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

సర్వ తపంబులు సర్వ యజ్ఞములు

సర్వ తీర్థంబులు సర్వ దానములు

సర్వ వ్రతంబులు సర్వ ధర్మములు

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

[illegible]

వరవరాహస్త్రైరాకారసం (గ్ర)హం - - - ౨

(శ్రీ)రియుంబ్బ్యుఫలముసు సర్వలోకములం

గలుగంతే ధర్మాన ఫలములు నశ్వ(స్త్ర)

ములెనెల్లం బలు సకలములు స్వ జి

~~కాయ~~ గల నితే వైసుకలం మూరలం గల ~~కష్టి~~సద్ధింప్ప

(ఆ)నయుంబ్బులు తపములు నక్షత్రములు

పుణ్యంబ్బులోనే జేయు పురుషుల కంఠ

పుణ్యాండె సంకల్పమూర భూసుర స్తోత్రములు

న ఫల తనిగె నై శ్లో ర్పం బ్బున ను

వి పులభోగంబ్బుల విహరింప్పుచుండి

క తనుపు మరి కాంత్తాలంబ్బుసనిన

పుర మంద దీవి న్నైంపు రుష్టి లోకముల

పరమమహేశ్వర పరతత్త్వరల

నిరతస్త్రైసుత్ర్సన నిమ్నలత్త్వమున

నన యుంబ్బునో మూర్తి గోత్రలోనివి

తనను మానెం కనాడు తనభక్తి విలశ్వ

కలహంబులో పలగణ ర దావాసుూవి

గా వివియుంత్త్రయు నం న్నగలన్నాయలంబ్బ్యు

పదము నం బాండు న(ప్ర) మధ్వ వల్లి భుంట్టు

౩

యుధిష్ఠిరు ఉవములు సంతు యూవర హరహాల

ధర్మంబు లకెల నెల్ల దలహాలు వేరాదని

ధర్మంబు (శ్రీ)శైవ ధర్మ వర్తన ము

(ఆ)దిగాన శివభక్త్రైన పుణ్యాల్లలను

చదరనే భక్తిం బూజింప్పుబలం నలంద్దు

మనలబోధింప్పిన నఖిల యుధిపతికి

(ప్ర)ణామి త్తి వెంట్టియుంబలికె సంత్రసలంద్దు

సర్వలోకాధిశ సర్వభూతేశ

సర్వేశయోగ్వర సర్వ సర్వ భూరాప

యాశనిపద భక్త్రశ్రీ రతివోలు

(ఆ)సదాహార భాంపస్వంత్త రంగములు

కలిగి వర్తింబ్బుల (క్షే)ణముల విధము

తే రియునేనతిం యుంమప్పు దివనాదిన

భవదూరులెన సాక్షిత్తలు (క్షే)ణాము

లవి నిశలంఠ ప్పు దనాలింప్పు వినులము

పరమభక్తస్త్నే నభక్త(శ్రీ)పు(శ్రీ)

ధరులను విధిత రు(రా)(క్షే) భూషణులు

శివపదాన్నిరతులు (శి)శివభక్తిహీనులు

సవిన యులాంపాల (క్షే)ణాయుక్త్రైన

పుణ్యాడై పులు నిరంబూజ్యులుగాన

వీరమాహేశ్వరాచారసంగ్రహం — - - - ౧

ప్రణ్వేశులదనెపు బూజింప్తు వెలపుడు

శ్రీగణపంబు జపియింప్తు పరమపంచాక్షరులను

శివశిఖరాగ్రశిఖరపియింప్ప్రపారదల

శ్రుతిపాఠకులు శివసమస్తపాఠకులు

మతిపవమానసంస్తుత్రపాఠకులు

శ్రీశివసంకల్పజపవర్గములను

శివశతరుద్రసంహితపాఠకులను

రుద్రమంత్రములు నిలకంఠమంత్రంబు స్తోత్రిత

మంత్రంబుజపియింప్తు రుద్రపంచాక్షరులను

పంచముఖపృథ్వీశిఖరమంత్రయుతులు

అఖిలవేదాంత్ర సదాచారయుతులు

శ్రీమహాదేవాది శివనినాదులు

నమిలంప్రిజంపశ్లైనిలుపవారలను

యుక్తిహారల్లానాపింత్రైనవారలు

అష్టవిశేషులనునవవిధంబుజింప్తు

శశినవార్ణపావితచక్షుత్రయంబు

శశిశేఖరంబునవిషకంఠరంబు

వృషగళేంకధరణంబుశృష్టిమానంబు

నగునుపమాపవాహాస్త్రకారములనను

అంచితంబింగుదక్షేనాపయాత్రియుండు

౨

పరివక్త్రమునసృష్టియుమాత్రియుండె

యుక్తిమహామాత్రనైనగలపు

శ్రీశ్రీమహాత్రలలానంసందాకమాత్రి

నిజగంత్రిశాలంబైనసలకశాలత్తైన

తగుపుదంబునసంస్త్రత్వసృష్టంబులయు

జనులయెంతేంత్రదుశ్నరిత్రైన

ఘనులుపుణ్యులువారింగస్నవతాత్రిపుల

క్షితినవగుణములరింప్పేకపుడును

అతివక్రంబుఝంప్తుమదినాశంత్రయముల

పూర్ణంబునేకలనె బాధింప్సినయిట్లు

సప్తదంబుజెప్పితినేమవత్రియుంకను

వినువమాపెపైనవినగారిత్రైని

వినుపింత్రునదలగునవనినయిట్లనిలె ..

వింఘ్లనియానతివిహితమార్గములు

వింఘ్లనశివరాత్రివిఖ్యాతదివ్య

మహామఖస్నానమహామంత్రఘంటె

మహామహిమ [illegible] మహామహస్త్రి

మహామత్రిశివపూజమహిమసంస్త్ర

మహామయులునేనాశివమంత్రంబుమహిమ

౧౦౧

[illegible]

వి రవరా పా శ్రీరామారసం(గ)పాం ----- ౧

ఆలవరసాయయుజ్జే వుదిఠంబినింప్పు

తలంబె మునిపద ధ్వానంబు వువావు

వింఘ్తునియాన్ననతివిహిత ధమ్మింవులు

రంఘ్తునిఫుడు షునంద్రైనవిశ్వము

క్షితివిరాంద గులవానఖిరాత్ముడైన

పరితత్రైన నంరెంఘ్తువావతుడైన

శంకరనామసంకీర్తనంబ్బు

లంకెంచ్చినయువాదిబలవుంణ్ణేతం

శిలను యాగవుయనియు నంఘ్తు వంప్పాయును

తలయుంత్రెతలవెలనుగోల్లుపంప్పాయునల

దు
పాండ్లుగానింతింప్పుకాకభావవుయున

నింన్డారువునవుయున నిఖిలభూసంరలు

ఆస్తదిఫునింగాలుకలనయుపక్షులనల

రెంగ్గులండలపునదిల్లకాలలయునల

గోరకనిపక్షిగరిగినవారు

భూతిదలఖిరనంతైనఫుంణ్యాత్ముడైన

స్వపభావవుయుండైనసద్బీబుండైన

కపటంబ్బులెక్ళకంతునెఫుడు

నియాంజ్ఞఫూభింత్వనపాదవూన

~~నియాజ్ఞబూభింత్వనపాదవూన~~

నియాజ్ఞవిలరిననిఖశిక్షింప్పు

వుదిశలంద్రైనంకోవరారుండరంగాదెంప్రయునల

యుదీనాద్వేవునుబలెనని వోత్తరతియు

పనివింఘ్తునపోద పద్మంబ్బుగంఘ్తు

ప్రణవస్వరూప(శ్రీ)భక్తనిశ్రేష్ఠ

సకలశ్రీతిస్మృతిసారధర్మములు

సకలంబ్బువింఘ్తునాసద్వివాదెలల

రాలంగా(నా)నింత్రయంగ్రెతాధర్మండన్నతినసలబల

పఱుదరంగులవారుని(బ్ర)స్తుతింప్పుగంను

ఖంఢింప్పధరుండు(శ్రీ)కంఠుండశ్రీరుండు

ధండ్రధరునకంవు(వ)దండంబుబిప్పె

చనిసంఖ్యవిరాఘ్పురంబ్బునదుష్టు

జనులపాపాత్ములనోర్జేదలంబ్బు

నాజ్ఞనయుబునం దువున్న(శి)కంరం

నాజ్ఞజకానిశివునియానతి(శి)వులు

శివసత్స్వవునినిశ్చయుంచ్చిఆదెలయుండు

వివిధవరాగ్రదంబుల విభునింగత్తించ్చి

దండ(ప్ర)ణవుండ్రై దండధరుండు

పరమహంసాద్వైతార్థసంగ్రహం ---- ౫

దండ్రమయుత్రిలు గాంచన్ప్రాతనమంత్రింగాఢి
అఖిలలోకంబ్బులకభమోదనుంన్న
అఖిలేశులోకంబ్బు సంధ్యంధ్యశ్రీ
లోకంబ్బు షణ్ముఖలోకంబ్బు విష్ణు
లోకంబ్బు మరి బ్రహ్మలోకంబు దోంచు
అట్రింద్రిలోకంబ్బులన్నియు గద్దె
మయుతర సంఖ్యమిల షష్టిరాంబ్బు నను
అనరోగమయునంభోగం నంత్మనక్షదను
చినునంత్ర్మలోపలసకలకింకరులు
మెలమిని తంత్రివారి దర్గలంకులను
కొలువంగంధ నసహార్థలము ననుండ్రి
శ్రోత్రసమలతుండ్రే బహుపవ్రైపవము న
స్తోత్రమ్ముల బంధ్నులు నఖిలకింకరుల
రావించ్చిమతిధర్మ రాఢలుధూర్జుయుని
శావించ్చి కల్పి సప్తత్రి నిశ్చైరుని
అనతిక్రమము మెల్ల ఆత్మలోదలంచ్చి
పూనివారలనెల్ల భాగింపుదాణాంచె ౪
శయులోల వారుయలుంబ్బలు లాభమోర
చయుల విక్రమయులార సన్మార్గులార

౬

పరమతత్త్వంబైన పరమార్థమెల్లన
పరమమెరోద్ధృత మ్మెనభావంబ్బు విలాశకు
శ్రీరామనామాంతు తనిమిగోవి నలుంద్ర
చెలమిలోకంబుల ననంగనంత్ర్యైన
లాలిత భూషణ ధర్మ ఖంతాంగ్లులను
బాలంత్రి పుంద్ర విశాల మస్తకల
కుంభి క్షీ భళాస్పద కారోధుబోధులను
కుంద్రి స్థైకరాంధుంగారుణాపింంబ్బెవిలాశ
షులనత తాపార లంగన్నవుత్రమున
ప్రణమిల్లి బంద్ధుండిభయలోరమరియు
మంత్రంబులకునాదిమంత్రంబ్బు ప్రణవ
మంత్రంబు సావిత్రి మంత్రంబు మరియు
శ్రీరుద్రమంత్రంబ్బు శివశూక్తములును
పౌరుషసూక్తంబ్బు పాపవిమోచనములు
ఆమవాదిమాదియుగనామములును
యామంత్రములలోన దేవ్రేలకయు
అట్లనమయునని తనదిగాకమరియు ౧౦౮
సమష్టనమయునన్నన జీంవ్వాగ్నినశ్రింబ్బ
నకిందంబ్బి వ్వాంత్రైన వారునిగాందలంచ్చి
తుది
శరణనిరియుద్ధి సంత్మహాపర

వీరవర్మోపాఖ్యానసంగ్రహం - - - ౫

రత్నవస్త్రంబులు నలరాఖల్ల బంధ్ర
వస్త్రములు నసెనె త్రిత్రయంబులను
శక్తిసేవలతంబు చంద్రధారణము
వ్రీక్షవ్యలవ్యగయంక యులక్షవాస్త్రములు
అవపాత్రుని వక్షీరామయాత్రిరవ్యైన
నెమించియుదికౌశ స్త్రీస్వమానములన
అధనారశ్త్రీదంబులు మయాత్రిరస్త్రైన
అధెంధ్రదారుండ సంత్రంబులైన
మయాత్త్రైయుంతల్లనా మయాత్త్రలలూన
అధిబరాభారంబ్బుకభైలాషప్రైన
మయాత్రిజత్రములసంధ్రుప్రాత్రిగానివిపి
వర్త్రంబునట్లు నెలదెవుంధ్రైనవాండు
వారునకలంబ్రియబక్త్రంధ్రైయుప్రశద్ధి
చరమపరాంగతెంబాపింప్పుబలుంద్ల
కరెలకనెంకమయాదలవాలంబ్బునైన
ఉదలగకెరంధ్రైననెలకవాలెవైన
స్త్రీమలంస్త్రీవాదెవుటంత్రంబ్బుఫుంనాల్లం
దావలపాల్లుండురు శ్రీంరదనిస్త్రీయంబ్బు
అయ్యపాలకలస్త్రైన అజాతియైన
అట్లువానికెంబాప మంట్లదలగాన

౫

సంధ్రివోపదకనిస్సంధ్రిహోవలునను
సంత్రిల్లస్త్రీశవ ఓలనలలనెంధ్రైన
కనలనంత్రలాంబ్రదశ్రీణా వములుదితిదే
రెలానరంగశెంలకరరలాభయులార
మొకలయనెను నెంవృ్యదంనిభక్తలకు
వయాకవిశేషంబ్బువిల్లానెరవిరు
హేరలబక్తి తలుక్లిస్త్రీలవలాలంప్పుంటి నలకు
వారలబక్తి శ్రీవారులలకథవారవలదు
బివాంలవలాగ్రదములనిల్లపలుకనె మియుకి
బిపాలనయులలవయల్లైనభయులారవిరు
వలరవశనావిలయవలదిలూననిరిపి
నరశివత్రిగంప్పుదనెడప్పినల్లు
పానగదావానలంబ్బునబుట్టి నట్లు
భకెరంబ్బువిదవకనెలా నలంబూశినను
బుసలరెనన నలభూనాదేస్త్రైన
స్త్రీశస్త్రైననులాద్రవంశబుట్టైన
బంధ్రులునైనను స్త్రీఫలయెన్నైన
వెలంధ్రైనవాఫస్త్రీయులంద్లవాక్రైన
వారెల్లంబుణ్యులు వారలసద్గుణాలలు
వారుంస్త్రాశ్రీకలరలారెప్పైన

వీరవరాహశ్శ్రీరాసారసంగ్రహం ---- ౧

వశవయునేనైన నవసుంధ (భ్రు)వలాదీ
వశవయునేనన గర్భంబున్నైన
వనులువవఞ్యంపులదే సంధావాలెల్లా
జనులలోనదిగోక సంహ్నాగ్గవయులను
(అ)ష్టవిలేనే ససునఖవేతుర్ఘశని
నష్టహాసుపవాసనిరతుంద్రయుండి
(తు)ణావస్త్రరూపునిపాదపద్మయులు
(పూ)ణుతింబ్బు(ప్రా)ఖంబ్బు(వ)ఝుపలెవ్త్రైన
గుణావాసలుంద్రైన ధం ప్రీతకవయుగండ్రైన
గుణావంత్తు దతదుసహణాలుంధుత్త్రవయుంధ్రు
ఫూబ్బైలు నాకలనెంబూర్ఝంత్తువాత
ఫ్రాభ్శ్రీయలుంధ్రువిరాబుఖ్యది గంన్నవాఖ
భ్రయుబారవాలెనైన భ్రయులుగాపునను
యుయవిరాంధవత్త్రంపులు డదవుగ్గావిల్లా
శ్రాతపుగాజేపృతినింత్త్ర నుంధ్రయును
వంతిలోనవంన్నంబ్బ్రవలరివనాయు
లాలింప్త్రివాలింపులదదినిత్రయులంబ్బు
వారింప్రకలంన్నవిరావాపంబ్బు మింమ్ము
వాడిగానితకయాబుయంబానకవురియు
(త్ర)దరకనెనునుండజుటనిత్రియువు

౨

అనిసరాక్ర్యనందనుండాసభయుల్లా
వినులనఘ్నాఘోషణాంబ్బునంబకెతెఘురియు
పుఖుగకఘష్టణాంబ్బునసుంగ్రయాయుష్టు
పాడింప్రైగాపురంబులవిరాదనకి
గంభీరపాలనదుఘ్నయఘారాష్ణణాంబ్బు
లంబరంబ్బుయుమున్న నఘ్నాగాంబెకెకె
వాపారజనులారవాభయులారా
నాపురజనులెల్లనావురాయవినుంధ్రు
వారునిపూలూవరాయుణాలెనయుల్లు
నరూవెఘ్నవాత్రైననరులదుగుర్ణావు
కపిలానేనెనసుందలరాయువంధు
తలంపుననగఘ్నింబ్రిధర్వంబ్బవులరశి
రెలరుకతానెనవిరాకిరలంగకెత్తెన
కారగానివాదంబ్బగానివత్త్రారని
కినుతతానఘ్నసబ్బనుంధ్రాంన్నకదకు
బనియువెరనివిరావాపుతర్హంబ్బు
బలు(త్రి)శరాలంబ్బైలవారాయునిజాలు
పనికతినిక్తనాకలవాపంబ్బెలెదు
బాయెకెపృతినంబ్బడాయెనంత్తయను

వీరమాహేశ్వరాచారసంగ్రహం --- ౫

పాటించ్చి విసమేతంబు భక్తులెల్లం గలాది

వలెశిన దత్తప్రభావమంత్రం బ్బునంద్ధ

పాలుపాంత్ర రాయుక్తకేతంబయేంద్ధు తెలుగిరి

ఆచార్యరాఖుడో ననరిపెందియును

వాదివర్గశిలంద్ధవో ధర్మరాజు

వరాచారవయిగాన వరావిరాదిత్యపను

యాదివర్గవర్తిన్నం|బు|విధంబున్నేను

బాధించ్చినట్టియాబాధలంన్నియును

ఆదినుండ్డియువింట్టివరుట్టునవ్రేదియును

తప్పమునయాజ్ఞదాంటుపెంప్తేరము

రెప్పుడుంతప్పివతింగియుండ్డెదము

నడుగవులుభక్తులకెడుగువర్తించినల

నడవమునవభక్తనరులుంన్నయుడకు

సదియువమునవభక్తుంజోపులయుదుర

నదవమువిూమీదకలకాలెలెల్లా

వీడువమునివభక్తివిభుండనియున్నీన

ఆదవభక్తులంబూజ్జెనయుబుండ్దెదము

యుండ్డునుసందవేమింకినైనాండుగలుడు

ఆంన్నలవివరంబ్బులానతీవలంయు ..

నేరశిలాతవుతుంన్న నరు యెపెంకింత్రీ

౯

తరుణ్ణైనదాన్నాతంలుగుబునంరాన్నారు

యుంద్ధులాఘలంపాపహానతన్నైనల

కంధరు పింయున్నైనఘునంతెయ్యవారు

రెలరిగింప్పునమన్ననరెన్నవమ ద్ధుదాభయుల

కేకింగింప్పుందలంచిరెరాహితులారవినుంద్ధు ..

బలుమహాపాతకంబ్బులు సర్వైపాప

పాపములు రెంన్నికిశిననరిగియుబ్బయుని

తైరానివలనజులలందిఉపకరిదను

వారెల్లవినరయ్యవిలయివిత్రమలు ..

శ్లోకాలు ---

శివశంకరరుద్రశమహాదేవాంఘ్రికౌపతే

హాకరేశవిరూపాక్షమహేశాంబాపసంప్పర:

త్రిసంగ్రాదధద్భాలోక్షా: ధైరయుంత్రిహారిజనా

పాపత్రాణకరంవసుంత్రుం తెనాయయుంత్రిమవవరాంత్రిం

త్రైత్రైవసర్వలోకేషు: ఘాడస్సంత్రిశివవల్లభ:

శ్రీశివశంకర శ్రీమహాదేవ|యాశవలహాశగౌరీశబింహ్మా

యాశ్వరసర్వలోకేశ్వర: శంభుశాశ్వతపరమాత్మ
సర్వస్వరూప

శ్రీరుద్రవిశ్వేశతావిరూపాక్ష శ్రీత్రిపుభద్రజిత్రినలకం

త్రినయనసర్వజ్ఞత్రిపురసంహార ఈశానసర్వస్వరూప
శ్రీపరమేశభర్గ

పారపరవశాత్మ ఆత్మసంత్రరవిాల
చరితసంపూర్ణరమ్యత్వంబుయరు త్రిపురవెంశ
సేవకులంబాపతవయుంరనల
కరుణింప్రవెనంనప్రగావవెయలనుబల
వరగంగనిష్టపౌవత్రైగాక్షరవు
లనెయెలలమంత్రంబ్బులలఁయుష్పైన
వనవయునునెరకవూయువరిబింవ్వబలుకు
కవులుంబ్బుతొస్సైనగాంక్షితొస్సైన
బిషేయుంబ్బుతాడుదొసర్వదొషవులు
తొలగిపుంన్యౌతుర్యైధూపర్యజేరు
నలనిష్టపుంన్యౌలనిటమెతివలయు
ఆనెపెకువర్గంబ్బ్రైనవత్సనవులు
వినుపింప్రవారిల్ల వినివెలాకినిలాబి
తెరిశనింత్రుడునసంతపాంబుదాలాంగ
కలస్సైననియాజ్ఞగడపవెవ్వరవు
వాలాయువునియున్నవారిమాయలకల
వాలసంతాఘర్షైసర్వేకాలవులు
తనకింకరులుండాన్నధవళాంగుబ్రైన్న
జనులత్రోవలువాకపన్నగడ్డమునను

వారిదివ్యసౌఖ్యస్మరణావేశయుబలనల
వారువాదపద్మంబులాత్మదలుపుబలనల
పువ్వైసౌఖ్యాంగ్రవందెవెల్గాకుబలనల
సర్వత్రశంకరసర్వలోకేశ
తేరవేహ్మప్రవృత్తవులవుధ్యవున
నిరఘకాని పాయుతలంన్న సర్వేశ
నిపదధర్మస్థంబ్బునేవాదతృప్తి
యెపునసబిస్తృప్తియుసంగనాశింపు
ఆనలబ్రాతిరింప్రుబలసభపుంగాల్పుబలనల
వునవయునసంన్నద్ధాముకవినెవువయున
పుకర్మైరినెపుండుబాధిశయుబలనల
సరిగనిబక్తిరిద్దైసవలవత్సరయుంక్షే
ఆనిసూతవయునినాధుండావువారుష్కల
కనురత్నిండిప్రతొసనెయెవిండియునల
పుత్రవులారయుపుత్రవుపితవు
పుత్రవుప్రియులకుత్రవుారాత్రవువు
వారుండంవుంత్రరక్షైలావలంర్మండికొర్మి
గిరిజకానతియున్నగిరిజసర్వవునల
ఆకలవాారస్వామికధ్యానితియున్న

ఆకులమేరన్నైవి అఖిలంబ్బుం
బ్రంహ్మానందనసద్గన సనత్పుమారునకు
పొంద్దుగా ద్రిపితత్వంన్నమోగంద్యం
ఉమరేవేదవ్యాసులకుఘ్నంబాద్రింప్పు ..
కొమరారనతండునాగురుశ్రేగాన్రైనను
వింతన్రన విమపించెనింతయునాకు
ఆతండుశెప్పినయట్లఆదిమండియును
మీంకుజెప్పితినేను వీరాగియ(వ్ర)తము
చెకొనిసత్పిత్రిం జేయుదెప్పుడును
(వ్ర)తమున శివరా(త్రి)(వ్ర)తమ్మైనప్పంత్రైన
ఆతినింవమంబున సాధించినను
చెదరకనిత్యన్రైశిష్యనిపాయము
పదమున బొందునై(వ్ర)భులారమురింయు
కులమునైనను సర్వకులవిమున్డైనవా
యలంబు రుమున్రైనసుంబొలంతుస్రైన
బలు(ప్ర)క్రైమనుస్త్రైనచాంపాంత్యులైన
యిలనైరుకతోన్రైనయురుగనస్రైన
శ్రేష్టివెగతిస్రైనశివరాం(త్రి)(వ్ర)తము
నిష్టతో నెనరించుని వర్గులంత్యులకు
వివిధప్రంస్త్రాంబులువివరింపనేల
శివనిపాయయుష్మంబు శిధింప్రబుధ్య
జీవుల్నిశ్రేమలారయాం మునిశిత్తంబు
యామురనాప్పుడుయాళ్లనాలవయును
(వ్ర)తదినంబులున్రైన పంచపర్వముల
తిధులస్రైననుప్రంస్త్రాదివసములస్రైన
శివనిఖాంఛించి(శ్రీ)శివనిసన్నిధిని

ఆవిరళంబుగవెద్దనాదిత్యంతమయులను
చదివినవిన్నముఘన్నఘన్నమయుల
చాదలుదొష్టమలెల్లబొలి శియాంపదలు
దొలగిసర్వంబైన దుఃఖంబులడంగి
యిలంగిలఋక్షంబులెల్లసిద్ధించు
ఆయురారోగ్యైశ్వర్యమయులును
పాయునిదిశ్వర్యభాగ్యసంపదలు
భువనంబులొపల బొందివర్తించి
భవమయులంచెడ చాంక్షేపరమాంత్మ్యలైన
రు(ద్ర)లోకంబున రు(ద్ర)రూప(ప)న
రు(ద్రు)డ్రైపెల్లరుద్రులలోన
వతిఁల్లు మండున(వ్ర)తమువరత్నంబు
ప్రాంతర్గాం(ధ్రా)శనప్రంక్యవిధమండు
శివరాం(త్రి)(వ్ర)తమునశిధించునట్లు
వివిధప్రంక్యంబులు వివిధసాక్ష్యమయులు
సురుచిరంబుగ బొంది సుఖ్యానమైయుండి
పరువడి దత్త్వరంపదమునంబొందు
పాంతన్ర నంనిప్రంక్యండమువరత్నంబు
అతిరమ్యమయుగ(ప్రా)ంశినల్లుప్రసూశమయు
యేమందిరంబున నెడపకయుండు
నాంమందిరంబుననఖిలైశభూంత
భయమయులువిప్రలాంక్తిభయమయులుశత్రే
భయమయులు న్రైగసమక్షమయులురాంబు
భయమయులుబవయరొగభయమయులున్రైత్య
భయమయులుదారిద్ర్యభయమయులు చొర
చంధ్రలాదిగసర్వభయమయులన్నియును

వీరమాహేశ్వరాచారసంగ్రహం
ఆతెసవర్తింపవటుచారచెళ్వ
అతనికిప్రుంక్తింబులన్నియుగలిగి
అతనికిసాంఖ్యశ్రీవుందుండగలుగు
అనుభవంబులంఖాడ్యుత్రైనంతానంతం
దనఖచారిత్రేలనాంగుళ్యింద్రిలకు
అంతియుండెట్టినప్పాంచెత్తివుందు
సంతోషులైప్పుంక్తిసంరత్యపింపులుంచి
సతిలుస్థితిస్థితిసాంరంభునైన
సతిలభునలలకువేలంబ్రీసాంధ్యనంభైన
వలమదంబుయుందిర్వేమలవింవలసవేవుమ
నిమలలగులకోసిలనిర్వేవలంకెల్ల
తెలిపితివయుగాంనతెలిసెసంకేయుమ
తాలంగానింతటంక్రీతాంధర్మలమైలతివింతను
నినరాంనిమెలాంవరంధ్రానాంరంబుచారసె
వినమనిరులనిలండవింయుమందరము
ధనవ్యులమైతి (విల) బుధనార్తిత్తనెవు
పుంస్కులమైతిమిప్పుంనాస్తిత్తవెవు
అనినలాంతమునినాంధునిందరలుంబోగడె
వమునవెన్నెల(శ్రీ)లింగమయ్యారిబుంబించి
అందరుసద్భక్తికోనాంతమునికి
అందందగంధపుష్పంబ(క్షి)తాదులను
కత (వెయ) వెంపొచూంటించికొండ్రుమయాలాంది
ఆకుతైనవస్తువులపేర్చించిమరియు
భాంసిల్లుబహుయువ(స్తు)భూంచణాంవళులు
ఆసాంతమునిచ్చియుమ్మవారెరుషులు

వారుపాదభక్తులైవారలనిగొల్చుచును
వారలనిబూజించుచునభినేలనైనాము
అనుభవ(శ్రీ)స్థిందంబునందుయుమవింపు
అనఘులకింపారనమరులాకేములు
గద్యం॥ క్లై॥ ఇతి(శ్రీ)గిరిశవిశ్వస్థిరధర్మ
విదితశివాచారవివాతసుజ్ఞాన
పండితారాధ్య(శ్రీ)పాదాంబుజాభ్యంగ ౧౦౮
ఖండేందుధరభక్త్రకామప్పుంతరంగ
శివభక్తిపాంచితగా(ర)(శి)వత్సగో(త్ర)
(ప)విమలనిగమాంర్త్యభక్తిచారి(త్ర)
శైలజేశ్వరభక్తిభక్తిభక్తిభక్తిభుజభక్తిభక్తిభక్తి
శీలబప్తితము(తి)లింగనాంవుంత్రి
విరచితమైనసత్యవేదార్థవలకుడు
ధరణినాంచం(ద్ర)తారకంబగుచు
(శ్రీ)రవ్యమైసర్వశైవమ్యయుప్తు
వీరమాహేశ్వరాచారసంగ్రహము
నందు(శ్రీ)శివరా(త్రి)యుందులమహిమ
నందమైతగుబంచమాంశ్వాసము రెస్తో
అశ్వీవెంధీసమం(వ)త్సరం శతంశ్రిత్రిశుద్ధలం
శివరా(త్రి)(వ)తంశ్రిత్రిత్రిలంసమాప్తి
రాంబుజాంయుంయుతంత్రిత్రిశ్వరలంభాతెనరః
శివరా(త్రి)(వ)తంత్రిత్రిత్రిలంశివసమాప్తంయాతె
కపిలాందానికోటినాంరకార్యములఫలం

శివరాత్రివ్రతం కృత్వా తత్ఫలం లభతే నరః

సంప్రాసంగరసం యుక్తం మహేంద్రత్వం తురీయఫలం

శివరాత్రివ్రతం కృత్వా తత్ఫలం లభతే నరః

బ్రహ్మహత్యాదియుతం కృత్వా సురాపానం ప్రయుతం వధం

శివరాత్రివ్రతం కృత్వా సర్వే విముచ్యతే పాతకైః

సురాపాననస ప్రసాద నిర్భాగ్యాం హత్యాదియుతా నిచ

వీరహత్యా సహస్రాణి నష్టం ప్రత్యాదర్శనాం తే

గవాం లక్షం కృత్వా సహస్రాణి చండాలీగమనాదియుతం

శివరాత్రివ్రతం కృత్వా తాని నశ్యంతి తత్క్షణాంతే

శ్రీ గురుభ్యో నమః శ్రీ విఘ్నేశ్వరాయ నమః సమాప్తం

శ్రీ శ్రీ శ్రీ

॥ ఆరోఆరాధ్యసం ॥

శ్రీమహాదేవ యంచిత శివశ్రీవ ౧౧౦

సామగాన విలోల సత్కృపాంలోల

అవధారు శ్రీకంఠ పాంధిశుల నిరాలు

ప్రవిమల మతిశంభు భక్తోరకుండు

శ్రీపరమేశుండు శ్రీ మహేశ్వరుండు

శ్రీపరమాత్ముడు శ్రీధర ప్రియుండు

బ్రంహ్మేంద్ర భూంతుండు బ్రంహ్మేశ్వరుండు

బ్రంహ్మేంద మురలిరావే భైరవా భయంకరుండు

అక్షంత విరహింతుండంది వల్లభుండు

సుధర్మ్య గంధ్యుండు సులభ వైరాగ్యుండు

వేదాంత వేద్యుండు విద్యానిరుండు

పెంరదంబులోనాదివ్యాం త్రిసాత్యాంకయుండి

నిఖిల శక్తింగముల ఆంక్షేన రఖిల సమల

స్త్రీ జయంపె దివ్యంబు స్పష్టం జయంపె బోవ

యుక్తవ్రత నేను మించియుకర్మ్యరయుండు

సరసిజాంసనుబంపే జగముని వినుంపి

లీల వెల్లయుజుండు గల్గించి నజగమునుయుం

బాలింప రక్షింప బద్ధులో చనుని

జూలించి విష్ణు శేష శంభుడు వరవుయు

ఫాలలోచను దిఘ్చపంచిన యుఖ్యు

వీరవుం వెంక్ట్రేశం చాంరసం(గ్ర)హం ౬

చరితంబు(శ్రీ)మవరోన్నందంబు నంధు
సరితెనియాశాంన సంత్యేతయుంధు
(ప్ర)కలంకర్త్మైలయొప్పులనాంమవర్త్తేంబు
(ప్ర)కటంబుగాంను వీరాంబరగవర్ణింతు
(శ్రీ)నాంధవంశశశిఖమవెంంత్రీలకల
శేనాంధిపతియైన(శ్రీ)షణ్ముఖులండు
(ప్ర)మధసురాంసుర(ప్ర)భలుగొల్చంగను
విమలయోగీంద్రులు వినుతింయగను
పరమంసురాంగుణైపరమేశు భావి
నరనుత శింవల్లీసనస్తింద్రైయుండి
సకలవేదములందు శాం(స్త్ర)ములందు
(ప్ర)కటమైనకీర్తిబల్లుపరమేశుమహిమ
కలశసంభవుడంధిషునమునీంద్రులకు
తెలివిగాం నవంయుంబు దెలుప్పచుండంగాను
గురునిషణ్ముఖుండుంచికుంభసంభవుండు
కరముభక్తి(బ)ధ్ధింంచికరములు మోడ్చి
సర్వజ్ఞుడవినవి సర్వధర్మములు
సర్వవేదములుశాం(స్త్ర)ములు నెరుంగుదువ్యే
చ(రా)ంబుశంబ్రంబు బలబుంబుగదయు
యె(రా)వుంబునరుద్రుడెలశిల్పం చె
నాంకాంలకంధరుండంది విష్ణునకు
నెనాంకకాంబునవెరాంలవుండు
యిచ్చినాం(వృ)తాంతం మిదినాకువినగ

౬

యిచ్చలనెయ్యడలనాంనతింవ్యునేవనిన
(శ్రీ)విశ్వనాంధునింబిత్రంబులోన
ఖాంవించి(మి)త్రేపాంత్రీతేనందనుండు
వాంరువింధసద్భక్తులైనయుగస్వ్యం
గరుణతోనెన్నించికలశసంభవుండు
యిదివేదగుహ్యంబు యిదిమహాచ్ఛర్య
మిదిసర్వపాంపఘ్నమిదిసర్వశ్రేష్ఠ
యిదిసర్వమంగళంబిది వెలంద్రుచెలద
యిదిసర్వప్రశ్నంబులెస్సైయుండు
వేడుకనిరిధవిన్నపంబులాస్త్రి తెన్ను
శివెడుబుగములనెసంగుహ్యమంత్రములు
శోధించుగాంపనజైవులనాంలించి
బుద్ధితోవినవయ్యపుణ్యాత్మ(ద)
ఆదికల్పంబుననమ్మవరదేవం
డందివ్యమైనలీలావినోదమున
సకలచరాంచరసంయుక్తమైన
సకలబుగ(త్రి)పంచభయలునెప్పుడు
హెరాంధలిలేనెరతివెంమయుంబుగుచు
గదిశవయుంచినయుంధకాంరంబులోన
ఆబుండమ్మవిష్ణుండునతురవల్లభుండు
రబునిభుండుసురవిభుల్వైనా
దివిబుశివ్ర్యరుశెకదిక్పులుశేక

భువనంబులు నలరెక భూవులులెరె
చూంచుచోటు నుసత్త్వ సూంత్వ మైరియున్నం
బూంచి సత్త్వశ్రీరుండు సెంవు నై ఖరుండు
ఆవృక్ష్మండవలాంత్మం దాంపరంజ్యోత్స్నతి
భవ్యుండగంవ్యుడు పరమాత్ముండ బ్రంవ్రే
దంవ్యంత విరహితుండ ఖిలవేదాంత
వెద్యుండ శ్రీరుండు సవేశరుండక్రూరియుండు
వంరుండ్రత్తుప్రాంత్రరుండై దెశ జరిల్లి
పురదిపి వెలుంగుచు నుండ నెంక్తరుండు
ఆపరమెశ్వరుండదృతిర్యమున
దిపించు వుపాంధి ర్యదిప్తినుండుచును
సాంలాంతరుండుం గాంతగాలమూంనంద
లలమైన శనతివెళ్ళు నెలంలలాండుచును
సముదరిలనుండి భాగములన్నిరియును
(క)మమయున నెంకనై శగల్పించదలచి
సకలస్పృరూంప్రదేశనవం జాంత్మశక్తి
(ప)కటితంబుగ నెక్త(ప)కృతింశల్పించి
ఆశక్తివలన(బ్ర)ంహ్మవిష్ణువులను
భాంసురమూంర్తులం(బ)భవింపజెశి
శాంరదాపురుషుల్గల్యాణవేషం ౧౧౧
దాంరుద్రదం శక్తి నారూండ్లిగూడి
అతిపరమానందు డైరియున్నయుడను

సుతమైనం(బ్ర)ంహ్మవిష్ణువృత్తి రుద్రరును
(ప్ర)కంరూంశ్చిలోపలం బడితెలు చూండి
కలంగిఁయుండుల వేచి కాంపరంపరల
మునుగు చుంటేలుచుం ముఖగుచుండగను
కనుగాని కన్నులం గనిరియున్నట్లు
అంధకారముల భ్రాంత్యంధులం చోలి
మయుందరగాంనకవృడుని విజ్ఞాన
దూరుస్త్రైయూంత ముఃపాంరంబులోన
ధీరంబులెకఁరూంది వృత్తి రుద్రరును
చాంలలంయిపై నైవ భ్రాంతమూలాంధుచును
ఆలోనపాంపావ నంతలోవాంరి
రోదనమూంతించి రుద్రుండు శ్రీపను
ఆదిప్రకృతిల సునయ్యంధకారంబు ~~దోలగించి~~
దొలగించు యెమికరాంతదవింయసు జ్ఞాన
మలవడంగరుణించి నంతలోపలను
(ప్ర)రుషులుదమప్రయ్యుప్రాంశంబు మురచి
యయురవదిదమలోన యెయుండొకొట్టజూంచి
నీవెవ్వదన్న నునీవెవ్వదనుచు
నెనిశ్రీకర్తను సాంవిశ్చికర్త
భోక్తనెనంస్నదాం భోక్తనెనుచు
హంతనెనంస్నదం హంతనెనుచు
నేపర(బ్ర)ంహ్మదాంపర(బ్ర)ంహ్మ
నేపరంజ్యోతినిందాంపరంజ్యోతి
నసుచునిశ్చంగినవాంంచాంరములను

కనలుచుఘూర్ణించి ఘూర్ణించిపడిన
కలుషించి గర్జించి గమకించిలేచి
కులశైలములు రెండు గూడుచందంబున
బలువగుసత్త్వసంపన్నతైంగదిసి
నాలమేఘంబులుంగ ఝల్లల్లనల్లు
నాలరుద్రుల బోలిగ జింకించి నిలిచి
అచ్చెరంబున నష్టవరిసంబు జెశి
మచ్చరంబునందొండొరుల యుద్ధంబు
గ్రచ్చుబాంధవులు రెండు గూంచిన నంగుచును
వచ్చెరంబడగ్గా బెలంగి యాంగర్ణము నను
పిడుగులత్తైవడి బెడిదంబులైన
పిడికిళ్లనెంత డొండ బొడుతురు(గ్ర)తను
పొడుతురు(బ్రుం)గాంక్ల బొడుతురు తలల
బొడుతురు(బ్రుం)చెత భుజయుగంబులను
బలమునెబలమున సాంపాంసంబునను
తలగాని తొరితరుక్షండప(క్ష)ములు
శ్రీధర శైత్రైపెరణ్యదివ్యవత్సరములు
విడువక పోరాడి విరత్తోవయుదిని
కడుంబిక్రీంబింకంబులు దగిసాంపాంసము
లుడిగి గంభీరంబులు డిగి దేవాంపులు
సర్వాంగములు నబుర్గఘాతంబులగుచు
పరిపూర్ణంబులు డిగి యాఘములు యుద్ధరును
(ప్ర)కంపంబిలో పలబడిన విక్షించి
తలపున గరునిండితాం వచ్చినిలచి

సకలజీవాత్ముండు సర్వేశ్వరుండు
(ప్ర)కటుంపనిరుపుర(ప్రా)కాంబు విచ్చి
విచ్చిరయునంతలో విశ్వసన్నుతులు
చెచ్చెరంబరిపూర్ణజేపులైతెలని
మెల్లనె యలుని(ది)మెల్లాన యలుల్లు
ప్రల్లంబులో పలనుల్లశిల్లచును
విందిన(ప్ర)కంపంబ్బి విందగుంచున్న
వారిమధ్యంబున వడిన దృతమగు
న(ప్ర)మాణాంబగుచు నవ్వైరిమగుచు
(అప్ర)మేయంబగుచు నభిరమ్యమగుచు
(బ్రహ్మాం)డిల్ల సంరక్షలు పదివేలగొల్ల
తేజంబుసమమయిన తేజంబుగలిగి
వెలుగుచు నాంద్యంత విరహితమగుచు
దశదశమెరుంగులు దశగోత్రముండ
దివ్యులకైనను(ద)క్షించరాని
దివ్యదీప్తులనెన్నదివ్యలింగంబు
యుదయించె(శ్రీ)లింగమదయించుదెరంగి
మదిలోన బాగ దండిమరిబొద్ది పడుచు
అట్టి(శ్రీ)లింగంబునట యరుట జూచి
మట్టిగాం నెందును నేదగానరంత
యుదియాయ విచోద్దెవుయోవాండ్రిలోన
నధికతేజంబునను దయంచెనిట్లు
యుదియాది యుదిమధ్యయుది యంత్య మనుచు

కవిత చూచిన నెందు కడగానరాదు
కాలదికా సూర్యుని కాటు వంగాట్లు
బలువయిన దేశ్రుల ప్రభలు మన్నదియు
యామయాంత్రిక పరమాత్మ డిది పరంజ్యోతి
యామయాంత్రిక పరమేశుడె యాంత్రికుడు
శ్రీమవాధిదైవంబు శ్రీమచ్ఛైత్రుండు
యామహా లింగమ్మైయుల్లండ బోలు
యాలింగమయమైన యాత్రికులని
చాలక్షేమంబున సంక్షేపించితివి
అతనినెయుదియుంచి అంధత్వమునను
అతిదుఃఖమున నుండె అక్షయ్యదేస్త్రించి
తిలకించి మరిదివ్య దృష్టిదానెంసంతె ౧౨౧
వాలకనిర్మలదృష్టి నుండున య్యేడసు
బలము నధోషంబు పగయుగళ్ళించె
చలము నుయుద్ధంబున మురారి జైశె
మరియాంఛక పొందిన మగుడ బ్రాంతయులు
కరుణించి నీయాంత్రిక ఘనుడా నుతాడే
విఫలవయిరంబులు విడిపించి మనసు
శ్రీపదాశరఖ్యంబు కొరకన్నిపుడు
శ్రీలింగమూర్తిని స్త్రోత్రి సుధ్భవించి
నీలింగమూర్తిని యుష్పుడీశ్వరము
అదియునత్వంబులర శిరసెత్తించి
ఆదైవంబు జంతువుని నిశ్చయించి
ప్రకృతరంబుగ శక్తి సుతానికాంమయులు నుల

పరగ నిద్ధరుగాండి పాల్పడి లేని
మెరశిపద్ధతుడేగ విందుల పిర్చింప
నరయు గ్రంథితెచ్చొలెను నంబు జోదరుడు
చలమయిన బలమయిన సాంపసంబులను
మలయుచు నెగయుచు మతిన రంబులను
యురువడి నెండాండ యు జ్యోతిస్సూర్యుచం- తస్సివంచులను
పరువడి నెండాండ పంతమూడు చను
విదలక బెదరక వడి పారి పారి
వెదకుచు వెదకుచు వెసం బోయి బోయి
అదివ్యపరుషంబులట్లు వెంటాడ్సి
శోధించి శోధించి స్తోత్రియుద్ధరును
యురువడి బింకంబులు బ్బుల స్నానము
పరువడి బోనాండి పంతంబులుడిగి
యుడపకవడంబో యుంతంతడుగాంచినను
కడరాం ప్రసిద్ధరు బొడగాంనలేక
అలశిపోవుట మాని అంతలుంచిరిగి
తలకొంన పంతంబుధర్మపొందును చు
నమలనాధుండు శ్రీ యందు గన నొంప్రనను చు
నమలగ ఖురండు మిందు గ నొంప్ర నను చు
చింతించ్చి యుండాండ చిత్తజొప్పు చును
అంతంత నురువడి నవ్వు పరిపవయులు
వెండి యుయునెల స్త్రీ క వెయ్యి శియుంట్లు
కొండాండ వచ్చి మున్ను నచ్చొసుండె

కానంబోయిన విధములనా తెలిని విధము
దీనస్త్రైరెయుండొండె తెలుపు రేనిలిచి
బ్రహ్మాదులు విష్ణుండు భక్తితో నప్పుడు
బ్రహ్మాధిపతి పరబ్రహ్మ స్వరూపునను
సర్వేశ్వరుం బ్రకట సర్వేశ్వరు నను
సర్వాంగములు మోపి సద్భక్తి ప్రేమ స్థి
గరములు మెుంగి దండించి శిరములనంజలిచే
పరమాత్మ నాత్మలో భావించి నిలిపి
ఆదిలింగ సమస్త నామములు
నాదబ్రహ్మ తలంచున ప్పుడిద్దరును
నైర్మల్య నామంబులను నిర్మలమాటలు
వేర్వేరు మంబులను విధము ప్రేమచండుచుదురు
అట్టి బ్రహ్మాదులు విష్ణుదర్శనంగీరితించి సద్భక్తి
దివ్యస్తోత్రమిది యట్టిదనిన

బ్రహ్మవిష్ణు ఆరాధిత
స్తోత్రము

నమస్సుశివలింగాయ శుద్ధలింగాయతే నమః
నమస్సుబుద్ధిలింగాయ జ్ఞానలింగాయతే నమః
నమోవిజ్ఞానలింగాయ జ్ఞానప్తిలింగాయతే నమః
నమస్సుదివ్యలింగాయ జ్యోతిలింగాయతే నమః
నమస్సుభవలింగాయ భర్గలింగాయతే నమః
నమస్సుసత్యలింగాయ రజోలింగాయతే నమః
నమః ప్రకృతిలింగాయ తమోలింగాయతే నమః
నమః ప్రధానలింగాయ మాయాలింగాయతే నమః
నమో నిగుర్ణలింగాయ నమస్సుగుణలింగినే

నమస్సుగుణలింగినే నమః
నమస్సూత్రలింగాయ మహేశలింగాయతే నమః
నమస్సుచిత్రలింగాయ బుద్ధిలింగాయతే నమః
నమోహంకారలింగాయ నమో వైకారలింగినే
నమస్సుశబ్దలింగాయ అర్థలింగాయతే నమః
నమస్సాత్వికలింగాయ ఊర్ధ్వలింగాయతే నమః
నమస్సురూపలింగాయ దీప్తిలింగాయతే నమః
నమస్సుస్త్రీలింగాయ రసలింగాయతే నమః
నమస్సుజ్యోతిలింగాయ గంధలింగాయతే నమః
నమస్సుభూమిలింగాయ భూతలింగాయతే నమః
నమస్సుబింద్వలింగాయ చక్రలింగాయతే నమః
త్రయగ్నిలింగాయ నమస్స్తోత్రలింగాయతే నమః
నమస్సుశుద్ధలింగాయ నందలింగాయతే నమః
నమస్సుప్రాణలింగాయ తీర్థలింగాయతే నమః
నమస్సుపాదలింగాయ గతిలింగాయతే నమః
నమస్సుశాంతిలింగాయ నతిలింగాయతే నమః
నమస్సుపాంక్తిలింగాయ విభోలింగాయతే నమః
నమస్సుశక్తిలింగాయ తత్త్వలింగాయతే నమః
నమస్సుపాదలింగాయ బ్రహ్మలింగాయతే నమః
నమస్సువిష్ణులింగాయ రుద్రలింగాయతే నమః ౧౧౩
నమస్సువక్రలింగాయ త్ర్యగ్నిలింగాయతే నమః
నమస్త్రిశూలలింగాయ త్రయలింగాయతే నమః
నమస్సుసోమలింగాయ రత్నలింగాయతే నమః
నమస్సుభోగిలింగాయ ధనలింగాయతే నమః
నమస్సులోకలింగాయ శీలలింగాయతే నమః

నమోంస్తు సార(త) లింగాయ ఫల లింగాయతే నమః
నమస్సృష్టి ష్టధ లింగాయ భిష లింగాయతే నమః
నమస్స్థితి యుద్ధి లింగాయ యుద్ధ లింగాయతే నమః
నమోంస్తు వేద లింగాయ యాగ లింగాయతే నమః
నమస్స్వ శోర లింగాయ ధత్త లింగాయతే నమః
నమస్స్వర్గ(శ)మ లింగాయ శోక లింగాయతే నమః
నమోంస్తు వ(బు) లింగాయ శిక్ష లింగాయతే నమః
నమోంస్తు తర్క లింగాయ ధ్యాన లింగాయతే నమః
నమోంస్తు ద్వీప లింగాయ నగ లింగాయతే నమః
నమః సము(ద్ర) లింగాయ నది లింగాయతే నమః
నమః పంచాంశ లింగాయ ఘటి లింగాయతే నమః
నమోంస్తు వైకుంఠ లింగాయ (గ)ణ లింగాయతే నమః
దిక్లింగాయ నమస్సే స్వరవి లింగాయతే నమః
నమోంస్తు దేవ లింగాయ దైత్య లింగాయతే నమః
నమో దానవ లింగాయ ముని లింగాయతే నమః
నమోంస్తు యక్ష లింగాయ రక్షో లింగాయతే నమః
నమోంస్తు గుహ్యక లింగాయ భూత లింగాయతే నమః
నమః కింన్నర లింగాయ నమః కిరాతేంద్ర లింగినే
నమః కింపురుష లింగాయ నమో భేతాళ లింగినే
నమో గంధర్వ లింగాయ సిద్ధ లింగాయతే నమః
నమో విద్యాధర లింగాయ నమో దేవర్షి లింగినే
నమో బ్రహ్మర్షి లింగాయ నమో రాజర్షి లింగినే
నమోంస్తు యోగ లింగాయ ఆత్మ లింగాయతే నమః
నమోంస్తు సర్వ లింగాయ నమో నక్ష(త్ర) లింగినే
నమో జరాయు లింగాయ నర లింగాయతే నమః
నమోంస్తు పశు లింగాయ మృగ లింగాయతే నమః

నమోంస్తు ద్విజ లింగాయ వృ(క్ష) లింగాయతే నమః
నమోంస్త్వండజ లింగాయ పక్షి లింగాయతే నమః
నమస్స్వేదజ లింగాయ (క్రి)మి లింగాయతే నమః
నమోంస్తూద్భిజ్జ లింగాయ (ల)త లింగాయతే నమః
నమోంస్తు తీర్థ లింగాయ క్షే(త్ర) లింగాయతే నమః
నమోంస్తు శైల(భూ) లింగాయ తేజోం లింగాయతే నమః
నమోంస్తు దాన వ లింగాయ వైవ లింగాయతే నమః
నమోంస్తు పూజ లింగాయ జప లింగాయతే నమః
నమః ప్రణవ లింగాయ ధ్యాన లింగాయతే నమః
నమోంస్తు మం(త్ర) లింగాయ తం(త్ర) లింగాయతే నమః
నమోంస్తు దీక్ష లింగాయ దక్షిణా లింగినే నమః
నమోంస్తు స్వర్గ లింగాయ భోగ లింగాయతే నమః
నమోంస్తు కళాంశ లింగాయ సాంఖ్య లింగాయతే నమః
నమోంస్తు సూక్ష్మ లింగాయ స్థూల లింగాయతే నమః
నమోంస్తు రాగ లింగాయ ద్వేష లింగాయతే నమః
నమోంస్తు మద లింగాయ వైరాగ్య లింగాయతే నమః
నమోంస్తు లోభ లింగాయ క్రోధ లింగాయతే నమః
నమో మద తన్మాత్ర లింగాయ ఈర్ష్య లింగాయతే నమః
నమో శ్వేశన లింగాయ శ్రద్ధా లింగాయతే నమః
నమోంస్తు తేజ్ఞా లింగాయ త్రేస్థా లింగాయతే నమః
నమోంస్తు దమ లింగాయ శమ లింగాయతే నమః
నమోంస్తు శాంతి లింగాయ నమో విజ్ఞాన లింగినే
అలింగాయ విలింగాయ సులింగాయతే నమః ౧౧౪
సలింగాయ సర్వాయ సృష్టి భూతాయతే నమః

సత్యజ్ఞానంబు శాంతంబు బ్రహ్మానందంబు విమలమై
సర్వజ్ఞాయు వశిష్టాయు సర్వమంగళప్రదాయునై
భక్తానుకంపినై నిత్యానందుస్సై పరమేశ్వరుఁ
బ్రహ్మస్వరశక్తియుక్తానందానందాత్మ సువ్రతాంగ
ఏతస్మిన్ పరంరూపం లయత్వ త్వరితరం పరల
విభేందద్విశకళా వెశానారంపరమేశ్వరః
అనుచుని విధమున నభుడు విష్ణుండును
ప్రకాశింపని సద్వస్తుబ్రహ్మ సూక్ష్మతింపంగను
పరమస్వరూపుండు పరమేశ్వరుండు
పరమాత్ముడభవుండు భగుద్దేశ్వరుండు
అద్వైతవిరచితుండఖిలవేదాంత
వేద్యుండు నారాయణుండు వేషుండప్రమేయుండు
రూపత్రయాతీతుండాప్రంచాప్యగుతి| ~~రూపాండు~~
రూపత్రయ
+నిత్యస్వరూపుండప్రమేయుండు
సర్వభూతస్థమై సర్వగంబగుచు
సర్వరూపంబును సర్వాత్మకమును
ఆనందవేషంబు అవ్యక్తరూపమును
మాన్యమైన శాంతనిర్లక్ష్యావేషమును
శివదివ్యనామమై సూక్ష్మరూపమున
భవ్యుండు శుద్ధస్ఫటికప్రభలతో నున్న
పరమరూపము జూంచి భక్తితో మరియు
మురవైరుండును నజుండు మెచ్చుచుండగను
క్షేమంబు చిలొనైన గురుడంతలోన

ఆప్తరూపమున బ్రత్యక్షమై యున్నడు
చంద్రార్కశతకోటిసంకాశమునను
చంద్రదినకరవహ్ని చక్షుస్త్రయమును
జడలలో విజ్ఞాన చంద్రరేఖయును
ఆదరం జతుర్భుజముందు వజ్రకాము
కరములలో మిందిరరము నంబరము
మరికొంది చాంతవాంఙ్మయమైన సర్వ
శ్రుతులు శాస్త్రములు నంచితపురాణములను
చతురాస్యమరియును సర్వేశ్వరుండు
వామభాగమున లరావిలంబిఠాంతి
మెంషువంచిన లెయిక్ష్వగము నంబట్టి
ఘనుల శుద్ధవర్ణధనాంపు చెంద్రములు
అనురాగమున నిచ్చిన ఉత్కృష్టకాంము
దివ్యభూషణములు దివ్యాంబరములు
దివ్యగంధంబులు దివ్యమాల్యములు
సలలితసువర్ణలక్ష్మీకాలక్షితములు
విలసితాలంకారవిభవంబుతొంది
భువనాదినాధుండు భువనరక్షకుండు
శివుండు పద్మాసనాసీనుడైయుండె
అఖిలజగన్నాథ నఖిలలోకేశ
నఖిలజగద్వంద్య నఖిలసౌందర్య
నఖిలశుభప్రద నఖిలక్షేమకారి
నఖిలతేజోమయ నఖిలాదిశక్తి

నంది శివాంశే శక్తి నిరుద్రాంశి
నందెవ దేవ్రి నియుద్ధాంగమందు
యెడతెగకలుండలనాయోస్త్రేరు
డెడముతోడ విలుదనఖిలసంతోషుడై
యుని చియుద్ధమబాంవయునదెవినెలదగూండ బట్టె
అప్పుడెదెవిదాంనప్పుడెంస్త్రేరుని
సంమతింగూడి చెంతసంధిల్లుంబట్టు
గిరిజదర్శిం కాభంగరేచరసంకరుమంబు
గిరిజనాంధునిశ్ర్రతనెరశిరాలంగను
శ్రీంగారవెషుడై శివుడు పార్వతియు
మంగళంబైన శ్రీలింగ మద్యేమున
అభిరమ్యదీప్తులనందు శోభిల్లి
ము చెమ్మురాత్రిలుండినంబూంచియుద్ధరును ౯
అంతనంతనభక్తిరుగ్గలింపగను
సంతోషముననొందిసాంఘ్రంగులుగుచేలి
వెయ్యిలోయుండగనాంది మయంత్రిదానెత్తి
మత్స్యవద్రోంచిమరియాంనతిచ్చె
వెలయుదేవతలాంరవారు యుద్ధరును
కాంరిపంభక్తితోగూండియాత్రియును
సంస్కతించిన మెచ్చిసంతోషమునను
సంనిధినిల్లుప్రసన్నుండనైతి
వరమిత్తునడుగుండెవరములనసలచు ౧౧౭
కరుణించిపరికినక్షులబాంచ్యతులు
వెండియుబ్రకావిల్లివిభుడమాంమింద
నిండారుసత్ప్రేపనేసుగల్గినను

జన్మించుచున్నవాంజన్మజన్మములు
సంమతివారాంపొందసద్భక్తివాంకలు
అభిక్షేధిగాంనిమ్ముఅఖిలనాంలమును
శుభమయంత్రినిమ్మసన్నుతిచేశినట్టి
యాంమవాంస్త్రంబులెన్నిడెనియును
నేమించినిత్యంబునిన్నుబూంజించి
నెరయబతించినచిత్తలంత్యలకు
దొరకనబవయజన్మదురితంబులకాగి
బలము నైశ్వర్యసంపదలునాయువ్వు
బలమునవిబుధ్ధవబలముశోభిల్లి
తపజపత్రతయజ్ఞదానతీర్థములు
సఫలమైపెంపొందుసర్వసౌఖ్యములు
అనురక్తిబోధించియుటవాందమరియు
జనసంబువాంన్నివాంసాంయుజ్యవిమ్ము
యాంరెండువరములునిమ్మునెండెవి
కోరికలేవాందగోరిమెవియును
పరమేశవేమువాంపరిచాంరకులము
పరికించివాంకులయేపనియైనంజెప్పి
పనిగానుమంచుశ్రీపరమేశ్వరునకు
వినయంబుతోవిన్నవించుటాంవించి
ప్రసన్నతసద్భక్తినుతానివాంమునను
మన్నించిశివుడుకుమ్మరనాంనతిచ్చె
బుధులాంరవాంకునెబూంత్రంబునందు
కదలనిసద్భక్తిఁగరుణించినాండ
ప్రదిగాంననేండునుసడుగుచున్నారు

వీరవరం వెరి శ్రీరాంచాంరస(గ)వం

పారలుచు సద్భక్తి పొందునె డు నను
మారరుయిద్ధరు ను నిర్మించిన సూత్ర(త)
మారరుండ్రి పత్రియించు నట్టి వారలను
సర్వదానంబులు సర్వయాగ యూంలు (ము)
సకల తప(వ)త ఋప తీర్థములును
శంభించు ఫలములు శిద్ధించు చుండు
శుద్ధాత్ములై మరియు (శ్రీ)రంగ మూర్తి
బూంభించి భక్తితో - బుద్ధి సంపత్(తి)
వాంఛతో బతియించు యుక్తి వంతులను
ఆ మరులనైన నన్ (ఆ)పొందరాని (ఆడి)
అమిత వాంఛితములు నవలీల బొందు
భలములోరన భక్తి పత్రియించు రేని
ఫలియించు నారయుచ్చు పదవి వారలను
రామించి చెదిన నాంవిల తాంథులను
ఆమోదనాలోన నుండుండ గలడు (మొందు)
భిబగరం(ఘ్న)స(ప్ర)త భూంతపి సంచ
నిబశత్రు భయము లేని గుడ వేవిల యును
మునుకొని నిత్యంబు మాండు సంధ్యలును
వినుతింబు పించిన విమలమానసుండు
అతడునైనై యుండు నత నిరనారల
యితర భేదము లేక యింపొంది యుండు
నిది నిశ్చయంబని నాంగాంశనేమం (ఆ)
ఖ్యాదవంబు కొవ్వి ములెల్లనె సంగి వెర్వర
(బ్ర)ంహ్మ నేర్చించి యాలా(బ్ర)ంహ్మ నెనాంది
(బ్ర)ంహ్మ నాం ము న్ని సదాభి వసించు యుక్తి
నెప్పుచు నిట్లనారాయుణు రుపతి ముల

యిప్పుడు గూంచుర్ణ స్వంయాంమ వాళి వరాంయు
వలనం పూర్తి ములన నిరంబ్త (బ్ర)ం హ్మ శ్రీది
అలఘుల తెబో మూంర్తులైన దేవతల
శ్రీధులు చరాంచర భూంత సంయుక్తి
వితత భగంబులు వెలయగ జేంచి
అఖిలంబు రక్షించి ఆదివిచాంత
నఖిలంబు క్షోంభించి నంతంబులోన
యాంయాంది శక్తి నియట్లుండ నేర
వాంఛ్యనాంతోన వివర్యంబు చేశ
యెక్కడ వెదకిన నెరంపు లేక
వింబిన తెబంబు వింబి యెక్కడను
తనరు బరంజ్యోతి తత్త్వంబుననెను
హానర(శ్రీ) శివరూపములన సాంధ్యరూపములనను
విశుద్ధాత్మలన విర్కారములననెను
పరమైనమూంర్తి నైపై కొలంబు
వీరతి గడిపి వెండియు ను
లీలం వినొంద వై యాంలోన వరంతం
గల్పించి మున్నిం(రా)మ ములన శ్రీ క్షేం
గల్పించు కారణనే గాంవించి యట్టి
కట్టడ నెరక్తి గర్భంబు నందు
బుట్టు జెరి తెనాం(బుద్ధి)వైనేవు
బగములు గల్పింప శక్తి యిచ్చెదను
నెగడింపు చుండుము నీ రబాసనుండ
యిదినీకు బనింపనియుపదేశ మిచ్చి
ముధుసూంధనునింబుూంచి మధునైరి నేవ

సృష్టి గల్పించిన సృష్టి యంతయును
శిష్టదుష్టులనిచింత చేయంగిపోకుండ
రక్షింప చుండుమురక్షింపనట్టి
అక్షయశక్తినేకధికవిచ్చేదను
పరశ్రీపంక్తిపరమేశ్వరులవు
ఆరయసకలంబునకాదివయూత్యులవు
తల్లిదండ్రులవారుదగులోకములకు
తల్లిదండ్రులవేమతలపోయవారు
పెరశిలోకములకువారుదేవతలు
నెరయవారుయిద్దరికినేనుదేవతను
గలలోకములకెల్ల గతికలువారు
నెలకొనిమరివారికినేము గతికలము ౧౧౬
వేంవునెబుట్టించి వారికినేంధత్రి
వేంవులనిచ్చినింద్యదధింజేవించి
అంధత్త్వము డిగించి అఖిలవిద్యన
మెలందించిరక్షించి యాయింగిన వాంనాంర
బుద్ధులగల్పించిపోరండజేశి
యిద్దరినిలంగుంచి యిద్దరి ప్రాణముల యిచ్చి
యిద్దరివెరవంబువరాన్ని
జలధిపైనెట్లనిశ్చలవింగరూపు
ధరియించినిలచితి ధన్యులైవారు
వెరపొందబ్రహ్మతిగాంవించి వెలసించి
వెయునశిపరాంపరవయంతుడులరెండు
కనుగొంటిరిస్పష్టదీర్ఘ మమునయినరూపు
పారిబ్రహ్మలంరవారిరుధ్రుండదక్ష
వెరశిరాంనగలేరువైరులుయవ్వరును

యాయంగసాధకులైనయోంగీశ్వరులును
యాయంగదృష్టినినిర్మలత్రినేత్రించి
దరిశింపలేకనాపరమేశ నట్టతిక
ఆరయనట్లనుంగాంరవంస్తవందాంతయయుత్త్రిమై
చంద్రసంయుత్రసైలయట్లుప్పెత్రవంయి
సముజ్జ్వలమయినరూపు
మునినాథులైననుగనుటదులభము
అనురక్తిచూడగంటినట్టిరూపమును
పరమత్మ్రరమునంబరగునిష్కళము
నరయునిసకళత్వముపరరూపంబు
సహజమైనిష్కళసకలంబులందు
సంపత్రపాంతమైతగుబరాంపరమయంతులిట్లు
శ్రీధమగాంనాంరెండుదివ్యరూపములు
చూడగంటినేరితిబుకాశ్చర్యలం
నామవరసత్రప వారివారిగలదు
వారమనంబునంబొందినాభవాదిచేత
ప్రాణులుమత్త్రరాంపరనాంవుధయమయిన
రూపులురెంటిలోననిత్యపరమగు
రూపమునబ్రసన్నత్వండనైతి
తగునిట్టిరూపంబుజగతినేనరుండు
భాసురధ్యానంబుజేశినప్రాంబుచేశిన
జపములుచేశిననైన
పొందైనసుఖమలుబొందినాలోన
బొంది జన్మంబులంబొందడునరుండు

శ్రీమహోందునయుంబికాత్రియంబకేవు
ఆమరేడుయురూపమతివిశేషంబు
యాఖ్యమదినాశ్రయించినవాడు
నారూపమగువాడునాశ్రీపియుక్తుడు
యువాలోకభోగంబువివయనుభవించి
ఆవాంతశరీరంబులటువాసిమీంది
కులంగోట్లనునెల్లనుంగూడితెంచి
బలశిదివ్యేనందభరితులైమరియు
సాలోక్యసామీప్యసారూప్యములను
చాలంచేంపొందుచునాయుజ్యములో
పొందులతద్యంబుప్రారబ్ధత్మలర
యుందునన్నుసందేహంమింత్రైనలేదు
అదిగానమీంయంత్మనదిరొంల్లనెరిగి
మదిమునశ్రీలింగమూర్తిన్నెంన్నోగ్రే
ప్రత్యేకమునంగూంచిభక్తితోమీరు
నిత్యనేమంబునన్నిష్ఠలత్రైమున
పాసగశ్రీలింగంబుప్రాంజ్యశేయుచునను
షశిగానిభవదిర్యపాదంబులందు
నన్మధలంప్పచునాందివ్యవేల
సన్మతింపచునన్మసధ్భక్తిగారిచి
సంతుష్టిబొందించిసకలాంమ్యములును
అంతంతబోరయుచునఖిలైశ్వర్యష్టి
ప్రబలియించిరక్షించిశుభములిచ్చుచునను
విజయులైజగములువిహరింపచుండి

కాలంబుసంప్రాప్తకాలహేయటయును
ఆలోకములువిరులనాంలోనగలశ్రీ
అంతటునాయుజ్యమదివీనులగు
అంతకాలముఖండుడనుమానిపడక
రూప్యత్రైయుక్తమీరూప్యనారూప్య
రూపంబుమరియుక్తరూపంబుగాని
నైర్గురూపంబుగానుమాంచుజనులు
మర్త్యమంగోరినాంమురుగంబించి
నిరతజపవ్రతనిత్యనేమములు
ఆరసిమింప్పునుబూజలర్చిద్దనశైవదరు
వరమైనాంరికవరములేనైన
నిరుపానంపదట్లనాకరుగామవీరు
సురనరభగాయక్షగరుడగంధర్వ
వరులందానన్నలుఖేచరములుఖ్యలెల్ల
గాల్చిచుందురుమివ్వగాల్చువారలను
ఫలియించుచుయిష్టార్థఫలములిన్నియును
అనియిట్లువారుండుబంప్వావిష్ణువేలకు
మనచేరభోధించిమరియల్లస్త్రష్టి ౧౧౨
అభివృద్ధిబొందించిఅజునింబూరించి
శుభమూర్తిశ్రీవిష్ణుబూంచియిట్లనిరెం
నారాయుణుండవ్వనీవ్వనాంయూండిన్నబూని
నిశిబగభూందునిర్మించినట్టి
స్త్రష్టిస్థలమునురక్షింపచుండి
సృష్టిగల్పించినన్నష్టిలోపలను

వృత్తైశ్వైదానవులు వృద్ధిపొంచెదరు
అ(గ్ర)హంబున బరతురఖిలలోకములు
అవతారశతసంఖ్యల యుదాల్చినేవ్వ
అవలీలనఖిలదానవుల వధియించి
ధరయుతోడ బగవుల ధర్మంబు నిలిపి
బంధువులన బాంధవిమ్ములుండ్రైయుట్టి
వర్తింపు మనవ్వుడు వినబా(క్ష్మ)బాంధి
మూర్తికి (బ)గా వివ్లిప్పుడుండనివిట్లు
రమగాతోసత్త్రంబు రక్షింపుమనుచు
సమములెనుండరక్షకతెత్రింయిచ్చి
నిలిపి తివట్లనెని యస్త్రబ్రాణెలాచి
వెలయురక్షించెదవిభుడద్ధానవులు
అరవింద భవ్వని చెవరములువడశ
వృరుతరశాంత్రంబు వెలందెదుడొనులు
యుక్తుడుసాంవంస వెలసగిలోకములు
స్వర్గంచుపేడించు చుండురక్షెదేను
నేనునివిధంయిత్యురడనెనిరాక్షధుడ
నేనుశక్తులదానవెండ్లలకోరను
తనితోడనవతారశతములుదాల్చి
స్థితినెట్లుదైత్యుల ద్రుంపనెలంపుదును
రక్షింతునెట్లంత్నరబితా(ది)విభుడు
పద్మనాభమును దనిపలునితద్ధ్యంబు
తపములుగావించు తాంపసోంత్రములు
తపములుచడనుండ ధర్మంయుక్రముగ

(శ్రీ)ధనవిరుద్ధులందును పాండిత్యస్థిబదిలమై
రక్షింపబలమైనయట్టి
నాంయుధంబితున్నాయాయుధంబునేను
రాయిడిచెశెదురా(త్రి)శేశ్వరుల
అవలీలదెగటించుట మని యానతిచ్చె
శివుండిరమనమునటింతించి యప్పుడు
నెయ్యంబుతోడన నె(త)(త్రి)యంబు
వాయ్యన(శ్రీ)శంభుడుకేశాంత్రముంశి
ష్ఠాంవించునంతలోపల చం(ద్ర)సూర్య
షాంవనచ(క్ష)లం(బ)ధవించివెల్గ
బలదివాంధవులకు సమతేజమునను
బలువుంగ్రైన(స్త్రం)బు భక్తిపంబురము
నడుకొనియందుల నాంభిచంద్రుండును
కడునెప్పుడాంకలనడుతులసూర్యుండును
అందుల వ(త్ర)ంతవహ్నియును
సంధిల్లియప్పుడు చం(ద్ర)సూర్యాగ్ని
(త్రి)నయనాంత్మకమైనదివ్య(స్త్ర)మునగ
బనియించెచ(క్ర)ంబు బననమైనిలిచి
నే(త)(త)యంబుకుమి(త)మైపెర్గి
గాం(త)ంబుతోచెన్నగరములుదాల్చి
(శ్రీ)కంఠునకు(ము)నిచేతులువెలిగిచి
(శ్రీ)కంఠనేనెవిలక్షయుడునన్య
పనిపంపువెలదెవయునివిన్నవించి
వినుతించిముస్స్ప్రవిధమునసుండె

వారుడు దాంచ(క్ర)ంబు నీరము నంబట్టి
మురవైరి కిచ్చిన మురవైరి యుప్పుడు
బలియుద్ధ్రై శిండి చేత బట్టినాంలోన
వలచేతి చ(క్ర)ంబు వలన వెండియును
శత్రుదానవదళవసంహర్త్రీరమగుచు
గా(త్ర)మై రత్నవిచి(త్ర)తంబైన
సచ్చి(త్ర)రూంపవైల షడ్ధాత్రి రలవలరి
స్వైభవైల యెడ గిరాండు(శ్రీ)స్త్రీరూపమున
శాంవెలంది శ్రీనాం వంగద రియూబు టుంచి
(శ్రీ) మవేంశలండు విష్ణు చేతికిచ్చినను
బాంహువి(క్ర)ముడెడ మబాంవయు నంబట్టి
సాంవాంసుంద్రై యున్న సమయంబునందు
వారలు నిసన్నిధి నున్న ఆదిరు(ద్రా)ని
పరమపరాంత్పరపరమేశ్వరాని
సకలజగన్నాథసకలకళ్యాణి
సకలభాంతమూర్తియు శంకరునాంజ్ఞ
దసరాంరు వెడలి దనవ(క్త్ర)మునను
పైనరదాంబు ట్టుంచె నెలమి నా శంఖ్యు
దివ్యనాదముస వదెవతాం మురయుము
శైబ్లంబు శాంతంబు శైత్రిసంవర్త్రి రము
సమరో(గ్ర) విజయంబు చం(ద్ర) సంరాంశ
ముఖ్యాంత శుభ్ర(ప్ర)ద సైమొప్పు నట్టి
శంఖ్యాంబు గల్పించి శర్వాణి మరియు

శంకరునాం జ్ఞను స(త్రి)వొందిమున
భావించితన(త్రి)నే(త్ర)పద్మంబులందు ౧౧౮
నెవేగ గల్పించె విశ్వతంబుగను
బంగారుము యుప్పైన(ఖ్చ)ం జొల్లుబీపి
సౌంగిరమగుచు రమాంలయుంబగుచు
పొంత్రైనబవయులోక భంషకాంబులగుచు
అందమైలబునము నెంవంశ వైలనయుట్టి
పద్మంబు గల్పించె పార్వతీదేవిం
పద్మాంబు శంఖును బట్టిచే(క్రీం)చి
యిదియును గాం మృస్త్రయిందిరాధిపుండు
యివియుట్లు ధరియింతు నిప్పుడే శ్రీరుండు
సదయుత్రై యిచ్చిన చ(క్ర)ంబుగదయు
పదిలమైనాం రెండు బాంవులనేను
పట్టినాండను శంఖపద్మంబు విడియు
పట్టగరమలు లేవ్వ పట్టుదునెట్లు
రెండుబాంవులు బట్టి రెండుండుగాంక
రెండుబాంవయుల నాల్గుండునే(క్ర)యును
అని విష్ణుయుంబున నతడు చింతించి
వినయుద్రై గౌరికి విన్నవించుటయు
ఆనురాంగమున బొంది యుమ్మ పార్వతి
మునన ముసంగ్రేప పట్టి [బ్జలాంచి] మరి రెండు బాహూ
~~రెండుబాంవయు~~ |లిచ్చిన సంతోషమెసగి
విష్ణుండు|సచ్చరి(త్ర)తంబట్టె శంఖుచక్రములు
మున్నుబాంవులు రెండు సున్న(శ్రీ)ధరుండు

వీరవరాంవైరశ్రీరాంచారస(గ)హం

యెన్నచాంవయలుసాలు గెసంగినాగ్రింటు
శంఖుచ(క్రం)బులు జాలజుంబుగదాంరయు
పాంకాంబుతో బట్టుఘువింజాంగి(మౌ)క్తి
వాంరుండక్రైతాంధుర్యండనైతివేనింకను
పరికించి క్రీపబ్బూంచిపాంలింపు మున్న
మున్నననేత్రింబిమున్న ధాంతకొలండు
వెన్నవింగరుకాంచి విష్ణురత్నాన ముశేరయుచు
ధనన్నుండనై రయుం డినంన్న
పాంరుకనాంవిలాంద భక్తింగాల్పుచును
పరకుండు విలాంరని(బ)ంవ్వా విష్ణుర్లలకు
కొరుకొంచి పరపిల్చి గారింరయుండాంను
(అ)నఘుడంత్రధాత్రనయున బొందె మురిరయు
వనజగర్భుండును వనజునాంభుండును
అభ్యవ్వనివరములు నభివృద్ధి బొంది
శుభవేళ నుండెడిసుమువాంత్రీ వమునను
(అ)ని(బ)ంవ్వా విష్ణువేలాందింబుట్టు రయు
ఘునతరశంఖుచ(క్ర)ములసంభవము
(అ)రువయు ఖవయులదెవ్వడాంరయు గన్న్యావను
నాంరుాంధి దాప్పెయుట్లనిరాలవెండిరయును
కొంభజుడివవంర్య గోవిందుడట్లు
శంభునికెరుకానుచ(క్రం)బు వడకి
కడతెనిసత్రంబుగలవాండననుచు
కడునవాంరాంరిద్దాలగర్వించిపలికె

స్పుందిన చ(క్రం)బుపైనాడి మురి రయు
నందుతైనిత్యంబునవిరలోచనుని
రాంజిల్లనైర్యాళరాంజేవవయులును
బుంజాంపుభుండంగ భువి నెంక్రైనాండు
పుక్రపుష్వులవెరున్నను రగం~~క్ర~~(క్ర)కయనుం
దకలంకలడ్డైనె(త్ర)మర్పించివాంరుని
సంతుష్టిచేశరయంచ(క్రం)బువడకి
సంతసంబుననున్నచరితచెప్పెదను
వాంరుండు(శ్రీ)శంకరుండాందిలోల్పమున
సరసిజగర్భుని జలజనాంభుని
పుట్టించి మరిసర్వభువనంబులెల్ల
బుట్టింపకర్త్రింపగబ్రడదెకి
నిలిపినవిధమున నీరజాసనుండు
తలకొనిజగములతాంబుట్టజేకి
తెరగొప్పగాదెవతిర్యగ్జనుష్యు
వరచరాంచరభూతవర్గంబులెల్ల
(ఆ)రూంఢింబుట్టించె నందులోపలను
కర్తారులుద్రష్టులు పైరాంరచ(క్ర)ములు
పు(గ)దాంనవవిరులు రయుదయింప్పి రయువిల్
నుగ్గతపంబులుస్సి రువడిచేకి
వనజగర్భుని చేతవరములువడెంకి
మనమునగర్వించి మనుజభక్తులు
సత్రేసంపన్నులై సర్వదేవతుల
సత్రంబులడగించి సాంపాంసంబులను

మదవుునదిభిఙులమర్దింప్రచెస్త
బెదరినిబ్జర్రులెల్లంగదిలియాంరమల
సంభవ్రేవాంలెకెంజనివిస్త్రవింప
నంబుజుసంభవ్రుండల్లఘసవనమున
వినవారిసీల్రేంచివివరించిపలికె
సురలంరవినరయ్యొస్త్రైష్టిరత్రింప
అరవిందలోచనునధీరాంరిజేశి
వరదుడ్లైరుద్రేండురచింఛెనాండు
దురమునద్రైత్యులత్రెంచునట్టివే
డటులవిసువింప్రదామవరత్మనవు
భయపారహుండురక్షించునని
అమృతాంబ్ధిరడక్కేగఅమరెంద్రముఖ్య ౧౧౭
లమృతాంబ్ధైనమస్తఅమృతస్త్రీరూపం
పద్మా(క్షు)మరగె(ద్ర)పర్యాంకశయను
బద్మాక్షుయురవ్రనబాంయుకలస్తుట్టి
స్త్రీష్టిరక్షకునివీక్షించియందరును
సాష్టాంగమ్రై(మొ)క్కిసన్నుతిచెశి
అసురులసంభవంబసురులతపము
అసురులవరములనసురులబలము
అసురులచెబడ్డయఖిలబాధలను
విశద్మైసర్వంబువిన్నవించుటయును
ధనుజవీరులమీందదానుస్రీడగుచు
దనుజులకెదియాంలదల్లడించెదరు
అదానవులధ్వంచిఆడైత్యసతుల
వైధవ్యమొందింతుహాలాంయుమిపుడు

యుట్టుమహాంచ(క్రి)యుదినాంకలగలుగ
నట్టోదానవవమూంశాలకొగింపఁదుంత
వాగివల్లభుండెద్దివరమొసంగెనను
యాంనిమ్ముతద్దానవాన్యకములెనను
పరిమాంల్లుతెరగల్లభావించినాండ
వెరవరికాంవ్యస్తవెండియు(మొ)క్కి
మనవలనసంత్రోషమగ్నులైసురలు
చనిరంతదమతమస్థానంబులకును
గోవిందుడాంత్మలోగోప్యించిదెచి
(అ)విప్రవంతరసైనరం(క్షు)సులు
శత్రింపనేనుయాపేత్ర(చె)శినను
యాత్రకొంబునర్థంగయున్నలోకములు
మలకినశత్రేలమద్దింపనొండు
గలరయ్యునాంకెస్తఘనమ్ముసువమాంలు
చరలీలనెబూంనిచెపట్టినస్త
(అ)రవిందనాంభవ్రుండైనవిరదుడ్లైచనడె
తగఙూంచిరు(ద్రు)ండుతనకేన్నానెకల్లఁడగు
సత్ర్యసంపన్నుండనినన్నఙూంచి
(అ)ఖిలంబురక్షించువనుచు
(భ్రాం)ద్రించి(ప్ర)కటుంపనధికాంరపట్టంబు
గట్టినధికుడనెనంచునాంత్మలోనిట్లు
మధుసూంధనుడుచూంచిమహాంనిర్వ్యలీల
నుకుతరతాంరకొండ్యొగుడ్రైయోనిక్కె
కరమునంబు(త్రే)ంబుగదలనెత్తులుయు
కదకుకభరన్నైనంగడుచొర్వ్యవుండి

గదినెనాపయు రెండుపూర్ణుగాంచక్షు
యుత్రనంద్రంబు యంత్రనంకెల
కతొరంగున నాంస్వ్రభుల సత్యముని
నెంత యునసుం రించియత్రనమరియు
నెంత యునంకెరలని యులపల్లి నెగ్గ
నరుపదభలుమారు నెగియత్రయుత్ర
తరముదిసత్త్వంబు దాంగోలు కొలు
మురశ్రైరి పూంశెల్లి మూంశ్రీక బొందుటయు
నెరయు సత్త్వ ము లెరీ నలక్ష్మీరాయు లిగె
యుదియుబిను సౌంద్ర్య పొంయూంచిద్ర వియ్యు
మెడవింపరెసైతి మెదిరి స్తంభంబను
శ్రీ కంఠ శ్రీ పనాం రుపరుండ బోలు
గాం రయూ వర్ధముసం గదలరుండెడినె
ఆనుదు బంతిళ్ల మునకు మూండమూండ
చనియు నేడ శ్రీస్త్ర చక్రముం తరు ను
శ్రీతినేత్ర సొంపన దు ఖంచి నంత
నతనిని వరంయుస్తైయు చటుచే సెక్త్రి
పెగడుచు మరి క్రొంతి చెన్నలంబు నెను
పగడుచు వగచు చుండగోనాత్రలోన
తలచె స్వర్ణెశె తన లోనం గొంతి
తెలిసి భాష్యముల నదిసుద్రక్షేత్ర నె
మరదాం శ్రీ పచొంది పరబ్రహ్మ రంధ్ర
నధికె దాం రుర్యండ నైతి నధి రుండ నైతి
అట్టిశె స్తంభంబ నెను యుట్టి చక్రంబు
పట్టియుత్ర గారె బలభీరు నసైతి
అదిదినాంబ్రాంగ్య నవ లీల బూని

౬

ఉమసైడ వరంయుస్థైంరులగె చక్రంబు
గరళకంఠుని తోడగల్పించి పొరి
సరసిజగర్భుండు శిరము గోల్పోండె
చలమునుంబలము ను చక్రవైభవము
తలచి గర్వంబునం బలికె తింగారనె
పొంత్రైని బ్రహ్మంబు పోనాడుకొంటి
యుండు శేఖరు మారుయుల్లుగాంచోలు
క్రొంన్నెల ధారు నింగోరి కొల్చినను
మన్నించి చక్రంబు మరి రయునిచ్చె డిని
అనిన శ్రీరాముచే నీరు నుపొంనవుడిగి
దని పింవరంచలవు నెసుధ్బ క్రి బూంని
విప్రోనాపరం రెండా విష్ణుడ చ్చెటనను
విప్రోశ్వరుండ నుచు విభు నిం బ్రతిష్ఠించి
పొంవించి కొల్చుచుపొం రుకె ప్పులడు
శెవించి తపము ధ్రికంజెంయుచునేందు
శ్రీ నాంధుడ నంయుంబు శ్రీగంగ లోన
దానసుమష్క రాస్నానంబు చేసి
పరగ భస్మ స్నానం భస్మ త్రిపుండ్ర
మరుహారదురి యుసర్వాంగ భస్మమును
పెక్కు రుద్రాక్షలు పెంపారు జడలు ౧౦
నెక్కొన ధరియించి నిటలాక్షు బోలి
వరలింగ మూర్తి రామాపరం సాసనము
సరిచాంద్రమ శ్లోకమూంచ మనంబులాసంగి
నిరుపమ శ్రీరుద్ర నీలరుద్ర ముల
శ్రీరత రుద్రంబులందగు సంక్రములను

చాలబంచాంవృతసంయుక్తముగను
శ్రీలింగంబునకభిషేకంబుచేసి
దివ్యాంబరంబులుదివ్యగంధములు
దివ్యభూషణములుదివ్యమాల్యములు
శుభమంత్రసహితంబిసొభిల్లమరియు
అభినవదివ్యసహస్రనామముల
ప్రమతోనెడంబూజించినామనామములని
శ్రీమహాదేవనిజూజింతించియుక్తి
మొదలనోంకారంబుతుదినమస్కార
ముదిదప్పకుండదానధర్మంబులుకలుగను
శాస్త్రోక్తనామంబునైశాస్త్రోక్తపద్ధ
మర్పించుశుభకీర్తినమరవిష్ణుండు
వెయ్యినామంబులువెయ్యిపద్మముల
శాయ్యనశ్రీకంఠునెనరబూజించు
బలడాంగ్రళుదయ్యుదాభూపియుంచునట్లు
అనిరాంగ్రనాంమంబులవివరముల్లవినివారె

సహస్రనామంబు

ఓం అస్య శ్రీ రుద్రనామ సహస్ర స్తోత్ర మంత్రస్య
అనుష్టుప్ఛందః
విష్ణురుషిః శ్రీ రుద్రో దేవతా మమసకలపాప
క్షయార్థే వినియోగః। శ్రీసదాశివప్రీత్యర్థం శ్రీ
రుద్రనామసహస్రస్తోత్రమంత్రజపం కరిష్యే

శ్రీ విష్ణురువాచ

ఓం భవః శర్వవరోరుద్రః పుష్కరః పుష్పలోచనః
అగ్రగణ్యస్సదాచారస్సర్వశ్శంభుర్మహేశ్వరః

యీశ్వరః స్థాణురీశానః సహస్రాక్షసహస్రపాత్
వరీయాన్వరదోవంద్యశ్శంకరః పరమేశ్వరః
గంగాధరశ్శూలధరః పరార్థైకప్రయోజనః
సర్వజ్ఞస్సర్వదేవాదిగిరిధన్వాజటాధరః
చంద్రాపీడచంద్రమౌళిర్విద్వాన్ విశ్వామరేశ్వరః
వేదాంతసారసందోహః కపాలీ నీలలోహితః
ధ్యానాధారోపరిచ్ఛేద్యోగౌరిభర్తాగణేశ్వరః
అష్టమూర్తిర్విశ్వమూర్తిస్త్రివర్గస్సర్గసాధనః
జ్ఞానగమ్యోదృఢప్రజ్ఞోదేవదేవస్త్రిలోచనః
వామదేవమహాదేవోపాండుః పరివృఢోదృఢః
విశ్వరూపోవిరూపాక్షోవాగీశః శుచిరంతరః
సర్వప్రణయసంవాదీవృషాంకోవృషవాహనః
యీశః పినాకీఖట్వాంగీచిత్రవేషశ్చిరంతనః
తమోహరోమహాయోగీగోప్తాబ్రహ్మాండహృజ్జటీ
కాలకాలఃకృత్తివాసాఃసుభగఃప్రణవాత్మకః
ఉన్నధ్రః పురుషోజుష్యోదుర్వాసాఃపురశాసనః
దివ్యాయుధఃస్కందగురుఃపరమేష్ఠీపరాత్పరః
అనాదిమధ్యనిధనోగిరిశోగిరిబాంధవః
కుబేరబంధుఃశ్రీకంఠోలోకవర్ణోత్తమోమృదుః
సమాధివేద్యఃకోదండీనీలకంఠఃపరశ్వధీ
విశాలాక్షోమృగవ్యాధఃసురేశఃసూర్యతాపనః
ధర్మకర్మాక్షమఃక్షేత్రంభగవాన్భగనేత్రభిత్
ఉగ్రఃపశుపతిస్తార్క్ష్యఃప్రియభక్తఃప్రియంవదః
దాతాదయాకరోదక్షఃకపర్దీకామశాసనః

శ్మశాననిలయస్త్రిష్ఠస్థానస్థో మహేశ్వరః
లోకనాథాఖ్యాంతపతిర్మహానాథో మహేశోషధిః
గోత్రరం గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః
నీతిస్సునీతిశ్శుద్ధాత్మా సోమస్సోమరతస్సుఖీ
సోమపోఽమృతపస్సౌమ్యో మహాతేజా మహాద్యుతిః
అచింత్యశక్తిర్లోకసంభావ్యో ధ్యానవాన్వనః
లోకకారో వేదకారః సూత్రకారః సనాతనః
మహర్షిః కపిలాచార్యో విశ్వదీప్తిస్త్రిలోచనః
పినాకపాణిర్భూదేవః స్వస్తిదః స్వస్తికృత్సదా ౧౧
త్రిధామా సౌభగః శర్వః సర్వజ్ఞః సర్వగోచరః
బ్రహ్మధృగ్విశ్వసృక్స్వర్గః కర్ణికారప్రియః కవిః
శాఖో విశాఖో గోశాఖః శివో భిషగనుత్తమః
గంగాప్లవోదకో భవ్యః పుష్కలః స్థపతిః స్థిరః
విజితాత్మా విధేయాత్మా భూతవాహనసారథిః
సుగుణో గణకారశ్చ సుకీర్తిః కీర్తివర్ధనః
కామదేవః కామపాలో భస్మోద్ధూలితవిగ్రహః
భస్మప్రియో భస్మశాయీ కామీ కాంతః కృతాగమః
సమావర్తోఽనివృత్తాత్మా ధర్మపుంజః సదాశివః
అకల్మషశ్చతుర్బాహుర్దురావాసో దురాసదః
దుర్లభో దుర్గమో దుర్గః సర్వాయుధవిశారదః
అధ్యాత్మయోగనిలయః సుతంతుస్తంతువర్ధనః
శుభాంగో లోకసారంగో జగదీశో జనార్దనః
భస్మశుద్ధికరో మేరురోజస్వీ శుద్ధవిగ్రహః
హిరణ్యరేతాస్తరణిర్మరీచిర్మహిమాలయః
మహాహ్రదో మహాగర్తః సిద్ధవృందారవందితః

వ్యాఘ్రచర్మాంబరో వ్యాళీ మహాభూతో మహానిధిః
అమృతాంశోఽమృతవపుః పాంచజన్యః ప్రభంజనః
పంచవింశతితత్త్వస్థః పారిజాతః పరావరః
సులభః సువ్రతః శూరో వాఙ్మయైకనిధిర్నిధిః
వర్ణాశ్రమగురుర్వర్ణీ శత్రుజిచ్ఛత్రుతాపనః
ఆశ్రమః క్షపణః క్షామో జ్ఞానవానచలేశ్వరః
ప్రమాణభూతో దుర్జ్ఞేయః సుపర్ణో వాయువాహనః
ధనుర్ధరో ధనుర్వేదో గుణరాశిర్గుణాకరః
అనంతదృష్టిరానందో దండో దమయితా దమః
అభివాద్యో మహాచార్యో విశ్వకర్మా విశారదః
వీతరాగో వినీతాత్మా తపస్వీ భూతభావనః
ఉన్మత్తవేషః ప్రచ్ఛన్నో జితకామోఽజితప్రియః
కల్యాణప్రకృతిః కల్పః సర్వలోకప్రజాపతిః
తపస్వీ తారకో ధీమాన్ప్రధానప్రభురవ్యయః
లోకపాలోఽంతర్హితాత్మా కల్పాదిః కమలేక్షణః
వేదశాస్త్రార్థతత్త్వజ్ఞో నియమో నియమాశ్రయః
చంద్రః సూర్యః శనిః కేతుర్విరామో విద్రుమచ్ఛవిః
భక్తిగమ్యః పరం బ్రహ్మ మృగబాణార్పణోఽనఘః
అద్రిరద్ర్యాలయః కాంతః పరమాత్మా జగద్గురుః
సర్వకర్మాలయస్తుష్టో మంగల్యో మంగలావృతః
మహాతపా దీర్ఘతపాః స్థవిష్ఠః స్థవిరో ధ్రువః
అహః సంవత్సరో వ్యాప్తిః ప్రమాణం పరమం తపః
సంవత్సరకరో మంత్రః ప్రత్యయః సర్వదర్శనః

వీరమాంపాంక్త్రైరాం చారసం(శ)హాం ౬

అఖసన్త్రైస్వరః సిద్ధో వమవారేశాం వమవాశ బలః
గౌరాంగిగౌరాంగాస్త్రీ వమవారేదేవశిద్ధిసర్వాధిరజ్జ్ఞుః
వసువసువమనాంసత్య్రసర్వ్య్ంపవాంరోవారి
అమృతః శాంత్రైతః శాంతో చాంకారాంస(ప్ర)తాంపవాంః
న వమండలోధరోధ్రిస్త్రై వేదాంగో వేదవిద్విత్సనిః
(శ్రీ)జిష్ణుం భస్మజ్ఞనంభో నాత్రాలోశనే(త్రా)దురాంస్పదః
అతీం(ద్రి)యాం ఖవరేశాం యాంసవార్వాంచ చతుష్పదః
కాలయాంగిమవరేనాధ్యాంమవేరతన్ని వేరోమవరబల
మవరే బుద్ధిమర్వరేవేరూర్త్రభూంతచారిప్రరంథరః
నిశాంచర(ప్ర)తచారిమవరేశతైనమవరేదత్త్రతి
అనదిర్వన్త్ర్రవస(శ్రీ)వాంక్సర్వ్రవంశ్వామితోగతిః
బహుయుక్త్రతోబహుమాంతనిరుతాంత్సానిభోధ్ప్రవః
తేజసైంభోదత్యతిథరేలాంనతాననః సత్త్రాంసనః ౧౨
స్తోత్ర్య(ప్రి)యాంస్తోత్ర్యహాంత్ర్యః(ప్ర)కాంశాంత్ర(ప్ర)తాంపనః
శుద్ధసాన్నిష్టాం(శ్ర)రోమం(త్ర)సం(గ్రా)మః శారదప్లవః
యుగాదియోత్స్యగాంపతోంగంభీరోశ్రీషవాంవాంనః
యుష్టోవిశిష్టశిష్టేష్టశరభః శాంరధ్రోధసః
అపాంన్నిధిరధిష్ఠానాం విజయాంజయరాంలవితే
(ప్ర)తిష్ఠిత(ప్ర)మాంకాజ్ఞాపాంరశ్య్రోరవభోహాంర
విమలాంచనః సప్తరగతోవిద్యాపోవిశ్వంధం(శ్రీ)యః
చాలరాంపబలాంన్నా(శ్రా)దివిశతాంగవంనేలాంగుహాః
సర్వకాంపాంరతో సర్వాంగసర్వ్రబంధవిమోచనః
ప్రపన్నాంయాంన్యవసాన్తినస్త్రనశ్రీజగదాంధిపః
దుందుభోలవితోవిశ్వపరంతాంత్వనిసంస్థిత

౬

వీరశ్వరో వీరభ(ద్రా)వేరాంసనవిధివిధిః x పాతం. A
మఖవాంగ్కాంశికోగోవమంగవిరాం మః సర్వసంధనః
లలాంటం(స్తో)విక్షోదేవరే సాంరసంసాంరచ(క్ర)వర్తితే

ఉ౯ ప్రతులు

A వీరభద్రామనోక్తస్తాత్త(పా)నందాం నదీధరః
అజ్ఞాధ్యారక్ర్రీశూలాంలాంకాశిపివిష్టశ్ళపాల్రియః
వాలఖిల్యొరుతరభాగస్థితాగాంశువృధిరః స్థగః
అచిరాంపస్పుచరణాస్పు(బ్ర)హ్మాణ్యస్పుదాంపతిః
మఖవాంగ్కాంశికోగోవమాంగవిరాంమసర్వసాధనః
ఇత్యాది - - - - - - - - - -
B తపంపత్ర్వవిధకాంతారో విఘ్నాంతిభూర్గతిఘ్నాంషగాః
రుబింరూ(ప్రా)హ్మణవర్ధిగిష్ణుం జన్మవృత్యుజరాంతిగః
యుజ్ఞపతిర్యజ్ఞయజ్ఞాంతావేలాంప్రవిత్రమః
మహేం(ద్రా)దులర్భస్సేనాంయజ్ఞాంగాయజ్ఞవాహనః
పంచబ్రహ్మసముత్పత్తిక్షేత్రశో విమలోదయః ఇ
త్యాది-

విశిష్టః శిష్టపాత్రాంసుభక్తమాంఖఎవం(ల)మః
(ప్ర)కావసత్త్రీధాంచారోమవరాంయాంమవోధనః
జన్మాదిపోమవరేదేవోసరోలాంగపసాంరథి x పాతం B
పంచబ్రహ్మసముత్పత్తి మృత్యుతిర్విశ్వశోవిమలోదయః
ఆత్మయోనిరనాద్యంతషడంతః సర్వలోకధృక్
గాంయ(త్రీ)వల్లభ(ప్రాం)శువిష్ణుదాంసః(ప్ర)భాంకరః
శిశుగిరిరతః సాం(మ్రా)జ్యసుశేణసురశత్రుహా

శ్రీరమాంపాంత్రేరాం చారసం(గ)హం ౬

అజసర్వైస్వరః సిద్ధో మహాశేశాం మహాబలః
గౌరాంగి గౌరాంగార్ధో మహాదేవ శ్రద్ధసర్వధిరజ్ఞజః

అపాంన్నిధిరద్విష్టనేరాం విభాగౌంజుగౌరాంలవితే
(ప్ర)తిష్ఠిత(ప్ర)మాం కాజ్ఞాపాంర శ్యోగవభోహాంరి
విమలాంచనః సర్పరగణో విద్యోషో విక్రుధాం(శ)యః
పాంలరలాంపబలాంన్నాధివిరతాంగవంనైలాంగుణాః
నరకాంతాంర కోరతర్పసర్వబంధవిమోచనః
స్వవసాంగౌరాంవర్వ వస్త్రానష్టాం నష్టాః జగదాంధిపః
ధుందుభోలవితో విశ్వపరంతాం త్మని సంస్థిత

౬

శివశ్వరో శరభ(ద్ర)వేరాం సనవిధి విధిః × పాంతం A
మఖవాంగ్ కాంశకోగోమలాంగ్ విరాం మః సర్వసాంధనః
లలాంటాం(క్షో)విశ్వో దేవశో సాంరసం సాంరచ(క్రా) కృతే
అమోలాంఖదండమధ్యస్తోవాంరితాం(బ) వ్యావచర్నః
పరమాంధర్మః పరమపదః శంభరో వర్వ(షు) శోనలః
రుచివర్ర రుచివర్ణంధైర్యవాంచస్తుతిరవాంపర్తః
రవివిర్లలో చనసందరా(సు)తై వస్త్రతో జ్వలనః
యుక్తో రున్నతో కోర్తేష్టసాంనురాంగ(ష్ప)రంభుయః
స్త్రీలాంసవాంసరక్షావిసవితాంరవిలోచనః
విశ్వోత్తమోలాంవేత భరాలాం విశ్వో భైరవాంర ధాంరుణాః
నితాంత్ర నిందురలక్ష్మీనాపుణ్య(శ)వకాంతోత్తనః
ధూంర(శ)వాం విశ్వసవేశోధైర్యాంధుష్టస్తానాంశనః
భూతగ్రాంగో దుష్టతినిగ్రహ దుర్గేషార్గ దుష్టవర్భయః
అనాందిభూంభ్రువలక్ష్మీ నిరేటే(తి)దశాంధిపః
విశ్వాంగో వ్యాత్రిశ్వో వాంత్ర్యసువిశో రుచిరాంపతిః
జనకో జనజన్మాది(ప్రీ)తి మాంగ్నో త్రివమాంపర్యయః
వశిష్టః శిష్టపోభాం సుఖ్యేమలాం భీమపరాం(క్ర)మః
(ప్ర)కావనత్త్రేధ్రాంచాంరికే మహారాం గౌరాం మహాధనః
జన్మాదిపోమహాదేవోసరోలాంగవసాంరధి × పాంతం B
~~పంచ్యప్రహ్యస~~ ముక్తోత్తి విశ్వో శోవిమలోదయః
ఆత్మయాంనిరసాంధ్యాంతిమదంతః సర్వలోకధ్వజే
గాంయ(తి)వల్లభ(రా)ంకవిశ్వోదాంసః(ప్ర)చ్ఛాంకరః
శకుకిరతరః సాం(రూ)ప్రేసువేణుసురశత్రువారి

అమెరికాం దుష్టశమనేరం ముక్తిత్రోపికత జ్వరః
స్ఫోరకుం ద్వైత్యాతిరను జ్యోతిరాంత్మ జ్యోతిర చంచలః
పింగళః కపిలః స్పష్టశాం(స్త్ర)ంసే(త)(స్త్ర)యాంత నూం
జ్ఞానిస్యందోమవరే జ్ఞాని వితో శ్రుతిరపష్లవి
భగోం విన శ్రైనాంది త్యో రాంగాంచార్యాదివిస్పృతిః
రుదాం రకేతిః రుద్రాగి సదెల్యాగిసదిస న్య రుః
న(శ్రే)(త) షూలినాం కేశః సార్వభిష్టం మొంషద(శ)రుః
పవి(త్ర) నాంధ్రః పాంచాంరి వుకిచలాండో నభోగతిః
వర్లీత్వాండరిక ముంశిశుః కన్షైతో సిద్ధి షారిపిః
లోంస్తో(గ) వంపతిః శ్రేష్ఠా విశుద్ధః షోడశాం(శ)రుః
అవమఃశత్రురు(క్రో)రస్తుపరుష్యాం తపరక్ష్యాతః
(బ)ంవన్యాగభోఃబృవంధ భోఃధర్మవెంతుదకశాంగముః
జగద్ధితైషుశుభగః కుశలో కుశలాంగముః
పంరక్ష్యవకాంః జ్యోతిష్మర్ణశిప(ద)ః సిద్ధముంపవరి
పంరో రస్తపనాంధ్యే(క్షో)విశ్వాచిమ(త్రో) ధృఢే(ల్లో)రః
(బ)ంవన్యాద్వైలక్ష్యాతిసుధాంవుంచ బృవం జ్యోతిర నుత్తముః
మూంతాంవుకెరి మంతరిశ్రే నభ స్వర్ణన్యాగవరిరక్షే
ప్రలస్ర్యప్రలవరి గస్వ్యధాంతునిర్వపరంశరః
నారంవరః వివిజ్ఞారెూంవిరించి విష్ణు(శ)వాంః
ఆత్మభూంతాంది దివాంది జ్ఞాని వయుంతిః మహిపరిరయశః
లోకచలాండం ముఖి వీగాచ్ఛందచ్ఛం దపరాం(గ) ముః
వ్యాళిశలభ్రి మవర శల్పు కల్పవ(హ)ః శాంధరః
అలంకరిష్ణు రజు రోరొ విష్ణు చి(క) వెలంత్ర కః
అరాంశగణ్ణభ్వపతి పవనః శిఖి సారధిః

అసంస్పష్టతిధిః సుల్లః(ప)మూం ధిపాం రవిం(శ)రుః
విసు(శ)పాశస్వరాంపం(పి)తపిత్రా విశ్వభో జన
జు రోలాం జుంరుంతి నవ నెలం లో విం తాం(శ్రీ)స్వ నలంస్వ పాంతే
వల్ల శ్రీ షదశ్చైన భో రెలం విసు(ప)తిక స్పమి(ప)వరి
నిరాంభ స్తపనెలం మెషుః ప(శ్రీ)ః(ప)రపు రంజుంరుః
సుఖాంసెలుః సుష్టప్రస్వః సుస్భిస్పు చిరాంత్మకః
విసంతోమూంధ వో(శ) ష్ణానభిన్నోద్విజావాంవాంనః
ఆంగిరాంశ్రీగురాం(త)రువి మలోవిశ్వవాంవాంనః
పవనః(ప)రజిష్ణ్ర(శ్రీ)(స్త)యాంవిదెల్పశ్రీవాంశంనః
మనెలం బుద్ధిరవాంంరారశ్రీ(త)జ్ఞాశ్రీ(త)పాంలకః
జుమదత్త్రైజుఃలనిధిః విఃపాంకో విశ్వవెంరకః
అధరోనుత ంరో జ్ఞాయెంజైస్తైని(శ)రుసారలంరుః
శైలోనంతగుఃరుదాఃరెలాంచాంనపాం(ధి)తి రవిందముః
పాంవయుండిజు నరశశ్చి రుసత్యలోక వి(శ్రేష్ఠ)వర్యతే
చతుర్ధ్రే దిఘ్చితుభాఃగః చతురద్భోర్ధ్వర(పి)రుః
అవ్యక్తరమెంధ నవలం వ్యక్తరుః తీర్థనెంతో శవాం(శ)రుః
బవలరుం పోమవరిరుంపః స్వర్గరుంపశ్రీరంచరః
న్యాయరుని పాంఃపాం కోన్యోరెలాంనాక్యరుగవెల్పానిరంజనః
సహాం(స)ముంధాంఃదవెర(ధ)ః సత్య శత్ర(ప)భంజనః
వయుండో విరుంపో విశ్వ తో దండదాంతో గుణాం త్రిరః
పింగశ(క్రో)దవాంరచ్ఛ(క్ష్మీ)నిల(శ్రీ)వోనిరాంవురుః
సవ(స)చాంవయుస్సైశః శరంత్వస్సర్గలోకశ్రే
పద్మిసనః పరంజ్యోతి పరాంపరభల(ప)దః
పద్మగభోఃమవరిగ భోఃవిశ్వగభోఃవిచ(క్ష)ణః

పరాపరజ్ఞః పరదేవపరేశస్సువవార్ష్ణేనః
దెవాంసురగురుర్దెవో దెవాంసురనమస్కృతః
దెవాంసురమహామాత్రో దెవాంసురమహా(శ్ర)యః
దెవాధిదెవో దెవర్షిః దెవాంసురవర(ప్ర)దః
దెవాంసురేశ్వరో విశ్వో దెవాంసురమహేశ్వరః
సర్వదెవమయో చింత్యో దెవతాత్మాత్మసంభవః
ఉద్భిన్నివిక్రమో వైద్యో (ప్ర)దెవశింవైద్యదివాంకరః
విభూందాం(గ్ర)వరశ్రేష్ఠః సర్వదెవోత్తమోత్తమః
శివధ్యానరత(శ్రీ)మాన్ శిఖిః(శ్రీ)పర్వత(ప్రి)యః
వ(జ్ర)హస్తో విష్కంభి నరశింహ్మనిపాతనః
(బ్ర)హ్మచారి లోకచారి ధర్మచారి ధనాధిపః
నందినందీశ్వరో నగ్నవ్ర(త)ధరతః శుచి
లింగాధ్యక్షః సురాధ్యక్షో యుగాధ్యక్షో యుగావహః
స్వవశః సవశః స్వర్గః స్వరః స్వరమయస్వరః
బీజాధ్యక్షో బీజకర్తా ధర్మకృద్ధర్మవర్ధనః
యమాల(ప)స్తితికేశాన సర్వభూతహితే శివః
అల(క్రి)యాం వెదకర్తారం చెతుర(ప్ర)స్తితిమాంత్రితః
లోకోత్తరస్ఫుటాలోకా(త్ర్యం)బకం భక్తవత్సలః
అంధకారి మఖధ్వంసి విష్ణుకంధరపాదురః
వీతదోషా(క్ష)యగుణో దక్షారి పూషదంతభిత్
ధూర్జటిః ఖండపరశుస్సకలో నిష్కళో నఘః
ఆధారస్సకలాధారః పాండురంగో మృడో నటః
పూర్ణః పూరయితా పుణ్యః సుకుమారః సులోచనః
సామగాన(ప్రి)యాకారః పుణ్యకీర్తిర్నిరామయః
మనోజవస్తీర్థకరో జటిలో జీవితేశ్వరః

జీవితాంతకరోనంతవసురేతా వర(ప్ర)దః
సద్గతిః సత్కృతిః శాంతః కాలకంఠః కళాధరః
మానివిమలకీర్తిర్విశాలసద్ధర్మాతిసత్పరాయణః
చం(ద్ర)సంజీవనశాస్తా లోకగూఢోమరాధిపః
లోకబంధుర్లోకనాథః కృతజ్ఞః కీర్తిభూషణః
అనపాయో(క్ష)రః కాంతః సర్వశ(స్త్ర)భృతాంవరః ౨౧౪
తేజోమయో ద్యుతిమయో ధృతిమాన్ యో(గ్ర)ణీరణుః
శుచిస్మిత(ప్ర)సన్నాత్మా దుర్జయో దురతి(క్ర)మః
జ్యోతిర్మయో నిరాకారో జగన్నాథో జలేశ్వరః
తుంబివీణో మహాకాయో విశోకశ్శోకనాశనః
(త్రి)లోక(త్రి)లోకాత్మా శుద్ధశ్శుద్ధిశవాంసనః
అవ్యక్తలక్షణో దేవో వ్యక్తావ్యక్తో విశాంపతిః
వరశీలో వరగుణో గరాంగత్యో మనోమయః
(బ్ర)హ్మా విష్ణు(ప్ర)జాపాలో హంసో హంసగతిర్వయః
వెధా విధాతా ధాతా చ (స్ర)ష్టా హంతా చతుర్ముఖః
కైలాసశిఖరావాసీ సర్వావాసీ సతాంగతిః
హిరణ్యగర్భో ద్రుహిణః పురుషః (ప్రాం)న్నః పితా
భూతాలయో భూతపతిర్భూతిదో భువనేశ్వరః
సంయోగీ యోగవి(ద్బ్ర)హ్మా (బ్ర)హ్మణ్యో (బ్రా)హ్మణ(ప్రి)యః
దేవ(ప్రి)యో దేవనాథో దేవజ్ఞో దేవచింతకః
విషమా(క్షో) విశాలా(క్షో) వృషదో (వృ)షవర్ధనః
నిర్మమో నిరహంకారో నిర్మోహో నిరుప(ద్ర)వః
దర్పహా దర్పదో దృప్తః సర్వర్తుపరివర్తకః
సప్తజిహ్వస్సహ(స్రా)ర్చిస్స్నిగ్ధః (ప్ర)కృతిద(క్షి)ణః
భూతభవ్యభవన్నాథః (ప్ర)భవో (భ్రాం)తినాశనః

అర్ధాంగ నర్ధాంగ మహారాణాం శ్రీపరాంద్ర్యర్కక్ష్య పండితః
సరాంలు కృత్రేతాం నంధ్రా నివార్య్ట జ్రోవార్ష్య జవర్ధనః
సత్త్రైవాంక్ష్ణసాంత్రైర సత్ర్యరితక స్వ్రాంభక్ష్య తాంగమః
ఆరంపితో ఘటాగ్ర వింత్రైరాంతృత్రైరర్యత్రైతి
సుద్రతసృషలు క్ష సూంత్ర్య సురాంధోధ్రైశాంనలః
స్కంధ స్కంధధరో ధుర్య ప్రకటస్త్రీతివర్ధనః
శరాం జితసర్వ్రైసవైరివిదగ్ధః సర్వ్రైవాంవాంనః
ఆర్త్రైతస్త్రైకృతస్వార్థ్యస్త్రైం బ్రాంవర్షివయాంతీయశోధనః
వీరాంవాంశ్రేంగ ధర్మ జృద్ధేర్యాం బలాంవాంనీరసాంయుతః
శ్రీతి ప్రశాంశశ్రేతిమాంక్ష నేరబంధుర నేరర్యత్రై
శ్రీవల్లభః శివాంరంభ్రైరాంత భేద ష్ష మంజనః
భూంయశో భూంషణో భూంరి భూంతి ద్యోధిష్ట్రితవాహనః
అరాంయాంభూంతరాంయుష్ణ రాంలజ్ఞానిశాంవఫుః
సత్య వ్రతాంమహాత్రైరి యబ్బానాంతిపరాంయణః
పరాంర్థవృత్తి వర్తధోవివక్త్ర శ్రుతిసాంగరః
అనివిరంశ్యో ఘటాగ్రవింనిరలంకారవారి
స్త్రైభాంవభ్రేమధ్యస్రైత్రౌశర్త్రైభృత్వా విష్ణునాంశనః
శిఖండి నవచి ఖాంవి జటవయుండే వరలం దరీ
మెషురీ వర్తవాంస్త్ర బ్రహ్మాంయుంపంసాంర సాంరధిః
ఆవ్యత్వ్య సవర్ణవ్యుత్త్య ప్త్యతెజోరాంశిమహామతి
అసంఖ్యేయాం ప్రమెంయాంత్మా విద్యాంర్ణవాంర్యశోవిదుః
త్రైదార్థ్య వేదాంర్థ విద్వా ప్రాసర్వ్యచంకో మునీశ్వరః
అనుత్తమెరాంధురాంధవాంమధురప్రియదర్శనః
సురెంద్రశరణాస్పద శబ్ద బ్రహ్మ సతాంగతిం
రాంలభృత్ రాంలరాంశికాంకీర్తి తవాంసుకి

మహాంప్త్రైసింమహావీరభీతార్ణనిష్ఠశాంతో వి స్వాంఖలః
ధ్యమహిస్వరణార్ణస్వః శుద్ధి ధీః శుద్ధిసాంధనః
నిశ్రితః సంభృతః శిల్పి వ్యర్యజోరస్సామహావీర భుజః
యశోదేవాంతి నిర్వాంతంత్రో నరోనాంరాంయణప్రియః
నివేదశరన్త్రపంచాంత్మా నిర్వర్ణ గ్రహ వ్యగ్రనాంశనః
సత్యస్రవ ప్రియసర్వాత్మాం వాస్త్రమయాంతీర్ణనాంగుణః
నరవధ్యవధోపాంయాంధర్మ్య రాంశిరశ్వత్తమః
ప్రశాంతబుద్ధిరక్షుద్ర ... పారని త్యసుందరః
శైంరెర్యార్ణ గ్రస్తి ప్త్రైదుంరాంర్ణయనాంకల్పః వాంత్రైరపతిః
పరమాంర్థ గురు వక్ష్యసుచరిత వత్సలః
రసం రసజ్ఞాసాంరజ్ఞ సత్త్వ తత్త్వ వలంబనః
అనియుష్టు రుద్రసహాంసనాంమములు ౧౧౩
ప్రావర్త్యాంత్రైమలగనంత్ర్యవయున
నమస్కారవెయునరనెంక్ష్ణ నాంమముల
చెక్కుర్త్రనసబమపిం చుచునసబలాశినుండు
మలపాంరుదిత్వనాంమములువెయ్యుంటు
వెలయుచిష్టంబులువెయ్యిబూంజించి
వెసధూంపదీపనైవేద్యఫలములు
లెసగదాంంబూంలందువెల్లనర్పించి
నివలింగములనిలుంబదశ్రీగాములుందిరిగి
భువించూంగంబడినెరవైపాంసంగతీర్చించి
బరవెలశల నాంత్మలోచాంయుంనిలింపి
సరిపెనిశ్రీపదంద్రైరి బిపి యుంస్తాసుమ
నిత్యంబునిభంగినేంమంబుతోడ
నత్యంతమగుభక్తినభవుంగాల్చగను
బలజాత్రైనరులెంచ్చి సత్యేశ్వరుండు

తెలివి గాధృఢ భక్తి తెలియనూ పొంచి
కలుంటు వనుకనాడు గూర్చినయట్టి
పాటింప దగు వెయ్యి పద్యంబులందు
తెక్కుకుల పైకపు ధ్యేల వెమండ జేశే
నర్తడ నెన్నిన నందు తెకుస్త
వెండియు నెకప్రశ్నల వెతకి తెప్పించి
నిండు నట్లు గఠ గూర్చిన కిర జోదరుండు
గణుతింప వెండియు గడమైన దెచ్చి
గణుతింప నందులో గడ మవ్వే చోనిట్లు
పలువారు గడమైన ఠబులు మారు గూర్చి
పలువారు రెను నిన్ని నంబరిశ్రాంతి గాంక
రెయు కడుగ దమైన యుక్తిం ఠబింతించి
అక్రదవ్రత భంగ మయ్యె భోంమ్మను చు
తొడరి చిత్ర ములోన దు ఖంబు నెంది
కడు భాధ్య మందు చు గమలాక్షుడనియె
యిది రాము యుతాప్ర తమిరా నిరబి ములు
తొదలే కపలు మారు గూర్చి యున్నను
యున్న కకొర పద్మలయంత్రై నకెకే
అన్నిరబి ములు మాయు వాంచున్న దిట్లు
యింత గాలంబు నుయ్యామ వ్రతము
కొంత్తైన యం నడు కెురత గాయుండ
బులిపితి నిక నెండు సాధింప రాదు
వరుస నింత లు సాంక వ్రత భంగ మయ్యె
పట్టున వ్రత ములు భంగంబులైన
అట్టిదోష ములెన్న నల విగాదండ్రు
తొడరిన వ్రత భంగ దోషంబు సాంకు

యుడపకసిద్ధించె నె మి శెంకుదుల
గరళకంఠుని మాయు గాంచొలు నెప్పు
గాంకల అరవింద ముల యందు కరిగి నె నేడు
త్రైకొన్న వ్రత ములుకడ చెరనికి
ప్రాకటంబుగ జెరు చు వ్రత ము రు ద్రువకల
తలకొని చెశె డు ధర్మవర్తనులు
కలంబి విపృంబులు గాజె యము చుండు
యెట్టు విపృంబులు యెట్టు పదలు
నెట్టు భేదం బులు నిట్టు దుఃఖములు
యెట్టెట్టు విధములు ముట్టు వచ్చెనను
దట్టించి మరి యెుండుదలపక భక్తి
చిదరక భావంబు వదలక మెనను
గదలక ధైర్యంబు కలిగి సద్భక్తి
లం మవెంశ్రీ రు ప్రాంబుల విడక్షుని రు
యుం మ వెంశ్రీ రు మాయు శెట్టుల బెదర
తలంపను ప్రాణంబు తన శరీరము నను
కలిగి నసత్యంబు గలుగు టుంగాందె
కుటిల భావంబు నంకొల చెడు చాంవ్రి
నతున కుమెచ్చు నెనారంగకంకరుడు
భక్తి యెవిభవంబు భక్తి యే కీర్తి
భక్తి యెమెంత్రంబు భక్తి యు కుల ములు
కరమెుప్పుధ్యేద భక్తి గలిగిన వాలు
పరమెనురుకురు బలమెుందు టెంతి
ఘుట్టు గాం భక్తులు జై పట్టు వెళిను
యిట్టు వికల్పంబు లెన్నియు నెన్నడెశి
అందంద భారంబులరయనే శ్రీరుండు

యుండు నుపెంతెంపు విధి బుద్ధి గాదు
వనజంబుకై యింత వగవనేటికి
వనజంబు సరిపోల్ప వచ్చునే నేత్రంబు
కమలంబు మొకవెయ్యి గడమ గాకుండ ౨౬
కమలంబు నా నేత్ర కమలమర్పింతు
ననుచు బ్రహ్మంబున నంబుజోదరుడు
తన నేత్రమొక్కటి దా బెల్లగించి
ఓ సదాశివమూర్తి యో లింగమూర్తి
పాశుపాకారమూర్తి యోదివ్యమూర్తి
ఆనందమూర్తి నీకర్పించు నట్టి
యీ నీరజంబులు యిట్టి వెయ్యింటికి
కొదవపుష్పము నరుంగడమగాకుండ
కడు నెపుష్పరండు నంగల్గునానేత్ర
పద్మంబు గాంవిప్పంచు భక్తి నర్పించి
పద్మంబులాకవెయ్యి పరిపూర్తి చేసి
పూజించునంతలో భువనవల్లభుండు
రంజిల్ల విందుడు శ్రీరాజపూజితుండు
శైలంబ నాథుండు కరుణాసాగరుండు
కాలాగ్ని నేత్రుండు కాలకంధరుండు
శతకోటి భానుస్ఫుర సంకాశమును
అతులిత సోమసూర్యాగ్ని నేత్రములు
జరపద్మములందు జలజావక్త్రుని యున
సరసిజ వపుష్పుడు సంధిల్లియుండి
శ్రుతులెల్లనరుదైన శ్రీపాదములను
మితిలేని పంకజముల మించి రూఢిగను
దివ్యాంబరంబులు దివ్యమాల్యములు

దివ్యభూషణములు దివ్యగంధములు
తెరగొప్ప ధరియించి దివ్యతేజమున
వరదుడై వృషభేంద్ర వాహనంబునను
పార్వతీనాథుండు భక్తవత్సలుండు
పార్వతిసహితుడై ప్రత్యక్షమయినను
నిలచిన పంకరుహించిన శరజోదరుడు
సలలితంబుగను ఫణి సాష్టాంగమయినను
కరమర్థితో వైష్ణగరములు వెలసి గడి
పరమస్తోత్రంబు నిట్లు పఠింపదొరగె ద్వి

స్తోత్రము
విష్ణురువాచ

ప్రసిద్ధ భగవన్ మహర్షి మహాకారుణ్యతాంత్మనే
త్రియంవిస్తృత చిత్రాయ నిర్విద్యాయాం ల్ప చక్రిణే
ప్రసిద్ధ జన్మ మరణాం జరాపోహారకార్తి సంకటే
ఆగాంధభవ సిద్ధామెపరిత స్వమహేశ్వరః
కాంగద్వైష మదక్రోధ లోభ మోహం మమాగ్రహాః
ప్రసిద్ధ మెన్నో పంతస్య సర్వసర్వేశ్వరాహమలః
ప్రసిద్ధాద్వాంత విద్యాదిచింతాం చాచిత్రశంకరః
త్రిరుద్రాం ద్యుత్ప్రాంతాసు సుప్రతిత్యపితాంగ జః
ప్రసిద్ధసితసంసిత్ర భశి తాం లిప్త విగ్రహః
సుశితాంగాం శితగ్రీవ సుశితాన్ప్రాగతి ప్రియః
ప్రశిఖంచాలతాం లింగి తాం భిష్ట సుర భిరువరః
అంచాంతరమహాక్రాంతి వేష్టాం భూషణాభూషితః
ప్రసిద్ధ పెమహారాల కాలకోమల కంధరః
అతిజనప్రియాలీల మాం యీ రూలం చిత విగ్రహః

శ్రీరమాపతిస్తోత్రం చాంతసంగ్రహం ౬

ప్రసిద్ధపింగదీర్ఘజటాజూటవిన్యస్తపక్షము
లింగాంగస్థాంగభృంగరుబిష్టమంగళాన్వితయమాధవః
ప్రసిద్ధాంబాంనితంబాబ్జప్రభాదరీరన్యాంస్థరః
గంగాంభూంషణావంశ్యార్థకఖండమండితవసుస్రతః
ప్రసిద్ధయోగిధ్యానయాంధ్యజ్ఞానరూపసదాశివః
మహారమహేశమహాంయాంవింస్నవరదేవాంమహేస్త్రేరః
నమస్తేనీలసుందర్యవితేజసభవనేస్త్రేరః
బ్రహ్మాదిదేవసంగీతఃప్రకృతిఃప్రకారచిత్
తలకారదిత్యసంశంసరీరుణాంరరశంకరః
నరకాంతవరాంచిత్రంమరిశాంతిఃవినాశనః
పరమేస్త్రేరిపదాబ్జ(స్త్రే)పరశరసనఫణిరుచ
నమస్తేనారనాంధాంయదేవగర్భాయవేధసే
సంధ్యావిష్ణుంరూంధిరవయబ్రహ్మాగర్భాయమన్యవే
సుబ్రహ్మణ్యాయశిధివనమస్తేత్రిగుణాత్మకః ౧౧
శైలాంతనాంధాంయశాంలాంయస్పష్టసంచార్యరక్షాంతకే
సువర్ణవిశుద్ధాంయక్లిష్టాంయాంమిత్రతేజసే
నమశ్శివాంయరుద్రాయనీలకంఠాయశూలాయకే
దిగంబరాయసాంబాయశ్రీయంబరాయాంధిక్రోధే
నమోవాంవాంయఘోరారాంయసద్యోయప్రకృతాంయచ
యంశాంనాంయశాంతాంయశాంత్యాతాంయాంతిశాంతకే
భక్తార్థదేవదినేభక్తిభక్తిదాంయాంధివేదినే
వేదవిద్యాధ్యవిద్యాయధరాంమాంయాంవినాదినే
మంగళార్థాంయనేనిత్యంమంగళాయదిశాంతినే
నిరంతరాష్ట్రనమస్తుభ్యంమంగళశ్రేష్ఠంపతయేనమః
ధర్మాయభక్తావర్మాయసర్వకర్మైకసాక్షిణే
నమస్తేనరసింహాయనరరాంతనరస్త్రేరరే

౬

పంచపంచతనిష్ఠాంచిత్రచరాంచరతంచరారి
ఖేచరాంచారరపాంతాంధరాంబాంరాంపవారిణే
సర్వదిక్పాలయవిశిష్టాయసర్వాభీష్టరరక్షణే
సర్వసారనమస్తేసుస్థిరసదాశివ
సర్వాధారమహారయోంగిసుగ్రీవగణప్రియపుష్టితః
యోంగాంధాంరనిరంధారధరాంధరనమోంస్తుతే
అనాంధాంయవినాంధాంయనంధాంనాంధాంయశాలినే
నమోస్తురంధనాంధాంయనమోనాంధాంయశంభవే
నమస్తేబ్రహ్మరూపాంయవిష్ణునేత్రాయశివే
సురక్షధరాంయరుద్రాయరక్షణేపరమచేతసే
సుచక్షుర్జ్ఞానపూరాంయవరదాయంధివియంత్రధయ
నమస్తేభూతపంచాంయశాంతాంయవిషరోంధవే
నమస్తేలోకపాలాంయగంధకళ్యాయమండినే
నమస్తేదండదండాయశక్తిశూలధరాంగినే
నిమగ్నేషరిపాలాంయమాంయాంశిష్టాంయమాంయినే
మహేంద్రాంయమహాంతవిశ్వేనాంధాంయవిష్ణవే
సర్వాభిరాంయశర్వాయసర్వయాంపూర్తవియంత్రధయే
నమస్తుభ్యంనమస్తుభ్యంనమస్తుభ్యంసదాశివః
యదిజ్ఞానాంత్యంతంసర్వంత్వన్ముఖమశంకరః
మాంభూండేవవితఃపశ్చిదపాంనాంరక్తంమనం
తత్సాంధాంస్నాంసంనసర్వావస్థాసుపర్వదాం
చరణాంబుజాయనమస్తేస్తుమనోవాంవాంజ్ఞానజన్మనే
నరకార్తిరాంరక్షణంకురువేళశరణార్థినః
అజ్ఞానాంనశ్చవాదేవజ్ఞానతోజ్ఞానితాంపితాః

యుత్పత్తింమునసాంబశర్మకాంచియుయవాం శివా
భక్తాగ్రణితివరం విశ్వేసుప్రసన్నవచస్సుపాం
తత్పరత్వమమువిశ్వేశ్వరమున్నియాం వర్త్తాంవర్త్తితం
ఆనయుట్లు(శ్రీ)విష్ణుడంచిరాంపతిని
వినుతులుబ్జేశనవిభుడుదాంమెచ్చి
(ప్రి)యమెయందివాంధిగంభీరవాంక్యములు
నయమునబలిరే(శ్రీ)నాంగరాంగనుండు
మధుమైరినేర్చిన స్తుతిచెశినట్లు
సదమలభక్తిరిక్తిసంస్తు(తి)యునటు
యంతయుసంతోషమునగనాంమునము
చింతింపదెలనిచేశినయట్లు
అపరాధసహ(స్ర)మ్మైనగాంచితిని
అపరాధుడవిగాంచి ఆయతులభక్తుడవై
చేతానిభక్తులునేయు(దొ)రాముల
నైతానిచాంచినఫలమువోడైవంబు
గానదొరాంమయల్లగాంచితినేను
నేనిటశక్తినేనినేర్చిగవించి
చింతాంబుమెరశియాంవాంతోంచెయుటను
యుంకించచ(రి)వెంనిట్లుగ్గెరాంటు
గవంబుగారగాంధుగాం నలశమల
గవింబువాంరిశిగలుగుదోషములు
మెరశిగవించినదెనెల్లబాడుము
మెరశిగవించినదొరులనాంపదలు
కలుషించివున ములనగవించినట్లు
తులుదరియాంబుగ(దో)వాంఛ్యాంయుండు

వలవదుగవంబునవచూ(క్షమ)నరు
వలదనిబోధించివరదుడిట్లనిరె
శోధించిభక్తిచూంచివెడురను
వారధవనీవ్రసంమతింబూంఛురియు
అంబుజప్రత్నసహ(స్ర)ంబునందు
అంబుజముయుక్తీటులందులెరున్న
జైశితినిట్లునెడెయునంతలునల
మెలసిపోవకనేర్చెమదిలుగ్గెరాస్త్ర
(వ)తమిల్లకగడతెప్రవలశినేనే(త్రి)
మతిభక్తిఘుంఘుచేశితిగాంననేర్చ
సరియుత్తరునులెకఘగములలాన
పరమహేశ్వరపదవిచెంపొందు
ములక్తైరినేరసత్యముసత్యముయట్లు
గరుణానిశ్చితింగానైకానియుండు
కములసహ(స్ర)ంబులుకడమునునే(త్రి)
కములమెపీఠంచినకారకాంబునను
సముచిత(ప్రి)తమయుస్తర్తులోకముల
గములం(క్ష)డనుపేరుగలిగివర్తిల్ల
విందిరాంధీశనవిటునేర్తిచేశి
అందమైయుపసహ(స్ర)నామముల
ఉన్నతంబగుభక్తినెలతోయున్మైన
విన్నచతించినవిమలభక్తిలకు
రుంభినలోవెయుగ్గెల్లడున్నములు
సంభవించినయట్లుసత్యదోషములు
పరువడిచెడబాంశిభయముద్దలంగ
సరిలేనిఫలనతనైశ్వర్యంబునెంది

శ్రీ రమాంతాంస్త్రీరాం చారి స(గ్గ)వం

అరుదారు నెలకొనెయ్యి లక్కెనెంధవములు
వరుసతో నెలకొనెయ్యి వాంఛాపెంపులు
ఆరూఢిం గోడయి బంగారు దానంబు
తోరికతో లక్ష్మి గోదానములును
యుపారం బొశన నెవెలమిఖలము
ఆచలంబులు మస్త్రీ మతినిరంజార
భువిలోన మరిబుట్టు బోవ నెపింతా
శివలోకమున నుండు(శ్రీ) నాధునవ
వ్లాంబులోంగా రుచుండనంయుట్లు
తొల్లింయు చ(రి)ంబు తో గూడ చెల్లి
విధవములు రంభ ల్లువిళ్లు లంరయుధవములు
ఆనేకంబు లిభ్భ దనిరూనతిచ్చి
మండతమాంతారండ మండలోపగ
మండలంగ(గ)ంబున మరింయు ఖడ్గములు
రుచిరధారాధిర రూపనిరూప
అచలంబ సుధర్మ మైన వృక్షములను
శమధరూపాంర(ప్ర) చండంబు ఫలము
అమితేడుపులు సల దండములు వెండియును
పంచకఫలత్రాత ఆత్రభు(ప్ర)పంచ
అంచితంబైన లీలాధులకాంబులైన
ధనుబాంకబాలబి నవంబసుచు
మానను గాంబరి మాంశ్రైన(శ్రీ)గంర
వాంబుభుమాల్యంబులతులతెజో
మయరంబైన యెటురయం కొకయంబు నీనిల్లు
యియంని యయు శల్ంచి యియవి యుల్లనిచ్చి
వెన్నెనకదిగాంకవి శ్రీశ్రీ రుండు
మునుకన్నపబ(ం)వాణ్ఘలనతపంబునరు

భూనియుంచినట్లు నందనుండు
పల్లెం(శ్రీ)దైనగరుత్మంతు నతని
వాంవాంన ముగాం నిచ్చియు భంగి గరుడించి
మరియు మయలదాన వకోట్లు గూర్చి దునట్లు
చయులభికరంబైన చ(క్ర)ంబు నిచ్చి
వారిభనాంభనే వాంఛి తార్థములు
గారుమైనను సకోటివిచ్చి ధాంను
రంకాంపవలదన్న శంకరుపాంద
పంకజంబులకుదాం(బ్ర)గా విల్లి
రెండుచేతులు మొగిడించి దండనెనిల్లు
నతిదప్పిన యుట్లుని భాగ్యశ్రీ దోష
మెలితెంచెడ బాంయు నెరిగింపనెను
ఆకతిత్రైకాని యుఖిలకాలములను
నేకుదాంస్నములు చేశనే(ప్ర)సాదమున
చెకొందునఖిల సంచిత సంఖ్య లక్ష్మి
(శ్రీ)కంఠనే శివ శేషుడు విధాంము
నాంకాం నతి మృష్ణ నగ భావ్యంద నియము శ్రీ ౧౨౮
వినుభూరినే వ్రనాందాం స్యంబు శే యు
గానకొని నేయు త్రి గోరితివేని
ముసు తెలపులవాం వాంనుండ నియుండ్రేసు కలు
పనిప్పాంని మెళురూంప్ర నధరింప్ర
కదన వి(క)మయిట్లు గాం కవాంచెను
సుదయుంచినే వ్రే(శ్రీ) విషభీరూపములన
శిక్షస్ఫురూంప మైధనరుచుండగను
నిర్మలభక్తితో నిన్ను లోకములు
కాలుచుచుండంగ నన్ను గాల బింరు ప్పుడు సు
తలతో నిసాంకైరికధరియుంచినేవ్రే

అనిశంబు నాగుణంబాననమ్మైనై యుండు
బ్రహ్మతింపు మరియు నుంబడి గలనుండు
శ్రీషభరలాపమున గొప్పు విడువగుండగను
త్రిషభావాంవాం నుండనున్నషభ్భే నెతనుండు
అన్బ్రంవ్యావిదులు లనన్నభి నుతించెదరు
నిమడౌర వెరచును నిఖిలదోషములు
సకలకాలంబునుసకలలోకములు
నిఖిలవైభవములునీ వర్తింపు
వదిలకనవిట్లు వర్తింపుమనుచు
సదయుడు వరములు సహాయించి
యిలనాది యిష్టంబు యిచ్చినైనయుండు
ఆకాలంనవెషైయుడగవెయునిన
పుణ్ణంబులోవిష్ణుడుంపాంచిచూచి
యెల్లవరంబులు యెమిగానరము
కారకాంతనేభక్తిగలిగినేనియును
సరితెనియిచ్చోష్టిర్గసౌఖ్యంబులొందు
సద్భక్తిగలయట్లు చండాలుడైన
స(ద్భ)క్తినికాంతఁటబూలివగ్గకాంము
అపమింపభక్తితెరవన్నసద్భజుండు
శ్రీపచులలోనిర్ఘబన్మనైయుండు
శివభక్తితెరువన్నశివయుగ్యులకు
వివిధఫలంబులువిలయంబులగును
సహాంజసద్భక్తినిసద్భజన్మవయులు
బవయపాతకవయుతెల్లభిన్నంబులగును
పరమెశనీపాదభక్తిజెవ్పలకు
పరమాత్మనేపరంపదము శిద్ధించు

గాంధర్వననీభక్తి గలిగినంబాలు
యెలవరంబుల్ని నెల్లనెల్లకాలముకు
(శ్రీ) విశ్వనాంద్రశ్రీపాదభక్తి
శాపంబులోనిబాంయునిమట్ల
యివ్వంనసర్వేశుండమ్మవరాత్మనెరు
సంమతినేర్పించిబలజాప్రనికు
సంపూర్ణమైననాసద్భక్తిమున్న
యింపైనవిధమునదిచ్చియుండంగను
పలుమారునీవరంబులువేడనేల
అలకారవెండియునడిగితివిట్లు
విశ్వేర్వర్యనీకువిష్ణంబులేక
శాశ్వతమగుచున్నసంపూర్ణభక్తి
వెలయనిచ్చితినింకవివిధలోకముల
బలువయినానాపాదభక్తిపెంపొంది
సర్వత్రనుండిపై చిరయింపుమనుచు
సర్వేశ్వరుండు మరియు శైలజుంగూడి
గణములుసురవయనింగణములుదాను
తనరెడుశ్రీలనంతధ్యానవములొంది
నారాయణుండు మరియునందివాహనుని
కారుణ్యమునచెన్నరామ్యంబులెంది
పారుపందములు చిత్తమందుదలంపుచును
పరమాత్ముడనిబింవ్యబుస్తుతింపుచును
ప్రకారుంగరముల బాంబిశెయుచును
అరుణనేత్రములనభవ్యగాళ్ళుచును
గామారాలక్ష్మితోగూడసంతతము
రమణతో జగములురక్షింపుచుండె

ఇది సర్వవేదార్థ మితిదివ్యమహిమ
యిది ప్రశ్నోత్తరక సువర్ణముయుప్రశ్నోత్తరిత ౧౩౦
జదివిన విన్నను సకలజన్మముల
పొదలిన పాతకంబులం బాసియు మరియు
తపములు జపములు దానధర్మముల
విప్రులకు యజ్ఞంబుల విప్ర తీర్థముల
సిద్ధించు ఫలముల్ సిద్ధించుచు నవ్వ
సంప్ర సిద్ధమైన వర్తించు శివలోకమందు
అనియుయజ్ఞ పక్షముఖుండాయెగనిత్యాది
మునులకుంజెప్పెనే యుక్తి చారిత్ర
మునతరమైన శ్రీ స్కాంధంబునందు
నెనశియుంశాంన సంవిధ్వత నెపృంచలుండుం ॥

గద్య॥

ఇతి శ్రీ గిరి విశ్వేశ్వర ఛార్యన దిదిత
శివాచార విహిత సుదీక్షిత
పండితారాధ్య శ్రీ పండాం బభ్రింగ
ఖండేందుధర కృత్రిగాంవర్యాంతరంగ
శివ క్రిపాంచిత గాత్ర శ్రీ వత్స గోత్ర
పవిమలనిగమోక్త భైర్యచారిత్ర
శైలజేశ్వర భక్తి జన భక్తి భక్తి
శీల బర్తతమంత్రిలింగ నాంమాంత్య
విరచితమైన సర్వవేదోక్తము గుచుల
ధీరశిసారవంద్ర శేఖరాంశ కంబగుచు

శ్రీరమ్యమైన సర్వశేష్యమై యొప్పు
వేదోక్త వీరమాహేశ్వరాచారసంగ్రహంబు
నందుపాంశంఖుచక్రాదులుళ్లత్రి
నందమైన గురుస్పష్ఠమంత్రపస మాప్త్యం ॥ ॥

శ్రీ సాంబసదాశివాయనమః
శ్రీ నంతన ప్రాంతన త్త మథ
గణపతి పంచాక్షర మైన మః
శ్రీ చిదానందగురుభ్యో నమః
శ్రీ సాంబశివార్పణమస్తు

॥ ॥ ॥ ॥ ॥

॥ ద్వితీయాశ్వాసం ॥

శ్రీ నీలకంధుండు శ్రీ సుకాంత కలండు
ఖాంనమండల మధ్య ఖర్వదర్పయుండు
శ్రీ సుకాంత్మదాం ఉద్యోగండు శ్రీ జగవల్లభుండు
నిగమ సంస్తుత్యుండు నిర్మలాత్మకుండు
కరుణాసాగరుండు మార్కండేయ మునికి
మరణంబు లేకుండ వర మిచ్చినట్టి
ఘనుడత మార్కండేయు మనల పురాణములన
ప్రకృతి కెక్కిన మహిమం పంచబ్రహ్మ స్తుతించెదను
ఘనవిమంద నత్యంత పశాక్షి శ్రీ మహామన
బ్రవిలాత్మ కల్పైన భవయుద్భవ రుషులు
వివాంతంబుల గుసర్వ పదశాస్త్రముల
బ్రహ్మత లేలకిన భవయుప్ర ప్రేరధులు
రుషినంధుడగు సూత రుషి చెంత
సర్వ రుషులెల్ల వినుచు
నం రుషితో దననిరి ॥ (వినే) శ్లో
మార్కండమునిభవిల్లి మస్థాంతకుని
కోపాన తో బూజించి కొలచి వెలిగించి
దనరు నీశ్వరుని ప్రసాద మహిమ
నిత్యత్వమున నున్నాండంద్రె

మునిహృదయండు నరుండు ఇలనియించి
ఘనవినెట్లు సమయరుకలనొందు
మనసుధ్యలు నిత్యలై (మనువు) మనుష్యలు భూరర్గ్రాంమల
లయిది మహాకర్పర్యంబులిన్నిలోకముల
లయిది మాం గుసర్వంబు నెరుకింపు దేవ
బలజాత్యుసమయ్యాన సంతృప్తుల తెలుపు
వలనశాస్త్రములు సర్వములు నెరుంగుదురండ్రె
విన వేద్రయూరకధ విస్తారములగను
విమపింప వెరుగున్న విని సూతుండప్పుడు
దనగురుండైన వేదవ్యాసు దలచి
బ్రహ్మవిల్లి రుషిగణ ప్రభులకెల్ల నిట్లనె శ్లో
కాలసంహర్తరుండు కాలకంధరుండు ౧౩౧
కాలునిధ్యంచి మార్కండేయ మునికి
నెలచ్చితా నిత్యత్వమిచ్చిన పుణ్య
సచ్చరిత్ర మువినుండు (రూపా) సన్మునులార
ప్రథితంబుగాండొ నిపద్మకల్పమునన
బహు కాష్టదత్రూపరధ్వనితంబు గంబుసేను
అనఘాత్మదం బ్రహ్మ (యుము) యుదవతరము
మనమద్దైయున్న నిర్మలుండు మృకండు-
~~[illegible]~~ దననెపుడు మునినాంధుడ విష్ణువరోపరాని
పనతిగణాంవతి రుననలుచార్యం గుండె
తమనెట్లు పుత్రసంతానంబులెక
దమలోన దుఃఖించిదల పొరిపొరి
ఆదేవదేవునారాధింపనెట్లు

శ్రీరమావెంకటేశ్వరాంచాంరసం(గ్ర)హం

యిదెవ్వగాచ్చిననెట్లుగొల్చె(గత్తె)దరు
దవానాం(శ్రు)డెసకలార్థంబులకును
యివాంపరసౌఖ్యంబులిచ్చుగాన్వనను
(శ్రీ)మ్మవెంకటేశ్వరుగొరిల్ల(శ్రీ)వనిపైదవము
సమ్మతిజెంయునిశ్చల(ప్రీ)తిదలచి
సతిగుణావతిగూండెసన్మనిశ్చేరుండు
గతలక్ష్మఘుడువార్యరడనైగుడెంచి
ఖులనిధికాంవెరిసంగవుంబునను
నిలచియచ్చుయుడాల్లినిఫలాం(శ్రు)గోరి
శ్రైతుండుదవముర్ఘజెశెపుప్పించి
~~ఖాంతెకు~~ చెవరంబులుగాస్వర్థాంవ్
సమకొనిడెయుక్తదొలాంజునవములవిస్తార
వువురిస్త్రైతాంరక్యవులనెనెప్పునచాంతు
నెలకొనివాంరుడుసాంస్వధ్యధైంయుండి
వలనెప్పనత్రజోవనవులనెనెక్రే
దినమండెయుచిటుద(క్షి)ణాదిగ్భాగముతేగి
యుచ్చోటఖనచిల్పవనము
బొబ్బయుండులవువెంమువుాంచిచిత్రవున
నచ్చెరువందుచునచ్చటనిలించి
పర్వదినంబులభక్తిగాంవెరిం
బూంర్చస్త్రిత్తుదైభువనవల్లభుని
శంకరుబూజించిసంరంభముంశ్రీరుండు
అంకించిపునతపస్సులుద్యాంయుదాగాగె
(శ్రీ)ధివిష్ణెగాంవెరిపృథ్వితీర్థముల
పాతవునంగొరిసమ్మతినెప్పడెని

దలచినభాగడెనధంబాడగన్న
చెమండుజెరవుపైంజిలితెంచుగొన్న
ప్రదరంబు(ధా)గినసెలగివునంగినాంనను
నదితీరవునన్నుగదశ(మ్మ)క్షేనను
(శ్రీ)ఘున్నపురణాంత్రైమైనపెంపవులు
(శ్రీ)జనులలంబాంయునస్త్రాంబునాంను
యులనెన్నవుాయుదాంనెగెనాంవెరి
ఖలవులన్నామింపలరజేశనను
దగువెయ్యిగొవ్రలదాంనంబుఫలవు
లఘుపడుననిశా(స్త్ర)వుట్లు(పెద్దా)నెడును
ఫ్రుపులులవనితలుభువినెప్పైనన
చరియించున్నట్టుడుచాంరిత్రలైన
గొరిశాంవెరిలోకంబునమూ(ర్తి)వున
(శ్రీ)రుండవుగుప్పిశ్యవుగ్లుంబగును
(శ్రీ)నివెట్టుగాంవెరియునుప్పున్నిశ్చేరుండు
దినదినంబునస్నానవెయునరజెయుచును
పరగభక్తస్నానభక్త(తి)ప్రం(ద)
మురుదాంరభాంతిసర్వాంగంబులందు
ధరియించిపెన్నురు(ధా)(క్ష్మ)లుతాంచ్చి
వాంరుపదధ్యానుడై(శ్రీ)తిభాంరతపవు
యురువదిజెయుచునుంటవాంవించి
పరమెప్త్రైరుడుశిష్టుడుభక్త్రివత్సలుండు
(శ్రీ)భవ్రుడుసావునుంరాప్తిగ్రిలాచనుండు ౧౩,
ఆభయువర(ప్ర)దుండఖిలరక్షణుండు

విషధరాంభరణుండు విషకంధరుండు
శేషభూషాంవాం నుండు శేషభూశాతనుండు
పరమేష్టివిష్ణులు (వ)పధులు సురలు
పరమతాంగెంశ్రీలు భక్తిగాల్చగను
పంక్తితీనాంధుండు భగుండు గురుడు
పంక్తిలిసవింతుద్రై(వృత్య)(గ్ర) యుగను
నిలచిరాంయుని నాంధనీతపంబు నరు
విలశిత భక్తి కివేల్చు భాంధి లిని
అఖిలాంష వెంద్రైన నదుగునీ వనిన
(ఆ) భక్తుని యుండ టనటు చాంగి (మెయి)క్రి
చెతులు వెయి గుడించి శిరము నంచాంబ్బి
భూంతాంధి నాంధుని భువని వల్లభుని
(ప)కుతించి నిలచిరాం పరమెశనాంతో
తని యులుపెరిసంతాంపు మెయిరాధను
శిరుకాంపవెసంలోలగ రుకాంచివు నుచిలి
మరిరాయ ను(మెయ)క్కిన మన్నించి శివుడు
యుని వింద్యు దవ్యు వరి యుని నాంధుం జూంచి
వినయు పుత్రేల వింద వెల్లు గవిగినను
ప్(త) వరాం(త)ంబు నంచెంది విధికూంరాయు
ప్(తు)ల నెంరివెయ్యి బల్పు గోరెదాం వె
వలనెప్ప బది రాంరు వరుష యులుంగలుగు
కులదీప కుని నెంక్కి కొడుకు గోరెదాంవై
యాంకెంటులాపల వింత్నైన వరము
గొరుమిచ్చె దనన్న గాంత చింతించి
పూంనిదిక్కి (సా)(త) యులు(బ)స్సులించి

(శ్రీ)నీలకంఠు ని(శ్రీ)పాంద పద్మ యులను
సాంష్టాంగుద్రై(మెయి)క్కి కెల్కా గిచి
నవినాం(గ్ర)ల నీ భంగిన వధరించితివి
రాంతెంతదీ ఘరాం రాయుల్యే వెన్నె(రి)చె శ్రాంద్రి
కొంరిత వల (తి) యుల్లైన కొడుకు నలె మియు కె
దివిజెంద్ర నాంరను కులదీప నుండైన
భువిన విఖ్యాతుని బుణ్యేవతర్క నుని
సుతుడుంక్కైన సుఖూంచు నంతలును
(ప)తితమైనాంబున్న భూలయు కిద్ధించు
రాంనలబుణ్యే దస్నైరుగాం నెరాలర్చ్చరాయు
మైనగాంని మిమ్ము తతూర్పనునే వలరాయు
పరికించిరాయు వాంలోకి పరలోకి సుఖము
ఘారయురు రామంత్రైన(ం)బు(త)వ భాంకతులు
రుకా వెయుంధునె ద్దైవ రుష్పిపిత్తె వరుల
రుకాయులు ప్(త)వాం నులబాం రాయుకుండు
ప్(నాశి)నాం వనరకాంపాంధంగనేకి
ప్(న్న)తి(తా)కాము వెరాం గినుకద్ధరించు బా(తి)
నాంమాంబని బుధులు చెప్పుదురు
ప్(తు)ండు రాయు వాంపరఘ్నకృనాంధరుండు
(పి)యు వదెయుష్పుండుం చిత్రే దెవతలు
ధరియు తోడగాం వింధించిద మువాంశె యునను
ప్రే ధులగుకాం ద్యులంచె క్రాంధ్రే సుతుల
(శ్రీ)లతి బుల్పు గోరుల(అ)శే క్షేదింప్రదురు
(అ)దిగాంనసత్పుత్త్రే దగుపాం నినిమ్ము
రాయుదిరాయునా(పి)రాయు మన్ననిందు నె ఖరుడు

వీరమాంవెంకటేశ్వరాంచార్య సం(గ్ర)హం

సదమలాంత్మకరుడైన సంయమీంద్రునకు
పదియారువరుషములుం(బ్ర)తికెడునట్టి
కొడుకు(బ్ర)సాదించె గౌరీవరదరుండు
సుదగాని(బ)ంవ్యక్తి ధిసురులు గాల్చగను
వివులదేహంబులు వించి వెలుగుచును
తగుమొందవులకనంతవర్ణితుండయ్యె శ్రీ
అంతనాంవయునినాం ధుదతివెయుంధాను
సంతోషమునన నిడుసార్వనంబుకరిగి
ద్వితి నెంప్పనలు కొన్ని దినములుం దేగను
సతిగర్భమునను విస్తృతగర్భ్యంయుండు (గుణాం)
(ప)శయూంచ్ఛి వెలాంశాంలి బంధగాంబొచ్చి
మెలగుచుభొంది స్నై వెంరశ్వేడు వాండు
వటుప(త్ర)విధి నెంగ్రయో నున్నవాంలు
నది ంవెంత్రి కొనుచు ముద్దాండదుపాండు
తనపేర మార్కండ మనుస్వరాంకాంబు
చెనశివి ఖ్యాతంబు చెశెడువాండు
కరకంఠుని మెప్పించి గాంలుని మదము
పొరిమాంచ్చి(ఆ)ంయువృష్టంబెడువాండు
~~దధిప(త్ర)విధినెంగ్గటుమున్నవాంలు~~
యిట్టిమ వాంత్యంబు విన్నంయుంగలిగి
నట్టి సదాంచాంరుడతిప్రస్యదైన
సుతుడుదయించినంబుంచి వెడుకను
ఆతనిమాంర్కండుడనునాంమ వెలసెంగి
జాంతి కర్మాదిసంస్కారంబులెల్ల

౧౩౩

నతితోడ యుంచునిత్యంబు నఖిల
వేదంబులును మఱియు వేదాంగములును
నాంధి శాంస్త్రంబులు స్తూనాంగమంబులును
ధర్మంబులును మఱియు ధర్మశా(స్త్ర)ములు
మమర్మంబులభేరుమిరాంమరాంసలు
శబ్దశాస్త్రం విధిబ్రహ్మ శివవరపాంస్త్రములు
ద(శు)భక్తైసుతునకు ధ(ర)దెలుప్పుటయు
(పా)ంబున్నదై యతడుసద్భావంబునందు
విబున్నానంక్తై సర్వవిద్యలు నేర్చి
తవివివనాం(శ) మధర్మంయురాత్రి మగి
ఆవిరళ సత్కర్మ మాచరింప్పచును
దైవసన్నిభులైన తల్లిదం(డ్రు)లను
సేవించి శి(క్షా)షశెయు చుమరియు
శివపదభక్తినుండై చిత్తంబునందు
నివధిప్పనాంమంబు జింప్య(గ్ర)బలుకుచును
శివలింగమయాంత్ర బుంబించిరొల్చుచును
వివింత సద్గుణాములవి వారించుచుండ
తల్లిదం(డ్రు)లు బుంచితాం మంతకొంత
ప్రల్లంబులో వెల్లనల్లెల్లచును
యున్న శదినములుయుసేగ బుత్రినకు (నే)
యున్నచుండంశ బదియును వర్షములు
కలంయు సంపూర్ణ నెర్లైగ డచియుంతలను
యులంబదిం యాంర వరందు బొచ్చిలయు

Tues 17 Aug

వీరపూహం కేం శ్రీరాంచారసం(గ్ర)హం
కొడుకు నవాంయు వ్రేంగడతేరననుచు
వ్రేడుగ వేడుః ఖింప్రచున్న తత్పుతూడు
వెరగంది యిది యెంమి విధ్యము కోయనుచు
గురుల సన్నిధి కేగి గురులారవీరు
యిదియెమిగారిణ మిట్లునావన్నే
వదలకీమాంచుచు వగచుచున్నారు
హాదిలమీ కేడుప్రనంబు టుంది వెయిదలు
చెదరకి కొశ్త్రాంపకే యుచుండుదును
భాం కిల్ల విరా కేవ చేకి నిత్య యును
మోసంబులే కేనె (వ్యు)శ్లే చుండుదును
ఆయిష్ట సుంతుం డ నై యుండు మనుచు
పాయు కేదిదించి పలుపి చుండుదురు
యింతగాంల మునిన్నే(ష్టిం)చి నప్పుడు
సంతోషులై చూంచి చెలగుచుండుదురు
యింపైన పెట్లు నెడిం త్రైన వెనె
సెలంపిల్ల విడచి సెన్రేంప్ర చున్నారు
సాహసంబున నెను సన్నాగః ముదిగి
(దో)హంబు లెస్రైన దాడిరి చెశి తిసె
యుస్సంగనాం తప్లు లె విగద్దినను
గన్నప్ర (తు)ండు శివంగాంన మస్సాంప్ర
డదిగాంక భూమి సుత్తా తమె స్త్రైన
బొదిగని మునవిరాంధ బోంధనుస్సదియాం
మాం తస్లిదిం(డు)లు విరాం రుచింతించి
యాంతెరంగు నేదుః ఖమింప్రడుచె శదరో
యిలనట్లుగాకి మాంయిష్టె వెంత్రైన
వలశినంబొ స్పుడాం వన్నాలో చనని
మెచ్చియినతప ము నెమ్మి శ్రీశ్చిమాంకు

నప్లైననన్నను ప్రువ్వడాం త్తైలాగ పట్టు
మిస్లాలచె కెదరెరిగింప్ర మునినే
చింతించి (వి)ఘ్నులంకి శివ్రే బుద్ధులకు ౧౩౪
అంతరింతకు దుఃఖ మగ్గ్వింప గను
మస్తు వంచిలిచి సంమతి గాం గరించి
యుక్తు నంజెచెద యద్దంది మయిద్దాడె
వీరవం దుతుడల స్పైనుం చి యూకెడు
యెంతగింప రాంది దిరాంరిగింప కున్న
విదివ డుంగాంక్రే నవి నుపింతు మనుచు
కడలనాంకమున నుం గద్దది కొంథులగుచు
తిన యిఉడవి నునెమయితన యులంగొరి
అనలం(క్ర)ునకుంధ పమఘః జెంకుట టంయు
సదయత్తైకె రుంజాంచిసన్నై క్ష రుండు
పదియాంరు వర్షముకే(బ) తిరెడునట్టు
ప్ర(తు)నిందగనిచ్చి పాం న్మెన్నె పచ్చి
ఫ(తు)డనిస్త యింప్రనం గంయుమింకను
అగవదనాం యుమ్మె మధిచెరెనంచు
వగచెదమన్నన ప్రరప్ర(తు) డాంత్ర
చెదరని ధైర్యంబు వదలక యుక్తి
చెదరక ధృడ భక్తింజెలగి యుట్లనిరెం
రెంతగాంర్యముననుచెట్లు రోంపదరు
చింతింతురు యిట్లు కెవిప రాంయుణులు
రెండెవ్రే సుక్రి)లో యుల్లలోకి ములు
ఆదటంబుట్లు చునెకాంగు చునుండు
కులంద్రి గాంన నె దెవ్రే రో మరణం పయులు
గూండిన(బ)ంవ్వాండకోట్లు పతిట్లు

వీరవరాం వెంశ్రీరాంచారి సర(గ)వాం

నిండార నదెవ్వె రెండు(వ)న్నెలను
వైండొండ వారిం(బ)ం వర్మిదులు దయు వెలుందుదురు
వ్రైద భక్తినె దెవు దివ్యస్వరూపు
రొడగాంన తెశ్రైరి రేమల బుంచ్చ్యలులు
(బ)ం వ్సి విష్ణుదుతె(వ) భువనింబుణుజించి
(బ)ం వ్సిత్వై విష్ణుత్వె పదవ్వ లెందుదురు
వైకి నెదెవ్వె నిథారవించి రుషులు
యయుక్తిమై నాంరయు జ్వ వయుక్తి బొందుదురు
అట్టి వపాందేవ్వె దమ్మ వెన్వైరుండు
షుట్టుగాం వున వాంలగల్గియుం దగను
యింత దుఃఖ వుతెలయూం వ్రై రుంగాచ్చి
యరుంత్రైన నాం యుష్వె వెలసుగ్రైొందు
వుండలంబు నం గిర్తి నిండెంతు విలాంరు
వాండె విడలవకె వ్రండు విందరుసు
అనితల్లిద(డు)కొ తిభక్తి(వు)త్రై
అనురాంగమున నెగి ఆసమింప వున
వాసగర గంగాం తీర వ్ర హ్వ్యా(శ) వు మున
వశియించి వాంరేండు డస వాంనలీల
నియవు స్ఫూర్తై జితెం(ది)యు యుక్తూడగుచు
భయభక్తి నింపాంది(వ) లిది నంబులను
బలములు స్నాన భస్మ స్నానములును
నెలకొని నెల యునిండని బుభస్మములది
శరము నంగళి ముసంజైవుల చాంవములను
వుదవున రు(దా)(క్ష)లాగిచె క్కుదాచ్చి
సవాం బు నిర్మల లీల మష్టాంల ములను

మవాంనింవ్యు(శ్రీ) రు(ద్ర) మం(త్ర) యుక్తముగ
అవని బెంపాందు పంచామృతంబులను
శివలింగంబున కభిషేకంబు జేశి ౧౩౨
పాంద గంధాం(క్ష)తంబు పుష్పంబులను
అందంద థూంవ దీపంబుల పేంచి
నలువైంద భవాయు విధనైవేద్యములను
ఫలములను పెంచి(వ)గావిల్లి గుడికె
మరి(వ) ద(క్షి)ణములు దిరిగి సాంష్టాంగ మెరిగి
పెక్కుదైరంగుల నిట్లు అరుదార
వ్యుత్వవ్ర నడగింప గౌరి
కరి వెయుప్రు(శ్రీ)షదా(క్షి)రి బువించు ముసు
వ్యుత్వ సంక్షారి రమ్మైన మృత్యుంజయుంబు
నిత్యంబు గాం కెక్కా నియుత బల్లుచు సు
ప్రాండంగ వర్షంబులాంగి బది యూంరు
నిండి నదినముల నిర్మలాంత్మ కుండు
గాంలుని గెలచెడు శాంకరాంబునకు
రెల వ్ర వ్రేలు దెచ్చి తెప్ర(పొ)ద్దు ననసు
ప్ర ద యురాల ములు నంధువ్ర(గా)(వై)ద దివ్య
పద యుగళంబులు భక్తి బూంజించి
వులవాంరు ప్రాంబు కొను ధ్యాన్నములు నకు
బల ప్రష్ఫ ఫలములు సమర్పాంప్రమతిని
ప్రడురాం బుశే ఖరు గుడిలో నసుండి
వెడలివాప్రచు సుస్నాతెశ్శనయ్యు ముడు
ముని కు వారం రకు ప్రాంసాదిన వాంటయరిగి
తాని వత్తు నను మదాం కాంర వెష ములు

కాలాగ్నిరుద్రుండు గడలు చెందిమున
కాలకింకరులతో గదచేనుగ్రతను
కాంచుకకొండలా కాలమేఘములలో
కరాళు చందగు కాలకరాళు వేయినగ
నల్లనిరూపులు నల్లమేనులును
పెల్లుబ్బులుంబురు పల్లవెంట్రుకలు
ధవళవర్ణంబైన దంష్ట్రయుగ్మంబు
ధవళంబులగు గాగ్ర దంతపంక్తులును
వెడలంబెట్టిన జంఘావ్రేళ్ళ మంతియును
ఆదరనాకెడు రీతినరుగుసాంతగను
ధట్టించిన దమపాదముల ఘట్టినను
ఘట్టుభూతలముగ్ర ద్దదలికంపింప
ఛటఛట శబ్దప్రచండరవములును
పటపట యనుడి విపగలు పొందంగను
వ్రల్లసంబున వచ్చెనరుదు వడిభూమి
పెల్లయినదరువులు పెల్లగిల్లంగాను
విస్ఫుర్తి తోనిస్త్రంబు విక్రోత నేత్రములు
విస్ఫులింగంబులు వెడలి నిండగను
శూలంబులును ముసలయుగాల పాశములు
కేలించి గదలుల నెల్లి మండగను
కడకాలమెఘంబుగ జోంచునట్లు
వెడిదమై ఘూర్ణించు వెడబొబ్బవిడుచు
ఆడదపెను మూలకలఖలకంకరులు
కూడియుండా వ్రతచ్ఛి గుండెవేగమున
నడచెంచు నెడ ధూళి నభము సుధరణి

నడుమునుంచు చేతుల వచ్చుభూమి పగాయు
విస్త్రజిత వములును శస్త్రజీవులనుం
గాన్నియచ్చుట జుట్టు శాస్త్రమూర్చి కై
ఘంటపడి రాయుక కాన్నిచారె దిక్కులకు
కంపమున నఖిలసంరంభంబు మెరశి
వేతప్పితవెషంబు లుల్లశిల్లగను
నుతప్పి తచి వత్తిలనెలగి నుగ్రలగుచు
మెల్లమై బరతెంచు మూంకలంబుంచి
వ్రల్లంబులో గలంగి తల్లడింప్రచును ౧౩౬
ఆవిప్ర నందనుండంతలో దిరిగి
వెవెగవుల నచారె వెసచారు తెరిగి
పారకలంచారసు మెలాకొరినీవే
పాతిన నంనింకం చారిపో నీవు
నిలువ్రమని లువ్రము శోకరి
తలరినివెచటు కొందాగంబాంధ్యదవే (above the line: బాధ్యా)
గుడిలోను బూచ్చి నంగాట బూచ్చినను
వే డువిధి కౌగకిన నుదధి సుచ్చినను
ధరణి సుచ్చి నరసాంతలము దూరినను
పతిగాని బలుతరంగ బలవము గాంచినను
సురలోకవి సేదాంద్రి సురలద్దేమైన (above the line: రు, ద్ధి)
పారిగానినింను గాంచ్చునే పాంయదవెం
పందమైయుండెల పారుచున్నాడ
వింధురాంరోగింయుందు రత్నము చెను
పయుంరాంరరవములనెలగి నదళ్ళు చును

రఘువంశించి రత్నాలు రఘుకులపించు రాముచు
బెడిదంబు రవములు పెల్లు మూంగ వియల
వడి సుగ్రీవ్రైష్ణవి శివచ్ఛలు బాూచి
ఆదర మూంగంద్ర ఉలుదతి భీతి బాంధి
కుడిచొచ్చి మరిగర్భగ్రీవం మందు బొచ్చి
పరమేశ పరమేశ పరమేశ నన్ను
పరిమాంచ్చి గాంచో (కాదం) వచరతెంచె (నేము) నేం వియ్యోడు
అరసి వృత్తి త్ర్య్యెనె చంధిల డించులై వియంతె
వంగుడనే వెలుంగ మరిచెలుడుగల రండే
అనుచు చురుపునివెచ్చి యుంవింగ మియ్యారి
దనరెండు చంవలదంగెంగలించి
చరతెంచి తనతల్లి చట్టైనందనుండు
యురమైంద గెంగలు యుడిరాప్పయుల్లు
కరుణాత్మ్యుడై నశ్రీకంతి వింగంబు
కరములు సొడగూంచి కాంగటంచ్చైచి
ఫలుఘ్నగాంలం వ్రిన గట్టి బంధించి
దట్టించి మరి కొంతా త్రైద్యంబు గలిగి
అద్ధంచి మూంతకుండుదం మహాశ్రీరుని
కెదిక వినెలుం దునింగిత తెక్కం పదంతాగె
శ్రీరాంకి పురనాథ శ్రీశైలనాథ
లోకరక్షకా భక్తరక్షక లోకే రక్షింపు
పరమేశ గౌరీశ భర్గ దేవేశ
పరమాత్మ తత్త్వరంత్ర రుద్ర రక్షింపు
వాంగీశ లక్ష్మీశ శరద సవేశ
నాంగరంతై హరివిష్ణునాథ రక్షింపు

రవిసోమ మరిఖినేత్ర రమణీ ఉత్సాంగత
రవితేలం యుస వృతే జరంబు రక్షింప
ఇలంగ్రేద్రి నిరతంబు వ్రేదయుంబులందు
రంగిల్లి విహరింప్రె రమణార రక్షింప
సులంవం రుస వృరం జిత్తితిరలం పనియున
సెంపొందు చుస్నగంభీర రక్షింప
సకలంబు గుర్త్రిలో సంధిల్లనిచి
సకలంబులో నున్న సగుణా రక్షింప
మూంతిక్రైశ్చాంధ్ర మయ త్రిక సెలుంతాంగ
మూంత్రి త్రైత గునాంధి మూంత్రి రక్షింప
పంచభ్రతం పాయలు పంచవక్త్రముల
సంచితవైసకిరశాంత రక్షింప
ఆదికినాంధిన్యై యఖిలలోకముల
కాంధాంరవైలయుల్న వారుడ రక్షింప
శాంసురంబుగ వెలసం బ్రహ్మాండకోట్ల
ఘలంషణాంవలయ్యైనం బూంచ్యు రక్షింప
గంగంయుచంద్రుడు ఫలనజుటాం జూడు
సంగతి నున్న దివ్యలింగ రక్షించు
కదిశ బ్రహ్మండమయుల గణుతింప జెల్ల
పొదరంబు లో నున్న ప్రగ రక్షింప
రూపత్రయుంబు నిరూప వైసస్వరూప ౧౩౨
మయుల్లైన రుద్ర రక్షింప
మూంతికైవరి యుష్ట మూంతిక్రైన పైకంత
మూంతిక్రైత గునాంధి మూంతిక రక్షింప

శ్రీతిరువెంకటరమణ (శ్రీ)నర్భుతిరక్ష
యతివాంఛితములు వెదజల్లుయుంశర(క్షిం)పు
అర్థిననొంరకారయచ్ఛారుసుదవ
శేతులందగుసులక్ష్మవతీర(క్షిం)పు
మునవారితశ్రుతులెల్లమువాంతో
మువింయత్నంయునవెలకొనమువాంత్మర(క్షిం)పు
పశవరాతశోదెవసర్వశ్వములను
విశదంబుగాంచెలుకొలవిభుడర(క్షిం)పు
అనయుంబురుతుసత్యంప(బ్ర)హ్మ
మునగానంధ్యుదెవైనయునిపుర(క్షిం)పు
(బ్ర)ంహ్మధిపతియునిపలుకులవేదములు
(బ్ర)ంహ్మఖండనుతిపర(బ్ర)హ్మర(క్షిం)పు
వెసనొప్ప(బ్ర)ంహ్మచేపశలవ్వలకెల్ల
పశుపతియైనభవ్యర(క్షిం)పు
నెలకొన్నసూర్యమండలమధ్యమందు
వెలువనైవెలుగొందుశవుడర(క్షిం)పు
పరిగభుజములరెం(బ్ర)ంహ్మవిష్ణువులను
నవినెప్పబుట్టించునాధర(క్షిం)పు
వడిబద్ధగభుంనకువనజోదరునను
కడగానరంకున్నపునుడర(క్షిం)పు
వనజా(క్షు)నకుభూంతివలనసుజ్ఞాన
ఘనరించినదివ్యయోగిర(క్షిం)పు
కమలాం(క్షు)చెబాంతనిత్యములవెయ్య
కములఫంజలుగాన్నకర్తర(క్షిం)పు

పద్మలోచనునంయునపద్మంబు
పాదపద్మంబునందున్న(ప)భుడర(క్షిం)పు
వెన్నునకుచ(క్రా)ంధివివిధవస్తువులు
ముస్సయిచ్చినపంచముఖుర(క్షిం)పు
అధికుడనెనన్నయా(బ్ర)హ్మశిరము
చిదిమించెనసు(ప)శద్ధర(క్షిం)పు
గజాసురముయునికంరాంకదండంబు
నిజాకరంబుననున్ననిపుణర(క్షిం)పు
పంచయొక్కండడైవమున్ననెవ్వేసు
కరములావిచిత్రషడ్గమునర(క్షిం)పు
దర్పించినట్టికందర్పదర్పులను
దర్పముకాంచినచం(ద్ర)ధరుడర(క్షిం)పు
ప్రకృతిత్వలసుజలంధరునినందనుని
పొరికొన్నపువాంనియత్నపురుషర(క్షిం)పు
కడుభయుంకరమైనకాలకూటంబు
వెడ్డకొన్నచెప్పయినవెలుగుర(క్షిం)పు
కనకాం(ద్రి)చాపంబుకాంబా(క్షు)డవిష్ణు
చనభూంమిరథమైనశౌర్యర(క్షిం)పు
నిఖిలస్థావరంబునివిర్యమగుచు
నిఖిలభోగముయిచ్చునభవర(క్షిం)పు
యొసగనైశ్వర్యంబుయిల్లవెళ్ళులను
భాసగనిచ్చునదివ్యభోగిర(క్షిం)పు
వరములునభయముయులువెలసొప్పనిచ్చు
కరుణాసాంగరశైలకంఠర(క్షిం)పు

ముత్తైశ్రీరుండన వియనివల్లభులను
ముత్యములోసంగెదు ధర్మములెంతో రక్షింపే
రమ్యంపంతరుడైనయటితినైనం
బట్టిదలంచినం బ్రాచుప్రభుదరక్షింప
సకలదుష్టతుండైన సురులవరాండుడుష్టి
నెంకోలింగవయును గన్నెనెసంగెవెముత్తి
వాంరునినైవెద్యంబుశరిగితన్నరుండు
వాంరునిన్నదనసాంధుడై నిలిచిగాంచే
ప్రవంరింపనాం వారిప్రవారంరులున్న
విపాంతిమెంట్లోంచేవెవిదశిరాంబునను
ఆవాంరప్రవాంరయుల్లన్నపాంసరుండు
భూవాంబుదాలనిసుదర్శ విల్యుడైచనాండే
సాంసండుచెక్షిపడాంల్లిరివిన్నశరులు
ఆసాంరసులశోల్లనిలుచెచుసాంనవె
వాంరుడునాంభూవాంబులరశింయుందండ
ధరునికి చ్చులుక్తై ధీర్మంబులగునె
నరనాంధునిగ్గయిననరుదెగదెంచి
మరుప్రచాచ్చినతప్పుమన్నించిరాంచు
రమణ్యకవరదనివెల్లలోనవియలు
రక్షింపదుష్టనన్నరక్షింపవెంచి
రెపాంయుభక్తులరెలవియుదెగరిన
అప్పుకొన్నైరయమునినెదుష్టిదుష్టి
శ్రీత్రిరక్షుండదే శ్రీత్రిశ్రీత్తులను

2

శ్రీత్రిశ్రీత్త్వనినన్నపెవదెవ
అనివెత్తుభంగులనవ్వపరదెశ్రీ
భునతలువవింబిశేదబ్రహ్మతెంచి
ప్రకావస్త్రరుంప్రనిపంచాంగ్రరములు
ప్రకావంబుతోగుంచిబ్రాంవంబునందు
జుపిరయుంప్రచుండంగసముదతీర్ధదశేము
మయులుత్తైపరతెంచి కుదరుల్లముంచి
వెనుకొనిరాంవయసాంర్భలబల్లునల్లు
వనజాంరిక్షైతప్పువిదబల్లునల్లు
రాంలుడాంగుదిబొట్టిరాంలవాంశయున
వాంలునివెందయునుపాండరుల్లవయును
బంధించిరయున్నైపాంయనిచ్చులుంరయు
అంధ్రుశ్రీలింగంబునతండుబంధించి
పుట్టువిడువరిరయుష్టభాంసునంద్రనుండు
కట్టుగ్రైచుంబిరెలుప్పించియుంరి
జవిరగిరలాంప్రనాంరుబుంపెదవ్ప
వలదుయుంగర్భంబువలదునేరెల
తగవిబ్రాంవ్వాంధిఖస్తంభపర్యంతమెుగి
బుంగవుస్థావరాంత్మకబుగాంవు
సఖిలంబునందునాంరూంజ్ఞనెప్పుడును
వైకరింపరాంజ్ఞలలోనముంచినెన్నడును
సాంరూప్రదలచినసాంపెరువిన్న
మూంతంబునందుండితింగిచూంచినను
వసుధజాంతువ్రతెల్లవగురుచుండుదురు
దిశలందుసాంశితిగదెవియుడెయున్న
సతులప్రభులబంధుపాంతులసోదరుల

వీరవరా వెంకట శ్రీరాంచంద్ర సంగ్రహం

వితతశ్రీ పాత్రిత విధవ సంపదల
వాంఛనీయ సుఖమెల్ల బాసి యుతెంచి
నాయమ్మ జన్మనొందిన నా పట్టణమున
యుదిక్కీ త విదిరాంక్ర విందిక్లేత్రా క్లీతము
యుదియందు నరశ నెల్లపాంతలను
ప్రాకులరాం యుఫ్యిపరిప్రాకర్షమైన
ప్రానితపింతునాం క్రా రఘులలోపలిని
ఆపురగ వెల్లినన నెట్టం యున్న నవంక్త వచ్చు
హేరంభ యుంబులగ్లంతపవచ్చు
ఆసపం నశత్రలనింగింపవచ్చు
వెసగాంలపారంబు విడిపించరాదు
నెత్రమైనవిట్లు విశ్వేశలంబట్లు
వి(శ)శిగిననెము విడచి పాయదమె
ఆసపులోచ నలనాం జన్మనడియుడబోర్ధులకు
యుసగనాంయుక్తంబు యుట్లదాంరాయు
యుంతంతా అయుష్షెళ్లరాయుంచె
నంత సంప్రాంన వ్రైన పుర్థించి
గట్టి దట్టె శియా(త్ర) మవియునననన్ను
బట్టినెవ్రే రుండుదాంచెట్టున యుట్లు
ఆరుదు దచ్చిన అయుష్షె మెల్ల
తిరనే వింతనెట్లు తేరలుండె దవ్వి
రాంకొరింపను ముదుర్వై రున్నై యుతడు
ధీరతనుంతించి తెగువనే డ్డులయు
విడువక బాలుంద వ్యిభునంటు బట్లు
సుదుంగలెం దనజింఫ్ట నెటాం మవరెదవ

రక్షింప రక్షింప రక్షింపు ముసుచు
దక్షారాంధిప్రన కుతల్లడింపగసు
అక్షయుండ ఖితె కుంద మ్మవెంన్ద్రి రుండు
దక్షసంపన్నిరుండు ధర్మనిర్దేశ్రి రుండు
ఆర్థ్యపారశ్రీరుండఖిలేశ్వరుండు
అభ్యందు శేఖరుం ద(ది) వల్లభుండు ౧౩౭
శ్రీవత్సపెంద్రి గమనుండు విశ్వంభరకుండు
విశ్వరంధరుండల సుజనమందారుండు
తంజనసంపద్ధిరుండు
నిజభక్తలోలుండు నిఖిలరక్షకుండు
భావించి రాంరుస్రెంచెవ్రైదయుస్రెడు
(శ్రీ) విశ్వనాంధుడా(శ్రీ) లింగమంపు
నటులలోచనయుసునీల కంఠయుసు
అటుంబతుభైర్రజా ముయు నమరదక్షావయు
కరములంబరకు వ్రనంది కరాలముసు
మురిపాం మభ్రాగంబు కరములరెంటు
నాంపాంక వంస్త్రంబున ఖయవాస్తముసు
దీపించిచుమ వంని యుష్ట దివ్యదిష్రలను
వెలయు(బ) తక్రైప్లి నిలిచి యుయారాంరి
కశవళింప్రు నీరుగతగవ్రు మగునే
వెతవనులయు నిష(త)వెతపకుముసుచు
కరుణాతోనె(క్షి)ంచి రాలునిక్షించి
యుంరికాలు దనివ్రి పాదతెల్ల(పల్ల)మురిచి
రాంరించి నాంపాని గాంశిబెట్టె దవ్రి
సదనస్సనాంచక్రబునుల ముందలను

శ్రీరమా వేంకటేశ్వర సం(గ్ర)హం ౨

సుజనసంచారి గాంధు ఘుప్పునేనుచు
మురంవరంమునిరెన్ని మాంలుక చెప్పినను
మరచిగవింంచుట మాంనవెంతరయును
చెడుగాంలమదినేరజారె ఘుమ్మనుచు
మదింయుమునివ నుచు మన్నధాంతనుండు
యుడమ(శ్రీ)పాందంబు మడమునెంరెంత
చెడదన్నదన్నిన చెడిది ప్పైదాంరె
నులిశంబుదాంరెన శులపర్వతంబు
యులబద్ధవిధమున విలంగూంలెనెయుండు
(ప్రా)కాంబువిడిచిన ఘాంనునందిమని
వెరాంనిఫ(తు)ండు ఘూంచి మరిసాద్యమంది
రేడునల్ల వల్లిగయును గంత్రేరవంబు
మదింయుంచినట్లు శ్రీ చింమదియుంచినిచి
విబుయుక్తైయున్న(శ్రీ) వెల్లనాంధునవు
(తి)జగవల్లభున మదిన్నే ఘుంప్రనవలు
నిండారుసద్భక్తి నిరుతిసాంఖ్యంగ
దండ(ప్ర)ణాంమంబు తగనాంచరించి
చెతులువెయిగదించి శిరమునందాంచి
నితతో(బ)కులతాంచె నిత్యలాంత్య(లాంత్య)మండుం

మాంగళాంకేయుమునిరుపాంచ

౧ కు(ది)ంప శుపతింన్నాంకుం నెలనంత్రము మాంపతిం
నమామి సిరసాదేవం కింనెలా వల్లి తుల్యంకరిష్యతి
౨ రాంలకంతకళాముంతిరంరాంలంగ్నింరాంలనాంశనం
నమామి శిరసాదేవం కింనెల్లావల్లి తుల్యంకరిష్యతి

౨

౩ అనంత మహ్యయుంశాంంతం అద్భుమాంలాంవిభూషితం
నమామి శిరసాందేవంకింనెల్లావల్లి తుల్యంకరిష్యతి
౪ రాంవరదవంఘుగంన్నాధంందెవశంక్తిషభిర్వభుం
నమామి శిరసాందేవంకింనెల్లావల్లి తుల్యంకరిష్యతి
౫ నెలకంత్రవిరుంపాం(ప్రం)నిత్యలంనిరుప(ద్ర)వం
నమామి శిరసాందేవంకింనెల్లావల్లి తుల్యంకరిష్యతి
౬ దెవదెవంమపారదేవంలోకనాంధంబుగద్గురుం
నమామి శిరసాందేవంకింనెల్లావల్లి తుల్యంకరిష్యతి
౭ ఆనందంపరమంనిత్యంన్నైవల్యపదదాంరకం
నమామి సిరసాందేవంకింనెల్లావల్లి తుల్యంకరిష్యతి
౮ స్వగాంరపవగకదంతాంరంస్తోష్టిస్థిత్యంతకాంరకం
నమామి శిరసాందేవంకింనెల్లావల్లి తుల్యంకరిష్యతి
౯ యుత్ప్రదురితమాంకేశ్వక స్తో(త్రం)స్తుతికరం(పి)ంరకం
సర్వంనర్వపాంపనాంశకరంమనుష్యవర్గం(బ)వేదం
౧౦ మాంకేంండేయుర్లింతంస్తో(త్రం)త్రస్వర్వత్స్యవదాంమ్యహం ౧౫౦
తత్ర్యవల్లితుల్యభాంయుంనాంస్తిసత్యంసత్యంవదాంమ్యహం
సందర్య విూంంద్రీడుయుట్లు సంస్తూతించినను
సంయ్యమెంజెపట్లు సంతోషమంది
ప్రల్లంబులోపలనుక్లిన్నట్లుచును
యుల్లవాంరలతోడననియెయాంక్ష్ణరుండు
ఘనుడుమాంకేండేయు మునినాంధుడిట్లు
వినుతించినట్లుయుం విధాంత సంస్తో(త్ర)
మతిభక్తిననెవ్వరైనం బూజించి
(ప)ఠితెవిసంబులుపఠించిరేని
వారెట్లువాంరైనవారుస్వరదరు

చేరండు మృత్యువు చేర దెన్నడును
ఆదినిశ్చయంబన్న నమ్మవాస్రవము
పదిలమ్మైన నిత్యంబు పఠన సేయుదురు
పరుడు సన్మని చాంత బట్టుశంకరుడు
వారుడు వెడుకతోడ నట్లు స్తయుడను
సురమందుభులు వెూకసెంరదిఘయాన్నిల్ల
సురప్రవృత్తి ష్టిదాం గురికె చెప్పగను
అంతట బ్రంహ్మావిష్ణ్వాది దేవతలు
సంతతంబున మహేశ సంయుక్త మిూశ్రులు
కదలి యున్నశ్రీ రుసన్నిధికేగు దెంచి
ముదమునంజేతులు మొగిచి మున్నిచును
స్తుతుల నొత్తియుమ్మైన సోమశేఖరుని
స్తుతిశారి యుదాగిరాం శుభమయుంతు శేల్లా

స్తోత్రము

ఓం నమో నీలకంఠాయ సాంబశివాయతే
తత్త్వాలోచిత రూపాయ నాలకాలంయుతే నమః
నమస్తే వాంశవాంసర్వాయత్రిలోకధారిణే
నమః పరశువాంరవాంయ మృతెల్యొరవవృత్త్యవే
నమస్తే కాలరుద్రాయ సత్వ సంవృత్తకారిణే
నమః స్వతంత్ర చెష్టాంయ సత్వస్వాధిరాంయతే
నమః కాలవిమోదాంయ భక్తిప్రాప్యయతె నమ
నమః స్వతంత్ర్య యవితర్క్యంయ భక్తానాం ముంత్రికారిణే
నమః ప్రగాతపాదాంయ హరిబ్రహ్మాధి ధిస్పధాం
సర్వస్వాత్మస్త్రరూపాంయ స్వరూప స్తోత్రకారిణే
నమో విచిన్నవిగమార్థ్యాయ భక్తి గమ్యాయతే నమః

నమస్త్రిశిలశర్వస్థాంలయత్రనముంనమః
నమః సర్వస్వసంవృత్తే పరాంత్పర తరాయతే
ఆగతింతె నిష్టాంనీ వెరాంగత స్తైర్యవృద్ధి భాదియుం
బ్రంహ్మాదులు లెశలివి బ్రస్తుతించినను
బ్రంహ్మాధిపతులైన బ్రహ్మాదంమెచ్చి
వారలనెల్లచే వేఁ రనిట్లనిరాల
శంకర్షే రవినుము పత్త్రిత్రవినుము
యుంద్రం ందవినుము నరెంద్యుండవినుము
చంద్ర సూర్యులు వినుము సకలదేవతలు
వినుడలవింరుదరు విస్తేశంప్రుచునను
మునులు సాంధ్యలు లెస్సనంపన్ను రులు
యురగయుస్త్రెన దాంశరుంగ నంత్యైన
దురితంబు లెక్తైనంతా దరిచెశినను
పెలు చున్నై యుం బ్లెలు/చెప్పనమింరు
చెలువొందవింయుక్తలుచెంయుదెప్పుడును
మగతి నద్రీవాంలస్తైరింతు గాంన
తగభక్త ద్రోవల దాలంబుము నుచు
పెక్షైన్నై వెరస్పైభక్తులరక్షంప్తి రారదు
రూంపంబు గ్రోంటులు రూండ నిత్రాంయును ౧౪౧
పరమభక్తులు నాంసు ప్రాణబంధువులు
పరమభక్తులు నాంసు బ్రతిరూపధరులు
యిదితధ్యమని యుంత్యనెరిగి యుల్లుడను
వదలనివింరెల్ల వత్తింపుడనిన
అన్నగాంశదేవదేవ ఖారంయూనతిశివము
సవినయంబునం బ్రంచి వరియుంతు మనుచు
సదమల యుక్తిలో సర్వేశునాం జ్ఞ

వార్ధిదయము మధ్యం(ము)బున నుంచి వెండియును
త్రిదశేంద్ర విభుండయిన దేవదేవు నకు
త్రిదశులు(మ్ము) నైసంప్రీతి నెయిల్లనిరి
ఆవధారు సర్వలోకాంధకార [struck through] మూర్తి
విష్ణవంద్యా దివ్య విష్ణువంశాలయ
తన (ధా)మమున దండధరుడు దమడనే
రాలుండు యుఖలేదు గాంచ నరకులను
గాలంబుతో శ్రింపగలదు బలెరు
పరిమాండ్లు లేండి వారకులస్సింయును
పరిగానింద్యుండు భూంధ్రాంర స్వైరయ్యుండు
మవిం విరాదధం నధర్మ వయిచె శరేని
వివింతంబులగు స్వర్గ విభవ వెలుందించు
దురితాంత్యులగు వారి దురితంబు గాలది
నరకాస్థలంబుల నలరదండించు
వలవెలి శీఘ్రంబి వెండులే మన్న
బలియయ్యై పెద్దైపంప వయిలు శెంయుదురు
లోకాశవది సర్వలోకంబు మర్త్య
లోకంబుదం నరకలోకంబులనగ
ఖ్యాతిల్లనే మూండు బలివర్తించు
చెంశతులక్షల సంఖ్యమైయున్న
జీవరాసులయుద్ధోచిత వేదములను
జీవంతిశ్మ వెల్లను సృష్టిబుట్టుచును
భుస్నాంతలలోన బుస్య జీవులకు
సన్నుతించెంపాందుస్వర్గంబునందు
దనరాంరు యుదు వది యౌని మిది గొట్ల

మనవిమానంబులు గలవై భూగింప
పరిశింప నందులో పాప కర్మలను
యిరువదియొని మిది గోట్ల నరకంబులుం గలవే
చరియించుని చరాచర భూతవ్రేలను
మరకాంబులైన సంపతి నుండి రేని
అటుస్వర్గ నరకంబులందున్న వారు
అటుకర్మ ఫలములు యనువింపుల్ల కుదచ
తిరిగి భూంలోకంబునరుదెంతురేని
ధరణిలోఁ గలవరులకే రుద్రవెరుండ
ఆలోకమయిన మన్న నట్టి వారెల్ల
భూలోకమున వచ్చి బుట్టిరెనియును
సతతంబు నిండ(తిన)స్వర్గ నరకములు
గతిదప్పి భూంతి వర్జితమయి యుండు
వారింతకుడుండిన యఖిలమార్గములు
నంతంత(సైం)నైరంకంగుంచిరి ఖిలసౌర్యములు
యిత సిరిప్రాంబు యింటుండెరేని
యితని గార్యమునకు యింతేతె నెలాంతని
అదిగాంరిగాం బాశ అటునుంచి పలయు
వదలకపూంర్ణ వరవయిగాం నితని
ప్రాణాంబు రక్షించి పర్ణకులనెల్ల
ప్రాణమైయున్న ఋ(ప)భుండ పనిపై
గాలునిచ్చెనె గడుమెచ్చి తొల్లి
యారలాంగుని వాంశనం మిచ్చని లిపితివి
పదచిశ్రావ్యదతెండు విరాంచంయుగాం వినను
సదయుండ వైరాఖ్య సవినయునకను

శ్రీమాంపాత్రేంచారిసం(గ)హం ౭

౧౪౭

నీపాంది భక్తులనింయంబు చొరండు
నీపాదభక్తి దునీతి లోనుండు
నీవానతిచ్చిన నిగమార్థ మెరిగి
భావింప్ర చుండుని పాదంబులాని
మున్న చెశనది ప్రలన్నింయి మవిప్పు మన్నింప్ర
మంర్య మాంన విచే లోనుమ
అనుచు నందెంది(బ)ం పన్నె దిదేవతలు
అనఘుల గన్నెదు నైనసన్నలు
(ప)౯ం వెల్లి భక్తితో(బ)౯ం తంచివారి
మనుపలుచెలొని మన్నథాంతేముండు
మరిదండధరునరే మగుడ(బా)౯వలు
గరుణించియిచ్చిన గాంలుడుతెచి
గరు౯సాంగ రునరి శైలాంస పతిని
ధరిణిసాంస్థాం గుదైదాం(వెయ్యి) శైలంయును
ముని౯ స్తోత్రావన ముసంస్త యుల్లు
ప్రస్తుతి లోలని ప్రంచు మనుచు
నిలిపిన సంయ్యాలని యునుపరంబు నను
అనిశంబు పరమాంత్మునధ౯ంగాల్లుచును
చెనటు దుర్జనులను శిక్షింయుచును
దనము పాంత్రంబు నందానుండనెముండు
శిష్ఠు లమ్మకొండు సంభవింగ్ర పజూంచి
భవమున మర౯ంబు భీయు ముసులెకే
పాసగని ఫలం౯యు వ్రంబొందునీ వనుచు
అనవరాం నవర మిచ్చి నంతలాపలను
తాం
యిచ్చెయు(వి) తాంత మంత యునెరింగి

౭

నచ్చె రువందుచునదిచలాతమనుచు
శైలాంస గిరినుండి ఘననుత్తైన ఋషులు
మెళి మెప్పపచ్చి యమ్మెవి వెల్లులను
రంబుయిన యుల్లు(శ్రీ)రజితా(ద్రి) పతికి
మెప్పు స్తోత్రములు
వేడు లోగితిరంచి గౌరాంనరి(మె) నిగమ
అంబుజు గర్భుండు నంబ్బు జాక్షుండును
జంభారి మొదలైన సకలదేవతులు
కలశసంభవుండాది సకలమునీంద్రులును
పెలయు మాంకోం డెంయు విభుండు నుంగుండి
గొరంబుగమునుపాంరవిందములు
చెరియునుందరు(మ్ము)క్తి శిష్యుండని పాంద౦యుగళంబు
భక్తి నుడుగకే ప్రలడున
అగపడి ప్రంజింపుచనట్లు మాంగ౯ంబు
అనతియిమ్మన్నానందవేము
దానిలకొంధరు దంద్వురుంబూంచి
యయ్యో(శ)మ మనాంకు పాంతనైనత్రాం ప్రె
యియర్యా(శ)మ ముప్రకాశ్రె(శ)మంచిదియు
సరిలేని శైలాంసగిరికన్నాంకు
యురువొంద గాంత్మనయుంపారవారు
యూంలింగ మూర్తి బూంజింప్రదెప్పుడును
మైత్రైన భక్తులము మాంనసిద్ధించు
ననింయాంన తిచ్చిన నాంగాంకేంయనుచు
నన ఘులు ఫాంజింతు రాంలింగ మూర్తి
అనాంగకోంకోదుండాంవి(బ)త్త్(ష్)
మైన విధంబున నట్లు చూండంగను

లింగస్వరూపంబుల లింగస్థలమువలె
లింగమధ్యంబున దిరిర్ప్య వైలంబయుండి
వనజగర్భాదిదేవతులు నగస్త్యముని
మొదలయిన సన్ములు సర్వవెయును
తమదవనిఘనిహాసంబుల తపోనిరి
శ్రీ వమయన మరిరియ వృక్షాండుండు
ఛాంర్యగుణ వతిదె వింరుంగుండె వెడుకను
కనకవివాహనంబు ఘనకీలనేకి
దివిజులు గాలువంగ దివ్యకీలలను
శివలోకమున కెగి శివ్వనిసత్త్వపను
మరిరియమాకోండాయ మహానిర్వ్యమయాంత్రి
హారునిప్రసాదంబు అవశీలబడాంశ
నిత్యత్వమున నెలంది నిత్యనెమమున
నత్యంతభక్తితోన భక్తి గొల్చుచును
శ్రీభువనంబుల లోనదె జరిల్లుచును
విభవంబు మెరశితాం విహారింప్రచుండి
ముస్న శ్రీశైలాననము ననుండి వచ్చియున్న
మహారుషులుల్లశిల్లుచును ౧౪౩
శ్రీమద్గంధిపతి గొల్చుభావంబు దనరి
వివిధులుం దివ్యరూపములతో జనిరి
అనిమూలతమునినాథుడనియె వెండియును
మునులార వింటిరె మాముడులోకముల
వెలయుమాకోండెరియ విభునిచారిత్ర్య
యలనెవ్వరికిం గలుగుయామ హాత్మ్యంబు
శివునిప్రసాదంబు శద్ధించునట్టి
శివపరాయణులైన శివభక్తులమును

గంకరాయుండా దులనుంగలు గునెంయుల్లు
శ్రీకంఠుపాదంబు సేవించి మున్న
మిగిలి విఘ్నాయప్రైమెలరశిన హారు
ఆగణితంబుగ నుందురభవ్యలోకమున
అక్కడి శివలోకమందు వెండియును
ముక్కంటి సాంరాజ్యమున చాంరుకొప్పుదు
పెక్కురూపులు దాల్చి పెక్కు లీలలను
పెక్కయనె ప్రమథులు పిక్కటిల్లుదురు
రుద్రుని గొల్చుచు రుద్రరూపములు
రుద్రనామంబులు రూఢిబెంపొందు
ప్రకటుప్రైగంగవాంలుని సమారుద్ధి
ర ఖిలగాలమునందు రతిశయిల్లుచును
మరిరుస్నదును జన్మమరణంబు లేక
సరిలేని మహానిర్వ్యసాయుజ్యమునను
ఫలమెయుండజైకాని పరమాత్మలోనం
గలశియుండెదువారు గలరెందిరైన
శాంభవములను రఘునుడే వ్రైదైన
శ్రీవిశ్వనాథుని బూజించె నెనియుమ
అప్రమేయంబున ప్రయత్నమున
అప్రతిహావిర్భంబులవలీలపొందు
మునవమునిభక్తివివాహములంపించి
వనజాసనాధులు వర్ణింపలేరు
చలకెగిహారుని ప్రసాదంబువమాము
తలపొంచువలవి రౌద్రశ్రిత్యలార
వినుస్నవె ధాత్రవెతాం వినినాథచరిత
విస్తట్ల్లదాలిపిలి వినుడుయాం ప్రశ్నకథ నిత్రమును

చరిత్రగా రచించినను
అతిచిత్రకథ వినసాలించివిన్న
వివిధభయంబులు వివిధరోగములు
వివిధదోషంబులు విలయంబులగును
ఎట్టిదుఃఖంబులు ఎట్టియాపదలు
ఎట్టిపాతకప్రబంధమెల్లబాయుదురు
ప్రకటితసర్వసౌభాగ్యశ్రీలలను
సుఖకేళులనుందురు శూలిసత్కృపను
అనుచుమార్కండేయముని పురాణమున
మునినాథుడాసూతమునియమార్కండు
మునివల్లభుని చరిత
మునులకందరికి వినజెప్పె
నదిలోకవిఖ్యాతమహిమ్మె

గద్య

ఇది శ్రీగిరివిశ్వేశ్వరధ్యాన విదితశివాచార
విశాంతసుజ్ఞాన
పండితారాధ్య శ్రీపాదాబ్జభృంగ
ఖండేందుధరచరిత్రకావ్యాంతరంగ
శివభక్తపాంచితగంత్రి శ్రీవత్సగోత్ర
పవిమలనిగమాంత్ర భవ్యచారిత్ర
శైలజాప్రేరభక్తివ్యజనభక్తభక్త
విలసత్మంత్రలింగనామాత్య
విరచితమైన సర్వవేదార్థముగుచు
ధరణినాచంద్రార్కతారకంబగుచు
శ్రీరమ్యమైయొప్పు వీరమహేశ్వరాచారసంగ్రహంబునందు
మార్కండేయుండను ముని చరిత
నందమై తగసప్తమాశ్వాసము నెన్న

॥ అష్టమాశ్వాసం ॥

శ్రీమహాదేవుండు శ్రీశుభాకరుండు ౧౪౪
సోమార్కవరదుండు సోమశేఖరుండు
సర్వస్వరూపుండు సర్వపూజితుండు
సర్వాత్మదేవుండు సర్వేశ్వరుండు
సరసిజాక్షునకు భక్తిగుప్తిశాపంబు
దప్పరోరుగాచెశినయట్టికథనార్థమందు
స్కందపురాణంబుగా శైవఖండ
మందున్నమాహాత్మ్యము మురవనింతు
తాండ్రిగానటి ప్రజ్ఞారుష్టులుపెరేంద్రే
నందిపత్యస్థలింగామరారసుండె
అనిలాందుడును దివ్యమునినాథుచేత
ఘనతరంబగు శాస్త్రకథలెల్లవినుచు
మునులలోభ్యాసించుదనగసత్పుణ్య
దనిలాందునవమెక్రియనఘాంత్మనాంకు
నేపుగురుండుపుగానన్నేచాంతనాంది
దైవనిమవిలుందలి విగాహించు
నాకరరసంక్షేమహాత్మంబులైన
వారాశ్వవ్యతంబులు నాగకాములను
అనయంబుగోరుచు నదికీర్తిగాండ్లె

వీరవరాం పెంత్రోరాం చారసంగ్రహం

వినవెడు శర్వాజ్యుడు విభుడయింకా కటు
వినుతింపవె తెల్లి విశ్వేశ్వరుండు
ఘనుడు నారాయణుండు నఘుడచ్యుతుండు
విశ్రవుండైన శ్రీ విష్ణు శంఖు చక్ర గదాధర
శంఖ శ్రీధరుండు
తన రూపములనిండ దావసంబునను
ఆ సుఖ సహస్రుడై యుపనిషత్తుంచె
నాస్తి తిథి గవుల కాంక్షి కృవుగను
విస్తరింపంగ మాంకిని సుపింపు మనిన
అర్థితోనని లాందు దంచి నాథ శులం
శితిగంచి వెలు వారు గెలె త్తి మరియు
శిష్ణ వస్త్ర మహెంనాంయ శివాంయ శివ రూంపిత్రే
బ్రంహ్మా విష్ణంద్ర వంద్యాయ నిర్వికారాంయ శంభవే
శ్రేష రూంప స్వయం విష్ణు యుర్వవెంతై సదాశివ
తేస్న వస్త్రే మవాదేవం చరాంచర గురుం శివం
తంత్ర కావ్య వవాచే భోగ మోక్ష దాంతార మవ్యయం
సర్వదేవ స్నేయం రుద్రం వశ్రేత్రే ప్రంత్యే యాం ధులవారే
అని యిట్లు వినుతించివారు నమస్కై
అని లారద యాంగెంద్రో కదిచె ప్పదానాగె
తొల్లి దేవతలు నుందుష్ట దైత్యులు నుఅ
పెట్టైన యాంశల పెద్ద్రాంల వయులు
పశియుకాంల మున్సిష్టె బల్సైన యట్లు
తలకొని ఘోర యుద్ధముచే శినెశ
సురల చెపూం శిల్ని సుర లోక రిపులు

విరథులై యుద్ధంబు విడిచితాం మరిగి
కడు భీతచిత్తులై కళవళింపుచును
తడయక నవధి చనియి తమ గురుండైన
ఆనఘుడు బృహస్పతి కైన శుక్రనను
వినయంబు తోవెక్కి విపుల దుఃఖములు
వినుపింప గాంవ్యుండు వినిచ స్తరించి
వినుడౌంద్రిలార మీరందరిమెల్ల మదినె
మంత్ర శక్తియు వెదు మరి శక్తి వెదు
చింతింపనల్లులై చిక్కియున్నారు
అధికులై యున్నారు ఆమరాసురులు
కదనక్రౌంరు బుద్ధిగాంచు మీరిటకు
కలుషితంబులు మాని క్రోధంబు విడచి
మత్సరంబులు మాని మదములుడ్రి ౧౪౩
కపటు మెల్ల యులెల్ల లవింపచేక
తపశివెషంబుల ధరియించి మీరు
సదమల చిత్తులై శాంత స్వరూపు
వదలకని ఖిలాంది వల్లభుండైన
శివుని బూజింపుచు శివపాద భక్తి
దవిలి యిచ్చుట మీరందరు సన్నిధిని
వుండుడి మీరు నేను గార్గ్య గోరి
మెండైన తపము నెపించి మీరి
సదమల చిత్తులై శాంత స్వరూపు
వదలకని ఖిలాంది వల్లభుండైన
శివుని బూజింపుచు శివపాద భక్తి
గ శివునైన నన్ను గెల్చి నట్లుగ నను
శ్రీ శంకరుని చెంత శ్రీ దివ్య మంత్ర

శ్రీరమావెంకటేశాంబాంర సం(గ్ర)హం ౮

శత్రుశైలానివత్తు సంవర్త్యవిలానసుబల
నక్షత్రంబరాంధికారాంధులనుని చి
రమణింధ్యమపాంమలరంజిల్లుచున్న
కామువంతగరికగ పాంసువంతుగిరిని
కరివయుఖనందికశాంతికేయలూను
కరిశైరివయుఖశైరికాలక్ష్మైరిన్రంచు
అ(ది).భరించునునిబ్బగభక్తుండును
రు(ద్రు)లం(బ)మధులురింపులుదేవతలు
నాంగాంధగెలువంగ్గనాంనందపెయుంచి
గాంరిసపెంతుకైగడ్డనున్నట్లు
కరనాంధునీర్త్రించి కాంవ్యధంతింత
కడునర్థ(పెయ్య)కొలుచుగడుఝాంరబోయి
ప్రేధివిఝాంగిరి(పెయ్య)కైవాంధగల్గాగచి
కైతివయుంలమైన సంస్తుతులధికించెశి
సర్వజ్ఞశంకర సర్వలోకేశ
సర్వలోకాంధాంర సర్వస్వరూప
భువనాంధినాంధినీభక్తభైత్యంబాను
భువనజీవులనెల్ల(బ్రో)వవేవయ్య।
మం(త్ర)మూర్తివినేవుమహాంనిర్యదివ్య
మం(త్ర)ధాంతన్ను సర్వమం(త్రాం)ధిపతివి
కొరవిశత్రులనెల్లగెలిపెంచునట్లు
పరమమం(త్ర)ముయనాంపగరుణింపవలయు
ఆనుచు(బ్రాం)ర్థించిననమ్మహేశ్వరుండు
ఆనురాంగముననొందియునహూంత్మదాన్ని
వాంరికెన్ని(బ)వ్యాఖ్యనాంభ్రమాంప్యతికి

౮

సురనాంధులనమసర్త్యమునీంద్రులను
శిక్షింపమన్నం(బ్ర)సిద్ధమం(త్ర)ంబు
శుద్ధాంత్మడవ్వగానశువర్లనికత్తు
కాంచించిమం(త్ర)ంబుశైలాంబుపేని
(ఆ)మం(త్ర)శక్తికాంనట్లువినవయాం ౹
నిండవిస్మృతత్తైంయుండెనంట్లు
మందదూం(ము)ముమెనంరం(గా)లుచున్నండు
శతము(క్రొ)ండుగనిప్పిచెదరకవెంయ్యి
వరుషంబులుండెనవరమం(త్ర)విత్తు
పునుడువెయ్యింటుకొంగడమైననిను
చనుమున్నశుక్రౌండుచంర్యైనబోయి
తనతల(క్రొ)ందుగాంవగనుండెకొండ
కేగాఘంమువాంనంబుకోగాగెక్షెంయుచును
వాంరువాందపద్మంబులంత్యదలం(ప్ర)బలను
ఆరుద్రైనతపమునానాంశు(శు)డుండె
ఆటుపైస్థానాలంబులతడున్నాంయుడాను
యిటువిష్ణుండందిగాంయు(దా)దిసురలు
ఆదాంనివాంచాంర్యుడిట్లాంటుయెరిగి ౧౪౬
నీదానవులర్థించనిదివేశయునెంచు
వివిధవాంవాంనములు వివిధాంయుధములు
వివిధబలంబులు వివ్యులమైనొండె
మసలకొభ్యగువాం(శ)మమునకుండెరి
ఆసురులమైంబోవనంతలోవాంరు
సురలవిష్ణ్వాదులంబూంచికోరించి
కేతములువెయగిదించిఘనులాంరవిలాంరు
లిగనాంయుధంబులుధరియించివాంరు

ఆగణితంబగు శాంతల మరియున్నారు
సదశ వీరాండ నాంయుధ వయలు లెక్క
సదనంబున నురాంము సవాంబు విడిచి
జడలు నుభిస్తంబు చర్మంబు దాల్చి
అడరంద ఫ్రాంవేషులై యున్నవమ్ము
దండింప వచ్చు యథర్థంబు గాదు
పాండు విలార వనియున్న బుద్ధి నైరాసార
అందుల దెవేంద్రుండు పైన్నింబూంచి
సందర్భ జలన సయూసాం రుక్సా వెలల
అసుర గులాచార్యుండ సమర్థుంగారి
ఆసమాంనము గుమం(త్రి) మర్థించి పొర
(వ్ర)తమైన తపము నవదలరన్నాడు
(వ్ర)త భిలశిథిలమై వచ్చి నంచి దీప
చల ములనిట్టి దుర్జనుల చెవువిన్ము
అలుసతో బుంపించు నిధి నిశ్చయంబు
వధ్యాసైన్యలవధియింప వలయు
పదము నిర్వర్త్యంత చలియుల్లైపాదిశి
నలిరె గదిచ్చి చాంకాముల నెయు చుసు
వలుదారంగులబరపివేయుత్తు చుసు
పాస ప్రండలు సతాప (జా) యుద్ధంబు
(వె) శిననిరె దనంచు వెసం జాంతంబట్టు
లాంతు మం(త్ర)ంబున లాంబ్లదాంన ప్రలు
పాత్రం యిన యుద్ధంబు గాడి చి తల్లి
మాంతలన్ని యుం చాయుగ వర్గంబులు దిగి
పాతల్లి మమయు గాంప్రే పాతల్లి యనుచు
శరణు(శ్రీ) గురు దూరాంత శరణు వివనుచు

పరతెంచి ఛ్రి గుప త్రాంమరగు చాచ్చి ఉంయు
సరుణించి దత్తు హ్యూరాంత దాంనిలంచి
వెరవను మునివారి వెర పెల్ల దెలిపి
పోరారి దేవేం(ద్ర)పో రిపాంపాంత్ర
పారివీరల బుంప్ర ప్రచితే వెలనీసు
సంపించి పోవు విరిత్త సాన్నవారి
చంప బూసుడు విలంసు శాం క్రౌంబుల గుసె
ఆసుమునింద్రని చెతిలలు యుత్త్రనట్లు
యు నిచిన వ(జ్ర)ంబు యుక్తం చి నైవ
చెతులండ సర్వచెష్టలు మరంచి
ప్రేతమైద నస్రార్యచింతంబు లేక
యుండి విష్ణు నింబూంచి యెదవ రిప్పల
ఖండింప వ(జ్ర)ంబు సరవుల బట్టు
రాత్రి నాం చాం వచు లెత్తి నంయట్లు
యుత్తరంగులనల్లైని సేనెధి మార్గ
మాంనతి యుష్మన్న (ధ) రుండు
ప్రాంనిని చాం వయలు పాలతి స్రాంభించె
నాంసాంతనె దురుగా నంటుండవలదు
నాం సరో సాం భశన ను జూర రవ్వు
మతి యుండు చోసనాం మర ప్రన నుండు
వెర వను విలాం యున్న వెలది దాం నెరిగి
దెవేం(ద్ర) నీ సతడు దిక్క యిర్ప నను చు
ఛాం పించి యుసని ప్ర(బ) తనగా రెదప్రే
నిన్ను ర(క్షి)ంచి నసీర జలా దరుని ౧౪౨
నిన్ను ను యుండు న్నని ఖిల సైనలు సు
గర్వంబుల డగించి గంభీర ము రొచి

సత్యంబు నింతలో సంహారించెదను
ఆ నినస(త్యాం)ది నుండ తిభీతి బొంది
వినుమయి బాన్ధర్గనాం విప్రులసాంగసము
ఆసతి నాం చెతులండరేం యుండబాశ
యుంతటుం బారేచేరి (శో)ధించి నెరయు
శాంనలతోడ నిన్నును నన్నును
పరగ నచ్చటు గలంరి భిన్నచెరానట్లు
శాపింపదలచి దచ్చిపంబు సుదతి
శాంపింపకేటు వయున్న చ(క్రాం)బునైచి
సరింధ్యాంపవెనిప సతింధ్యంప యున్న
సతిధ్యంపు మనఘుల సందెహంమెలల
బవయదెవగణ షుల(వా)శంబు గాంచిరి
విపాంత మెయిగొతధ్యంప వెవెగధ్యంప
మనివిన్నవించిన నపురెంధ్రి భోధ
వినిపత్నినాం భీలండు విష్ణు శక్తుండు
ఆతులితంబగు చ(క్ర) మంత చోనైచి
అతివెగమున నర్గిం చెనతి వెమునారేము
తలదెగి భ్రెగుపత్ని ధరణి గూలుటయు
పాలతివల్లభుండైన భృగుమునీశ్వరుండు
పరువడినటు మున్న భిలపుష్పములను
అరిగి వనము నుండి అత్మలో నెరిగి
ధ్యాంపంబులో పలబహుదుఃఖమొంది
వెవెగ బరతెంచి పెలదిన్(ర్ల)ంచి
మెంహంరించిన పెత్నిమూంకలలోన
సాంహంసుండైన సౌరిస్త(బ్రే)ంచి
రదు(రా)ధము న(వ)శంయుగాంలగ్నిబాలి

యుడుకు బున త్యాంత యయుగ్రుడై నిలిచి
కోపాంపరేరక్షంద వేసురాంధమయుండ
నాం పత్ని రెఖ్ఖనట్టుయాంపతి(వ)తను
నిర్ధయత్వాంబు ననిపన్నిరశాంబు
దుర్దశ బొంధించి ధ్యాంపనేరగునె
ఆసవువి(ర)మయుండ వె ఆసము విర్దృదాంపి
నసముసాంహాంసుండ పైనెపదుపు నెపు
జీవంబు రేయురే(ఖ్ఖ)తి చాంపవలనరె
(శ్రీ) వధశయునిచెతులెల్లెడే
యుటట్టుపాండు నల జెంయు నెట్టుదోషంబు
గట్టురాంటుం విని ప గట్టుగాంవినుము
పరమెుట్టిసులకు దైన(వ) భువింప) దిది
పరితింప నన్ని ధాంచ్చాం వంబులేనె
భవ్యునచింత్యుంద(బ్ర)ంహ్మానిద్ధేందు
నవ్యతేయినారద్యునగమ్యునై శాపి ర్య
న(తి) గుణాంతీత నన్నువారదెప
నా(తి)యుంబరెదెపెన భిపనెంకరుని
పాలువాంరనెనర్ధి బూంజింతు తెని
అతని (క్షే)ము భికేమ్మండ ఖైయుందునని
నాంహాంకుసత్యమెన గధరనేప
ధ్యాంపింపన దుస్సన భారాంపంబునొంది
వరమతృ్యకచ్చమువరాంహంరూప ములు
నరసింహ్వ వాం మన నరరూప ములను
ధరియుంచి పదివాంట్లుధరణి బుట్టుచును

వీరమణం వెశ్వైరాం బాంరసం(గ)వాం

నిరంతరుదాం పుస పయుల నఖిల దుఃఖములం
బాదలి దోషంబులం బొంది వర్తింప్రి
మదిగాంక విస్ఫ నేడరుదిగాం గొచ్చి
తగునేక దండ(ప) దండాదులగుచు
నెగడుచు నున్నట్టినే భక్తులెల్ల
బవయు పాంపకర్తుల్మైపాంషండులగుచు
బవయు నరకంబులంబాం యునుండెదరు
యులనట్టి వారలకెల్ల నేనైన ౧౨౮
తలంచి నంబాడగన్న దాంన విలచ్చినను
ఫలములు సర్వంబు భస్మంబులగుచు
నలగివాండను నఖిలంర నరకస్థుడగుచు
అని(బ)ంవర్తి సందుడైన సంయర్త్యుమండు
వనజాం(క్షు)గాం పించి వనిత ని(క్షిం)చి
చిదవిదత్వంల బద్ధ శరపయు దాం దెచ్చి
మడురుదప్త కిం రయుండరత్రు కంగూంచి
(శ్రీ) మహాదేవుని (శ్రీ) సదాశివుని
(శ్రీ) మహేశుని నాందిశివుని బ్రింతించి
పరుండ తపోవీర్య బలుండైనైనే
పరమెశ్వరుని పాంద భక్తుండైన
సకల ధర్మజ్ఞాన సత్వ వర్తనుల
సకలసద్గుణాశి సాంధ్వి దాంనైన
వనిత సుఖాంగంబు వచ్చు వాం నుచు
మనమార (శ్రీ) శివ మంత్రో త్రమ యుగను
ప్రస్ఫో దశముఖ మెనం బొ(క్షిం)పవదవ
పస్ఫాభాం వినిని(ద) బొంది వెలస్న

పగిది నంగములోన (చార)కాంబు నిండి
తగు పయుడంబు నలెచిధరణి గూంచోండె
ఫ్యతి బొంది నట్టు యరాం పయుక్త (వా)కాంబు
(అ)తివేగ వయున వచ్చి(అ)వని గలంచుకొండ
(అ)మరులు విష్ణ్వాదులందంద చూంచి
(భ)వింతు తైంరూంశ్చర్య పడుచు నుండగను
నలువ ప్రత్యండు మరియు నాంగం(ధ) కంయును
కలుషించి చూంచి దుఃఖంప్పుదనేప్పే
కినిశివ(జ)యు దాంక గిరిగాంలినట్టి
ఫలనశాం పపు గుప ద్విగాంలుచు నుండు
యుండుపోయు చ(వ)ని వందుకుంబొమ్ము
యుందున్న వలదన్న యుంది రంధి(ప్ర)డు
సురనాంథుడం దిగాం సురల విట్నాని
(అ)రుదైన శాంపంబు కాంత్పజింతించి
యుల్లభయంబులకెల్ల దుఃఖముల
కెల్ల దుర్గతుల కెల్ల వాంర్త్కైని
యుకాంరంక ధరుడాక్రడ దికైగాంక
(వా)గుల కెక నెండు (ప్ర)భువులు న్నారె
యెంక్టడినై కుంభ్రె వెంక్టడ సుఖము
నెక్టొన్న శాంపంబు నేబాం యుకున్న
పాంఢ్ర గాందని యుక్తి బూని (శ్రీ) ధరుండు
కందర్ప సంపూర్తి రుగాంది స మెంతు
(అ)క్షప్రబర ధాంము నాంద్యంతరహితు
నక్షయుపర(ప)దు నప్పురంజైల్కొతు
శివమూర్తి నాంత్మలో బింతించి (వెయు) కే

(ప్ర)విమలచిత్రమ్ములైర యమునంగదాంచి
గంధర్వకిన్నరబృందారకులకు
మందిరంబైలోకసుందరంబగుచు
బహుకల్పతరువులు బహువనంబులును
బహుప్రసన్ననదులును బహురత్నములును
పాటించి కాంచన బహురత్నఖచిత
కోటల వెడల గోపురంబులును
లలితశిలాభిత్తులంకారమగుచు
కైలాసగిరిబోలి కడుదివ్యమహిమ
జెలువొందు మందరాచలముతోఁబోలు
నెలకొని కాశిబోలనిత్యనవమున
(శ్రీ)పర్వతస్థానంబు శశిభూషణస్థాన
మనసమ(శ్రీ)ప్ర(డ)సర్వాంగభస్మమును
బుడలను బులితోలు చారురు(ద్రా)(క్ష) ౧౪౮
లడరంగదాల్చి తానక్షయ్యమం(త్ర)ములను
శివపదధ్యానంబు శివమం(త్ర)జపము
శివపాదభక్తియు జేరగొప్పిరు
(వ్ర)తములు గు(ర్భ)చాం(ద్రా)యణాదులును
చతురుద్రదివ్యసోపానములుగాంచి
తివిరిపాంశ్లముపెయ్యి దివ్యవరుషములు
(ప్ర)విమలుండై వాయువు బ(క్ష్యా)లుండైయుండి
మరినిరావలంబుండై మధుసుగంధనుండు
గురునకుమరివయుండుగాల్లు వర్షములు
(ప్ర)డుగకశిలంగశయు(గం)ప్రదపాంసు

కడునిష్ఠతో జేశిఫలంశిల్లమెను
చిక్కిశల్యంబులు చిక్కంగనిలంచి
సదమలచిత్రమ్ములైసత్కృతి గోరి
చెదరకవెండియు జాయు మండగను
ముక్కంటి రెండవయుంతర్యాగితిర
చిక్కటిల్లమువారికి(బ)యు మైనవాడు
నిత్యద్రాననయోనిజరూపమెయిండి
సత్య(వ్ర)తంబునదురియించువాడు
సుందరుద్రైన(శ్రీ)నందికేశ్వరుండు
(అ)దంద్ధవి(శ్రా)ంతినందుదిరుగుచును
వ్ర(గ)తపోనిష్ఠవన్నెల(శ్రే)ను
ని(గ)హంబంతయునిలచివీ(క్షిం)చి
నిశ్చలభక్తికి నిర్వాణమయినను
ఆశ్చర్యమందుచు నటువెగదిరిగి
(అ)ధిములు(బ)వ్యక్తదలలర్థంగాల్పగను
సదయంత్ముడైయున్న సర్వేశ్వరునకు
యుందునెఖరునను యటు చాంగి(వెయ)క్కి
మయుందరచెతులు మొగిచియుల్లనింపు
(ప్ర)ణవస్వరూపయుంపర్తితంబునను
వనములలోపలజారివనజోదరుండు
పాటించినపాదభక్తిచెన్నయున
కోటులువర్షంబు పైరంతపంబు
వడిజేయువరదనివం దు
తడయకవిచ్చెశిదయబూడదలయయూం
ననివిన్నవించిననాంగారయునుచు

శ్రీరమావాశ్వేరంచారసం(గ్ర)హం ౮

తన్నలోన(బ్ర)ంశువందితాంశై వందధాంవ
వీరభద్రుండును విష్వక్సేనుండును
క్షేత్రపాలుండును వి(ఘ్నే)శుండును షణ్ముఖుండు
నందియు భృంగీశ నందినాథులును
(అ)ందును మహాకాళుండాది భృంగియును
బహురూపమయులను (బ్ర)మథగణములు
సహాంబు రుద్రుని కొలు సప్తరుద్రులును
(అ)ంబులగ ఖడ్గండు నష్టదిక్పతులు
ఖంచాంరివెయు దర్మైన సకలదేవతాలు
ధన్వంతరి తాండవ్యవైశాద శరుద్ర
లానవ(బ్ర)హ్మలష్టవసువులును
గౌతమ కశ్యప కణ్వ వాల్మీకి
జాతుకర్ణాదంతసంవర్త
గాం శండిల శాండిల్యసనకవైశంపాయన
దండిమ్యకండమార్కండమాండవ్య
వ్రపమున్యమునిసత్యతపయాజ్ఞవల్కి
కపిలభారద్వాజకౌండిన్యరత్సు
పులహవేదవ్యాసభృగువత్సకౌత్స
కశ్యప(త)స్త్రైత(ర)తున్నిమరీచి
పర్వతజాబాలిభార్గవచ్యవన
జాంవర్నసహరితనైధ్రువమందపాల
జమదగ్నిరోమహర్షణజామదగ్ని
సుమహామి(త్రా)వరుణాసువయఖత్ర్పముఖ
బల్లసుమంతసాంవర్తశాతల్య
వల్లకేశవని(త)పాంశుసుమి(త్ర)

ాశ్రీం

౮

అ(త్రి)పులస్త్య లస్త్యం(బ్ర)హ్మర్షిర్యం
అ(త్రి)యుచ్చశతవిశ్వామి(త్ర)ాఖ్యు
ఋకుపరాశరవిభాండకమరుచ్ఛేత్రంగ
శుకశాం(త్రి)గోకసనకసామతశ్రీయును
పాండులంజడుకనకఘనకదగగమండూకే
జమినివయుండదైధియుకాంగాయునుండు
లోకా(త్రి)ఖ్యవంత్రంనిత్యసంధుండు
రురుండుశాంతాతప్రుండు
దేవాంతయుహాముదేవవసిష్ఠ
(అ)హాలఖిల్యదుర్వాసుకండ్వాప్రసండు
దధివాహనుండును దంభార్యుసుండు
మధుపింగదిండికౌల్యవిమలకలంద
మంకికార్మివసు(త్ర)శంకగాలవ్యులు
ఆంగింపరోమసుందంగిరసుండు
నందసనందనసత్కుమారులును
శ్రీందారకులను తుంబురునారదులును
(శ్రీ)విగారుశోభిల్లనహ్మహాదేవి
వందపద్మములు(బ్ర)స్తుతింపంగను
గరుడఖేచరయక్ష(గ)ంధర్వభుజగదర
సిద్ధసాధ్యకింనెరులు గుహ్యకులు
విద్యాధరాండులు వివిధమార్గములం
విద్యలుమెరయమువెల్లగొల్లంగాను
(అ)లరదివ్యకాంగనలధీరంబాడంగను
నరినప్సర(సే)లునాల్య మాడంగను
తోడరియరాదేవదుందుభులు(మ్రో)యంగను
విమలసురపుష్ప(వృ)ష్టి కురియంగను
దివ్యమునీంద్రులుదిక్కుదిక్కులను

భవ్యనిమవిరామలు బ్రహ్మ స్తూతింపగాను
కాంతిసవెంతుద్వైక్రైలాంసవిభుడు
శాంరుక్త్ర వెషుద్వై గంభీరలీల
శ్రీషభీవల్లభుండైన శ్రీషభుంబునక్ల
శ్రీషభర్త్రీ దాంబులు విను విధి నాండు
సంచితక్షైరాయుష్టు చంద్ర సూర్యాక్షి
పంచత్రివర్ణ్యాలు పంచాంననములు
ఖండేందుఘూటంబు గంగధారనము
నిండారుజలములు నీలకంఠంబు
రవికాయుదీప్తుల రంజిల్లుచున్న
ధవళసంకాంశంబు ధవళభుజంబులును
ఘనశూలములను వజ్రఖడ్గపరశులను
తనరారనభయుండ వ్రగాచాంపములమర
సనిపాశపుంట తహ్మా వరాంకుశము
యొండరసవప్పమంచాంపులనెప్పదాల్చి
దివ్యభూషణములు దివ్యాంబరములు
దివ్యమాల్యంబులు దివ్యగంధములు
చెలువొందధరియించి శ్రీమహేశ్వరుండు
వెలసెప్త శ్రీనీలవర్ణనిలువుదూర
నిలచిపరమయోగ్యనిష్టాంత్ముడైన
జలజాంక్షిణి నేత్రించి జలజాక్షినేరు
నెప్పసనుండ స్వైతినేత్రంబుదెరంచి
కోటిల్లగన్నులం బూండుమానన్న ౧౩౧
సదమలస్వైననే వ్వేదండముబులకోన
చెదరకనిన్యుండ జైశభాంవించి
నిరాంకాంమతిసన్నసేవర్తనంబు
సర్వంబునెరుగుదుసంతోషమర్ల్ల

నేహారనీలోననెల్లుదలుప్రదిలవిలు
రూపింపనల్లునే రూపున్నైరాంయి
మాండువలునే వన్న శుద్ధాంత్ముడప్రుడు
నెడు నెగన్నుల విక్షివీక్షించి
అధికభయంబును సధికసంభ్రమము
అదికసక్తిని నెమరుచుండగను
ధరణిసాంష్టాంగుడైతగ మ్రొక్కిరాండు
కరములుమొగుడ్చి శిరములనంటెచిక్
వివిధవేదంబుల వెదంద్ధముల్లును
వివిధస్తవంబులవినుతులు చేసి
శ్రీపార్వతీనాథ శ్రీవిశ్వనాథ
రూపత్రయాతీత రూపస్వరూప
సర్వాత్మపరమాత్మ సర్వభూతాత్మ
సర్వేశపరమేశ సర్వలోకేశ
యాన్యేర శ్రీమన్నకెంశ్వేరసద్ధిశు
కాంక్షితవిశ్వేశ సర్వజ్ఞాభిగ
బ్రంహ్మవందితపరబ్రంహ్మస్వరూప
బ్రంహ్మండభాండాబ్రంహ్మాండభరిత
సులభవేదశ్రీప్రదంసుజ్ఞానభేలది
అవికాంక్షామనుమండల మధ్యనిలయ
హరపరమానంద ఆద్యంతరహిత
వరదవల్లభ్యండాయ వరవాంమదేవ
నందికేశ్వరధ్వజ నందేశగమన
నందసనందయోగీంద్రసద్వందిద్య
సోమకాంఘర సోమసూర్యాక్షినేత్ర
రామాంగదపాన శ్రీశైలనిలయ

ఆ(ద్యం)య (శ్రీ)విరూపాం(క్ష) లోకైక
రక్షిత దక్షమఖ మద్యంయ భవ
నేల లోకాంత సర్వ నిగమ సంస్తుత
కాల దహన విదూర కాలాంతకరుద్ర
రుద్ర గణాధీశ రుద్రాణీ వినుత
రుద్ర పశుపతి వీర భద్ర ప్రమోద
నిర్మల నిర్గుణ నిత్య నిర్వ్యగా
ధర్మి నుపాలు దుష్టత్వ విదూర
ప్రణవ మంత్రాకార భూత మందార
దినకర శశి నేత్ర యుద్వేత్ర గంభీర
శ్రీంగార శుభకర శ్రీ గంగాధర
సంగీతాలంకార మంగళాధార
శ్రీ సదాశివ శంభు శ్రీ మహాదేవ
శ్రీ శివ శంకర శ్రీ నీలకంఠ
దేవదేవేశ భీమేశ గిరీశ
దేవగణారాధ్య దేవాదిదేవ
అవధారు సర్వలోకాధార మూర్తి
అవధారు సర్వలోకానంద వర్తి
వినుము సర్వేశ్వర విన్నపం బొకటి
దినము బల్ల భూమెల్ల తమ గురుండైన
భృగుపుత్రి జారీయా భృగు పుత్ర మము న
దగిలి యుండగ వారి దండింప దలచి
ఆరిగి నభృగుపత్ని అర్ధంబు వచ్చి
మురిపెము సత్యంబు మది యుపాయింప
దాదరిన భృగు పత్ని ధ్రంచి వైతిని
ప్రకాశింపిన వచ్చి పతియైన భృగువు

మగువ తురగాంబు మరియు దాంమిసగే
నెగడి కన్యల రంటు నిష్ఠులాలు కంగను
క్రోధంబుతోన న్యసూత్ర రుద్రై మరించి
వోతైత్య సంవత్సరంబుల్పై నేట్
దశజన్మములబుట్టి వారు కాదుఃఖ
మెుసంగి దోషముల దాము సమునంబొంది
చరియింప్ప చుండునే సర్భి త్రిమూర్తైన
ధరణిదండ్రి దండాంబులెల్ల
పొంపొంద్యన సకల పాంపాంత్ముల మజు
మూంశిల్లన రకాం(గా)లు చుండే దరు
నిన్న గాల్పిన వారి గన్న దలంచినను
ఆన్నరూండునను నరక మందు లండగలండు
ఆనుభవింపించిన నతిభీతి బొంది
చనపునన్ పాదశరణాంబు బొచ్చి
వచ్చితి తత్ర్యంప పలయునే విను ము
ఆచ్చు టమెండోయ నతడు (ము) ప్టుటుయు
నెరవద్ద మయుల బట్టు శ్రీ శివ లింగ నెత్తి
నేరు కానాంత నిమాంత్రి నింగ లెండే చిర్
భంయపడినేల (శ్రీ) పద్మాక్షనే
భయము లుసర్గంబు చాపి దనేను
భృగువు నారభ్యతుండు భృగువు నారాయణుడు
భృగు శాపము దప్పి వాపేయరాందు
భూరి కానినాంలోన పుట్టు నస్ప్రెష్టి
యురుపై ంద నాం లోన యుంకరిన యుగుల్లు
ఆష్ట మయున్ శ్రీకంఠ దీష్టు పరినే

అష్టావరణంబులను విడవకుండ
ఆకేడు వాంత్ర్యంబులందిమైన
ఎంకనుండెద్దైద వెరవకుమునుచు
మలశింపుష్పేండు విష్ణుమాంయులోమునిశి
తెలియనీమూండ్లు తైతిరుగుచునీను
భక్తుల(శ్రీ)శివభక్తిండియుక్తులను
యుక్తిలోదూషించుచుండుదుర్జనులు
వాండుపాంషండుండు వాండు పాతకుండు
వాండెంతవాండైన ఘోరండదోషంబు
బలశివద్వేషపాంషండజనుల
తలంచిన బాడగన్నడగులు పాతకము
యింతయైన సన్మార్గ(శ)వించి నందయుల్ని
శాంతులంద(ర్బ)ంపన్నిచారిత్ర్యవాంస్త్రం
జనులవారన(ప్ర)స్త్రజనులనుంయుతుల
గనియుక్తైన సువినయంబు లెక
దూషించుచుండెడుదుర్జనుండఖల
దేంషాంత్మక్తైహాంరదుగతింబాంధు
శైవంబునద్వేషచరితుడైనట్లు
నీత్రైష్ణవాంచారనిరతులుజెంయు
స్నానంబు హోమంబు ధ్యానంబు జపంము
దానంబు ఫ్రాంబుంయు ధర్మంబు వెల్లి
ఫలములెవియులెనె భస్మంబులోన
నలరివేంమువుటకెంయు నల్లునిష్ఫలంము
నిన్నా(శ)వించిననింయతివర్తనులు
నన్నా(శ)వించిననరులనెండైన

తాడరిదుమర్దమయున దూషింతురేని
కడుపైరరవళ్లినరకమ్ములంబెండ్దెదరు
నాంరాయణుండునిమువన్న(శ) వించి
కారి(శ)లింగంబుకొలచువాండలును
కనుగాని స్వార్థగతరెనను ముల బాంధవ్యఫలము ముసు
నచ్చివందనంబును జేశివిమాల
స్త్రీనబాలనములాండాన ఫ్రాంబునలను
ఫ్రంనివాంరలద్ర్ప్రిబాంధించునట్లు ౧౩౩
ఘనులపుష్పిం గరములనుండు
నైనరనగతిన్నైన పాపదోషమైన
నాంవింవించిశివభక్తుగస్వరం(త)ముల
ఆమవరత్నముల(బ) శ్రీపాంత్స్యెదులగాగు
భువనంబులోబునులు బొందుప్రత్యేకులు
వివరించిచెప్పెద వినుముల(క్ష్మి)శ
మద్భక్తవినుతియు మద్భక్తవిఘాంతి
మద్భక్తిప్రాంబుండు మత్పాదపద్మంబు
మద్భక్తనింద మద్దూషణనింద
మద్భక్తరూపండనైనను మరియొండుమలేదు
ఆదినిత్యమదిభావమందుండవలయు
మదిగాంతచిత్తంబునందునే పాంయు
ముంచినంగనవెవముండ్లబంధులను
ఆంచితశివభక్తినపోంపనన్న
క్రాంతనకమలందుగుండుల్నైయుంము
ఆరాంధులకపనెపెండ
నేనునిల్లు(బ)ంపునిరజువిల్లుత్వం
దానాంకసాధుండునదిమాన్యులేము

శ్రీ రమా వెంకటేశ్వర చారిత్ర సంగ్రహం

ముఖ్య శ్రీ శివలింగ మూర్తి బూజించి
ప్రార్థన నిత్య బూజించిన వారడు
సకల ప్రకాశ్యుడు సకల పావనుండు
ప్రకటింప మన్మరంప రివియు నం బొందు
జ్ఞానభక్తి ని శాంపించిన ట్టు
దారుకా వనంబు ద్విపద విధము
పది జన్మములనే ప్రపంచమునందు
ఆధికారామున మునవ జ్ఞానముననుు
వివిధ దుఃఖములు వివిధ భాషముల
భువిలోన వర్తింప బొందుచున్న నన్ను
నామము నిశాంపించె నంటు వినే వై
ఆమని శాస్త్రంబుల విదప్పగుండ
భువనాంపకారంబు భువనంబులందు
ఆవతారములు బుట్టు ఆ ప్రతు ప్రయుం కే
యోకారకంబున యురంభ వలనే
లంకారకంబునే కారుంప మంగంపల
నేడు వారి నజ్ఞానంబు గలిగెనాంత నలను
తొదరినే మనమునే దుఃఖంప వలదు
రాంట ట్టు రుంభుల నెందు భట్టు నను
ప్రట్టు చుం డు మునిన్న భువి నుండనీవు
ఆలన్ని పదనుండ నారుంప మకాచి
నాలోనే గలుగు పుడు నెల చింతింప
రారూప ములనను యునగజన్మించి
ఆరూప ములనుండి ఆవనిలో పలను
వెంతెంత గాలంబు వేవరి యుండు
వంతెంత గాలంబు దంత్రనే మరవే

కోరింరు ప్పుడు నన్ను గొల్చి నయుట్టు
ధారుణి నత్యంత ధర్మ వర్తనల
నిష్ట తో నన్నే నిష్ఠా పరత్త
శిష్టత్త్యము న బూని చిత్తంబు నందు
నన్ను చింతింపు ము నన్ను గొల్చు చును
నన్ను బూజింప్రు మునానా మంత్రన
మంత్రంబు దంనెలాం న్న మన్నవాంరులి
మంత్రంబు జపియుంచు మరు వరే ప్పుడును
అఖిలద్వేషంబులు నదబ్బ్నన ములును ౦౧౫
అఖిల దుఃఖంబులున వదిలంచి
అనయంబు సత్తీర్తన మరి సంతోషమున
నుండవేవాసు ములొంబొందెదవె
అనుచు శ్రీ పరమశుడాన తిచ్చియుండు
మనమున సంతుష్టించి మునియు సుధైర్యై
సర్వజ్ఞ శంకర సర్వలోకేశ
సర్వ సన్నిచంద్ర సర్వస్వరూప
పరమగాంభీర్య నాంబుధర వెలసి రుండవై
పరిశింప నాపాంలె రాంకశ్రీరుండవై
నిర్వృత్తి రూపుండవే ప్రశాంత ముని
అత్యంత దుఃఖంబు లన్నియుంబాసి
చతురా శ్రమంబుల బరియుంచు రనుచు
ప్రథిత శైలశృతుల కెల్ల బలు నెలచున్నుండు
ఆచరింపె డునాలుగాంశ్రమంబుల తెలు
రాలు చి వర్ణాదిధర్మ వెంలక్రమలు

శరవణం వెంక్ట్రాంచారి సం(గ్ర)హం ౮

వెరచినాంభి తెన్నె వెక్ష్రింగాలువవలంఱు
వాంరుడసక్ష్రి వయుదెలి యిసాంనతింవలనిన
సంధిల్లి మరి(భు)ంవ్రాళ్లి చర్యాం గ్రిశాంస్థులందు
వాంన(ప్ర)స్థులవ్యవ రియుతులు
(ఆ)నమెప్పుగాంబి తురాం(శ)మంభులతను
(ఆ)నఫియుక్తె వతింతుర వ్యవార్త్యులతల
సవయు చితాంచారిల(క్షి)రావయులుగలిగి
(శ్రీ)మవయులనాంలుగా(శ)వవయుంలవయునూంలు
(ఆ)వతాంర వయుంతుర్త్రె యాంధినలండుదురు
చ్ఛ్వవనునిష్ఠ(తు)త్రె బుస్సింబినల్లు
షనలడుదధే చియుంగెంత వరాంగస్త్రె మునియునల
నంధుచ్చ్వవాంత్మ బుడు(బ)వ్రిచర్యా(శ)మంబు
తవిశ్రివాంస్థి త్రైధనరునెంతవయుండు
(ఆ)మరవాంన(ప్ర)స్థుదాంయుగస్త్రాండు
చివలయుతింధ్రెత్రైనెలయుదుంర్క్యాసు
లిల్లు మవాంఫ్రెక్ష్యలి యుక్షి(శ)మవయులు
ఘుల్లు జెరాని శలరాంలమెల్లం
చరగుచునస్త్రిధాం భాం వాం బులెశ
నింయుత ప్లె మవాంనిం ర్ష్యనిగవెంత్రి వయుగను
ఫెంత్రె శవదీ(క్షి)ంబొంధిసంతతవయు
(ఆ)ంధమ్మెవెలయుసక్షాంగభస్థివయునను
పాసగరు(దాక్ష)(క్ష్ర)లుబులితోలుబుడలు
వెసగమండలవయుదండవిశాంతచివర్ణావయులు
(శ్రి)శవాంచాంరంబు శివక్షింబునంబు
(శ్రి)శవధ్యానంబు శివమం(త్ర)జపవయు

౮

నలువెందక్రె రానినన్ని(శ)విలంచి
చెలగినాంభితుల్రె చెరయుండెదరు
యుయు(శ)మంన్రైనయెవాంరధిగవి
వాంయుశశివధీ(క్ష)బరిగియుభాంగి
చిరశచైత్రితోశవించులనల్లు
సధమలంత్యలశితుల్రానాంయుబ్ధ్యవయుశ్రి
వారుశ్రెశ్రెశ యుయుం(శ)మంబునను
నెరయుబుక్షి వయుశంతనెచిచెశినను
సధినన్నయుల్లు సంసాంర సంగరవయు
నధమచెరెడుగాంనిశధతెరలెదు
శ్రీపసాంగరమలరాంయుల్లాం వింబెనెని
శివభక్తుల్రైనన్ని శవింపవలయు
బలబులచినవినువయు సక్రి)పవెయుశయు
తెలప్రనమలలెంయుండుతలప్రలుతెశ [illegible]
శివనాంమమం(త్ర)ంబుబాంవ్రెనెమరశ
(ప్ర)చివలసధ్వత్రిపలియుంచునల్లు
సధమలంత్యలశితుల్రానాంయుబ్ధ్యవయుశ్రి
(ఆ)దిగాంశబుగవయులనంధెప్రశ్రైన
శులబుల్రైనసుగాంశతులవింసుత్రైన
బులుప్రక్ష్యత్రైననుపాంపాంత్యత్రైన
నెరయమనక్షిలి నైననింధించియైన
మరిస్త్రిస్థమునన్నైనమరమలనైన
చెలువాంరనెలశమరిశివనాంమవెయుశయు
పలుశాంరిశపశమపధవయుసిద్ధించు

విహంగవాహం వం న నేర్వ వెల్ల నెప్పుడును
మహానిర్వ్య శివనాం మ మంత్రంబు నియతి
జపియింప్ర చుండునే సర్వదోషములు
విప్రల దుఃఖంబులు విలయంబులగును
శివమువెంకటేశ రరుద్ర శ్రీమహాదేవ
భవ శర్వ సర్వజ్ఞ పార్వతీనాథ
పరమేశ పరమాత్మ భగవ శ్రీకంఠ
హర హర మదేవ శంకర నీలకంఠ
యీశ విశ్వేశ సర్వేశ భైరవేశ
యీశాన ఆనంత కైలాస త్రినయన
పశుపతి విరూపాక్ష భవ్య శ్రీ శంభు
శశధర శ్రీ గిరీశ ధూర్జటీ దేవదేవ
ఆభవ వర్త్యత్యంబులు ఆద్యంత రహిత
విభవ శ్రేష్ఠ దృష్ట వ్యాఘ్రభేద గమన
శ్రీనగనివసితృ దిరూరు నాంవమెలు
అనుదినంబు నుబలుకు నట్టి వారలకు
దురితంబులు నుసకల దుఃఖంబులణంచి
యిరవై ందరి విలాస విచ్ఛిరప్రాంతు
శ్రీ వల్లభుడ నన్ను జాలత్వంబులోన
భావించి ప్రార్థించి ప పూజింపుచుండు
నిశాకరులనియుని మనసిద్ధించు
చేతాని నాంగ్లి పవెలంగుచుండుదుర్వి
ఆనుమచార్య వినాథుడట్ల బోధించి
దను భారరిరక్ష్మ నితగగంగరించి

సర్వగణేంద్రులు సర్వదేవతలు
సర్వమునీంద్రులు సంస్తుతింపగను
నగజుని వెంతు సైనందివాహనుండు
తగ వెలుందవుల రనంతధ్వనసద్యాత్మ్ శ్రీ
నాదినారాయణుమండంబు భూధరుండు
శ్రీధరుండఖిల సృష్టిరక్షకుండు
ఆధికసంతోషమున ఆనందమునను
కదకికరుడని నెమ్మి గంభీరమునను
తానుండు నట్టి తద్ద్వీపము నకు
ఆనతోగతి పోవ నప్పుడు వృద్ధి
పర్వేంద్ర దతులితపర్వవిశేష
మహాత్మ్యపమును జెప్పియునట్టి మారుతము
బలధులన్నియుగవి గెచేష్టింప్పగను
ఆలరిగిరులును ధరలు నల్లాడు చుండె
జగములలో జారం చరజీవిల్లెల్ల
వేగదపారుచు నుండె పెన్మితోనప్పుడు
ఉత్తమువాంధర్యోన్నయస్వప్రాం ఙి
నుత్తర రూలమందు తామి మియుని
రఘతాంచి నరత్త్రరజితంబులగుచు
విజయమైశైలభిల్లవిప్రలతోలయుచును
బహుమందిరశ్బలబహు రవర్ణ్యమయులను
బహుకల్పదరువ్రేలంబు హువనంబులను
శ్రీకరం బైసర్వశ్వేశ్చల యెలుప్పల ౧౩౬
మైసుంధపురము తవదిలయని యుండు

వీరమాహేశ్వరాచారసంగ్రహం

వివిధసుఖాకారవిశ్రాంతియైన
భవనంబు మెచ్చి యాభవనంబునందు
కామారి శ్రీలక్ష్మి గూడి వేడుకను
నామనింద్య బహుళరత్నకాంచనగద్దె
గూర్చుండి మధమున గాఢమై నయుడాను
కూర్చుని వైష్ణవులెల్ల గుంపుగుంపులను
మదమున నేతెంచి మొక్కి కీర్తించి
చెదరని భయభక్తి సేవించియున్న
సరసిజాక్షులు దువారి జూల వర్ణించి
కరుణించి బహువిధ కష్టంబు లిచ్చి
కలుస్త్రీ తంప్ర మహారి విశాలంబుల దిగి
సంస్థిరుత్రయుండగు సుతి మొందమున
కధలును మరిచిత్ర కధలు నవెయైన
వింతైన బెత్తము నిని ంపంర మిరింయు
తనకాంక్ష మెరతి గింపదలచి లక్ష్మిను
దనుశాంగమును వారి నందరింబూంచి
వినుడు విలాసల్లనాం(వి) తాంతి మెయి కయు
చెనశిలోకవియు వెల్లజరిచెడునట్టి
పైంకరాంత్ర్సు వెల్లగూండి ఖాంగణ వని
జౌరిపుండగవాంధిసి త్రింపబూని
చనుసంతగాంర్వ్యవిభువని యెతెంచి
నీనిచెదె వెంద్రైనికర వరుండతుండ
జేశినసే భూంచిచెతి వత్రంబు వెని
తలదె గర్వంబు మూర్తిమయిన
ఆదేవ వల్లభుడై నిష్ఠౌ గుప్త

క్రోధంబుతో వచ్చి కోమలిం జూచి
మగుడ చూచి కాంచాసంగి మరి నన్ను జూచి
జగతిరెం గెల్వ నిజస్థానంబు లందు
నవిబుట్టు బాహ్యనినన్ను శాంపించి
యులవిరంద మరినన్ను గాల్చువారెల్ల
బహుళ దురితాంత్య స్వైరాం షండులగుచు
బహుళ దుఃఖ మొందంబంల్పడి యుద్ధగతిని
బోయెద నని యుట్లు బ్బెగు వ్వైశాపించె
నాంయు (గ) శాపంబు నేతిభీతి బొంది
ముందర గతి నేగ రమ వాం నింద్యలీల
యుందు శేఖరుని సత్ర్పేరునిం గోరి
శ్రీతి వయుం డు గోష్ఠి తద్దివ్య వరుషములు
ఆతిహూంరతపము భిక్షాటనే యాపిద ప
సర్వజ్ఞ దక్షిణుండు సర్వరక్షకుండు
పంర్వ తీస వింతుడై (ప) ప్రత్యక్షముగను
నిలచినెందె పమున నెరయు జి స్తుతించయు
తలపున మెచ్చినాం తలపెల్లనెరిగి
లోకోపకార వైపులోకంబు నందు
వీరతోబుట్టు చువి వారింప చుండు
శయువవుం గుర్లలం (బి) ంత్ర చర్య స్వైవా న్థలం
వ న (ప) స్థలున యుక్తేంద్రులను
దుష్కృదయుండై దూషించు పాప
కర్ములపాంషండకర్మమై యుండు

కన్యజీవాత్ములకా మోక్షగతి లేదు
పుణ్యరుద్రాక్ష విభూతి భూషణులు
నీతివిశేషమన్నై నిందింతురేని
పంతకారుమూర్తై పాషండులగుచు ౧౩౨
చరణంబు లూర్ధ్వమై శిరము క్రిందుగాను
పాపజాతి నరకాగ్ని బాధపడుచుండెదరు
ఆబహారి యింద్రాదులైన దేవతల
భజియించి గర్వించి బలుదెబ్బలైన
తొడరి భక్తాంగుని దూషించినేని
కడుఘోర నరకాగ్నిం గాలుచా మ్మనుచు
మునిశాపశాపంబు మోనందప్పునాకో
మన మనగ రక్షించి మరియు గాప్యములు
కరవేయప్పనిచ్చి శ్రీగా యిరియుందాను
పరమేష్టి మొదలైన ప్రభులు గెల్వగను
ధర్మస్థిరూ ప్రుండు ధర్మపాలకుండు
ధర్మాత్ముడంతనంత వార్తుండయ్యె
యిందుశేఖర కరుణా నింపార బొంది
యిందు వచ్చితి నేను యిది నాచరిత్ర
ఆచలు శ్రీతాంతంబులంద్యంత వయులను
ప్రచరించి తాలిపితి భావించి విలరు
అతండెందు నాంభక్తులెందరుగలరు
అందరు నా వాక్య వర్ణించి వినుడు
శివపాద భక్తులై శివు నాశ్రయించి
ధవళభస్మము నెంసల ధరియించు వారి
నెరగకే యుంత్రైన నిందించు వాడు
ఘోర నరకములందు గూలు నిశ్చయము

ఆశ్రమంబులను యాయాశ్రమంబైన
ఆశ్రితమందారమయిన శ్రీశంభు
నాశ్రయించిన యట్టి యామహాత్ములను
విమలరుద్రాక్ష విభూతిధరులు
శివలింగధారసంశీల ప్రజ్ఞులను
నెలతరముదైన నెజాంతిద్యాన
యిపుర్వ్ప దూషించుచుండెడువాడు
పూర్వంబుచే శ్రీప్రస్నాంబులెన్ని
పాలశి యధోగతి పొందు సంతతము
దోలగ కష్టమైన దుఃఖంబు లొందు
అని చెప్పె వెండి యనఖిలలోకేశులు
వినుని ఘ్నుగానంది విఘ్నదిట్లని యౌల శ్రీ

శ్లోకాలు

౧ అద్య ప్రభృతి శ్రీకంఠు భవంతు మమ సైరంపక్షాం
సుప్రత్రోదు శ్రీక్షేత్రేవాం శివభక్త ప్రభుర్దమః
౨ శివాశ్రితాంశ్చైనిందంతి మధ్య నాత్తస్యరదౌలాం వమః
జపవెం వరంధికంతే పాంతపస్యం భస్మసాంధ్యవేత
౩ యుద్ధంయుంతి శివభక్తాన్ నాప్రజ్యస్త్ర్యకోపితత్వరాం
మత్రసాందాంత్వ విలప్యంతితే పింస్థాన మనుత్తమం
నానా జనంబులు నానాషాంబు
నీములనాంలించి వినుడింత సుండి
సర్వేశభక్తుండు సన్మార్గుడయిన
సుర్వనీతులదిరుగుడు డుర్ననుండైన
వాండు నాం బంధుల ండువాండు నాంప్రియుడు

శిరవరం వెంక్రటేశ్వరం బారస(గ)వం

పాండుచే శరీర దుష్టవర్తన చూంచి
నిటలాక్షుభక్తులనిందించు తరేని
యుటునాం శుభకీర్తి కైయుంతి వాంఛైనె
భక్తుడు గాండునాం పగవాండుసు వ్యు
యుత్తలోనాం పక్రమయుం వాంపవలదు
ధూంజ్జయు భక్తుని దూషింప నట్టి
దుర్జునుండతి భక్తితో జైయుచున్న
జపతప(వ)త వారి మున్నా నదానములు
విఫలమైప్రస్త్రోంబు వెసభద్ర మున్నను
స్త్రీ ష్టి లోన పై రుశివభక్తులజేరి
నిష్టతో బూజించుని ర్మలాత్ము లుండు
నాం వి జుభక్తులు దైనాంకోపబొంది
స్థానము ందుతుము స్థానమైన నట్టి
యుందు శుభచ్చినాం వాంత వ్రేత్తి నుండు
యుండుశుసందివాం ఖుంత్రయుతేదు
అంధ్రుడనాంవాంక్యవుదివిక్షయుంచి
యుంత్రైనశి వభక్తులెంశ్రీరింగన్న
తనుస్త్రాగ్రహం సనదానాం డలందు
విమలబుంధులుచేశి మీరు వారలను
కొలచిననిందునాం క్రోపబొందియుండి
గలరని బోధించి ఫలట్ట గాంది లిపి
వెండియు నింది రాంవిభుడు వే(డ్ర)ంచి
దండనైష్టపులార ధర్మాత్ములార

౭౩౮

పాం యుశమున మెల్లబర వేలశుల గాలిచి
పాండు నిత్తర్రం పదములనం చాండు
వివరంబు గలదది వినుడు చెప్పైదం ను
వివిధతి థులను లాకవిఖ్యాతమైన
షుశాందశి తిథి యుంల్ష్రీ ర(పి) యుం వు
శాశాందశి(వ)త వయుయుంశ్రీరం పక్షాము
వెలుందంపు తో డనే శాందశి(వ)తము
సాంధించియుత్తు దపసాంధ్రాలు వులను
ప(త్రి) ప(త్రి)ం బులు బాంయుకై ప్రుండుము
యుగు(క్షి) వాం వాం నుగోరియు పవాంసవుండి
నెరయుని వెళ్ళిరం(తి) నిష్టతో బూంవి
తెరగొప్పిన వ్యవారి దిక్షిలింగ వులను
వదలశష్ఫూర జించు వారిచాంసత్రములను
సదవర్మైవర్తించు స్త్రీ గవెరం(క్షి) ములు
చెనవి లొన్నయుం(వి) తము శాంయుని వాం డు
వని యుధోగతి దుఃఖ సం(వి)ప్రుడగుము
(అ)వి చెప్పి(శ్రీ) విష్ణుడ ఖిల లైత్యవేల
నమర త్రితో గుండి యుఖిల శాలవులను
నిగ వెలాక్రభ స్త్రంబు ని యడాం కసలది
సగుణమ్మై రల(ద) లాం చన వులుదాండ్లి
వయ.(వి) ధ్రుశివ లింగ నెయుంతిగాభ్యుచును
సు(వ)వెలుందంబు నసూ లిభక్తులను
బూంజించి తేతిర్ం చి భూంష కాం వ(స)

వేరవలం వేరి శ్రే రాం చాంరి సం(గ్ర) హం
చోబునాందులక్ష్మిపి చాందజే యులచునను
రిలంధ్రినే రాందశరు(ధ) వులంమ్రూలను
వెడుశ(బి) లిగాం వెసపత్ర యుగవు
నుపవాంసనుస్నానపాంవులతర్పణావు
బపవులభూంగరకాంబు నంభులప్రాంబులును
చెలువాంరనతిభక్తిజే యుచుంగాచి
అవిరాంత్రిచేపరవులవురశ్రైనుచు
ఆదినారాం యుశుండదివిలందిగాంగ
అదిమవారిదేవనదిక్గాల్చుచును
పదిలంబుగాంవస్త్రదయలవస్త్రవలన
సదయుస్త్రీరూంపనిశంభునినిలంపి
(శ్రీ) శివధ్యానమున్దైశివమం(త్ర) జపవు
(శ్రీ) శివబ్బానంబు(శ్రీ) శివప్రాంబు ౧౪౮
వెడపశనయుచునెల్లనాలమును
నడచుడువేళలనగియుడువేళ
నుడిచెడువేళనుంగూంచున్నవేళ
నడినన్నపుఖవేళసంయోగవేళ
నిలచినవెళనునిద్రించువేళ
కలగన్నవేళమెల్లనియుడువేళ
(శ్రీ) మహాదేవనిజంతశేయుచును
నెమంబుతోగాచినిజభక్తిబూని
అలంకరించితృప్తైయుండుంటయౌవిరి
అఖిలయోంనింధ్రలునఖిలదేవతాంలు

నఖిలలోకంబులునాంశ్చర్యపడుచు
వినలుశ్రైవులనున్నవిధములుశోశి
వారుదొరశ్రైవమనినిశ్చయించి
వారుభక్తిలెప్రస్యులనుచుభావించి
అన్యధంచాంవంబులన్నియువిడచి
ధన్యులైశివభక్తిగలిగిసంతతము
శరణుమహాదేవశరణుసర్వేశ
శరణులోకాంరాంధ్రశరణునీవనుచు
అంధకాంసురశైరినర్థిగొల్చుచును
కాంత్రైనపదవులపొందుచుండెదరు
అనిచెప్పివెండియునినాలందుడనిటుల
వినుభక్తిగావించుడివిభూతిమనుచు
విలదిసర్వవథోత్రవిలదిసువిఖ్యాన
విలదిభవాంబుధినాంవయిదివమూర్తి(తో)వ
నెకుచెప్పితినేననీచాంవమందు
యుంకదాన్లితాంతమింతయునైరింగి
పలుదెరంగులచాంరుచాంవంబులెల్ల
చవియుంపకుండనిశ్చలభక్తినిలాపి
శైవదీక్షతుండశైవతంత్రములు
శైవధర్మంబునశంభునింగాలుప్పై
స్నానతర్పణావెంమనాన్న్రిధ్యానములను
జానంబుజపతపద్యానస్త్రాంబులను
వ్రతమునర్తంబులానరజేయుచును

చిత్రంబులో ఫలశ్రీమ వారోదేవి
పాదపద్మంబులు భావింపచుండు
వాంది వల్లభుండే చెప్పనమర వెంర్తింబు

శ్లోకాంబు

౧ ఆన్వీక్షవంనల్పశైల ప్రదాం సాత్రం వివరింయు సర్వం త్రైకా
పన్నశేంద్రః
శరాంశమంస్త్రీ గుణోపపన్న మత్రి ప్రదంసర్వ్వాఖ్యయం
భెజెతాంః

౨ అన్యోషుశాంస్త్రషుబవాయ స్త్రీ లేవవాంభంతి వెరాస్త్రంప
రమూంధచిత్తాః
తెకేతచ్చేతాంయుయువవాంనరాంస్సుః ఖద్యోతవృంజష్టే
నభోత్రి చెష్టాః

ద్విపద

ఆన్వీక్షమంబుల నల్పంబు భలంవు
ఆన్వీక్షమంబులనాంశవింపఁగు మ
యుత్రైసర్వగుణోపసంపన్న
యుక్త ప్రదము శివయంత్రయాంశము
అతులమోంక్షముగోరి ఆన్వీక్షమము
వింతినసంబొరాంటమాంమనవయునంగ్రావి
నేడుభీతితో నవిద్యా నేడనుదంచారే
వుండుగురువులవడి చేరునెల్లు
ముక్తి నిగర్వరమ్మనము త్రాంటుచాంసి
ముక్తి నైతులను వేడుమూండుదుంగలదే
పరమపదంబునుప్రభుడు గాంచినను
పరమెశ్వరుండనంబరగునీశ్వరుండు

[illegible]

పరమపదంబిచ్చు పరమెశ్వరుండు
పరత్రైవములమిత్ర ఫలదులుగాంరు
ప్రమరత్రిసర్వమన్యత్ర రీత్యజ్యము
నేశివయెవశివంతరయునుచు
నాంవేదములువెరాయునదిగాంరనేన్వే
ఖ్యాంవించినాం బుద్ధిపరమార్థములగను
సర్వేశులబుంటింబుసర్వగాంలములు
సర్వేశాం వల్లెములిచ్చుసౌలైశ్వరుండు
నాంశిష్యదత్ర గాంననాంయాంబోన్నమ
యాంత్రైవధర్మంబులీత్రైవమువింమ
శుద్ధాంతృలగువాంరబూంచిబోధింప
బుద్ధివాంనులనెదిబోధింపవలదు
యుదిప్రశ్నవిందిధన్యవిందియుశ్రీ స్థిరము
యుదిముక్తిసాధనవిదిరశాస్త్రంబు
యుదినీమదలిపితిపాంతుదప్రగాంన
యుదివిగవెరాత్రిగాంయురిగివర్తింప
యుక్తసువులిలోననీప్రశ్నచరిత
యుక్తుడుపత్రియుంచుయుక్తుడువినును
వాంనిదోషములెల్లవవిచాంశిపోయు
గోసాంధగమునునిర్దోషచాంయుశలంద
అశూంధనీరధ ఆక్షాంతములును
గోరివాంశ్చనను రాజగ్రవాంయుననున్న
పాలువాంలువనితలుబుధిపాత్రలును

ధులమినాంతరోగ్యంబుయుల్లసెంక్ష్యములు
నశివాంఛితగోచరామరాంబరముల
లరుచారబెంపొందనభిక్షేభిచాంబు
ననియుల్ల్రశర్ధిపాళ్లిఅద్భుంతములను
అనిలాండుడనుభక్తమునిత్రొంచిందు
ములనినజైత్రినవిష్ణుమూర్తిచారిత్ర
ఓనరగాంశిఖండములనప్రెప్తుబులండు శ్రీ

గద్య - శ్రీ

యుద(శ్రీ)గిరివిస్త్రక్షేరధాన్యనవిదిత
శివాంచారవిదితసుబ్రాహ్మన
పండితారాధ్య(శ్రీ)పాదాంబ్జభృంగ
ఖండెందుధరభక్తిరాంపుర్యంతరంగ
శివక్షోపాంచితగాం(త)(శ్రీ)వత్సగో(త్ర)
(ప)విమలనిగమాంతాభివృచారిత్ర
శైలజెక్రరభృత్యబానభృత్యభృత్య
లీలవర్తితమం(త్రి)లింగనామాత్య
విరచితమైనక్షేత్రవేదశాస్త్రమగుమ
ధరచినాంచ(ద్రా)శేతాంరంబగుచు
(శ్రీ)రమ్యమైనక్షేత్రమైయొప్పు
శ్రీరమాపాలక్షేత్రాచారసం(గ్ర)హంబునందు
విష్ణుం(వి)తలశాంపమెయుండినమహిమ
అందమైనతగుఆశ్వాసముద్యో శ్రీ
(శ్రీ)శంరవయూంపకాను సమా - శ్రీ - శ్రీ

॥ ద్వితీయోఆశ్వాసం ॥

(శ్రీ)రుద్రేంద్రం(శి)క్షైరక్షితుండు ౧౬
శాంరుక్మవేషుండునలోకావిభుడు
దనుజేం(ద్ర)వంద్యుండుద(క్షు)మర్ధనుండు
వనజాంబంధవచం(ద్ర)వహ్నిలోచనుడు
మంపరవాంతుడువిశ్వరూపుండు
శరభరూపమైననరశింహరూపంబుద్రుంచి
అఖిలజగత్కీర్తినమరుచారిత్ర
సకలంబు(శ్రీ)మహాస్థంభిత(లా)రంగా
ములనుగాంశిఖండములన(బ)వత్రించి
మనసుప్పునమహామువనింతు
పరమర్షీంద్రులపరమభక్తులరయు
బుధ్యల్లంబులందుగంచుడుండి
వివిధశం(స్త్ర)ంబులువివిధత్ర్మములు
వివిధమాంగంబులవినుచుండెదయును
సూంతముసింద్రబూంచియుల్లనిశ
సూంతమునెం(ద్ర)యుం(శ్రీ)క్షైలోపలను

వి ర మాం పా రి శ్రీం చాం ర సం(గ) హాం ౭

సర్వే శ్వ(స్వ)ం బులు ఘాంలనె రుంగు దువే
సర్వ శ(క్తి) తెుం డైన సర్వే శ్వరుండు
విస ర ప్రైం యు తి షైర్వి ర విశ్రీ త వే ష ముగ
శర భ స్వ రూప మైపాం ఖ్ప శర భరూప
మ ర యు శై ౦ా నుశాం గ్ర మది యెమిగ లిగే
భీ తిల్లి బవ యు లో క భీ ష ణాం బై న
పాం తుశై యు త్రా త మెది దాం బులై
యెు ట ల్పు నాం ర్వు ద్రై యు మెు మిం చే నే
పెుల్సి ది యొూ రూప మింత యు మా తు
వి ను పిం చు ము న వ్ర డు వి ని సూం తు ద ప్రడు
త న ఘాం వ యు న చ(ద) ధ రుని జాం తిం చి
(వెు) క్రై వెద వార్త ను వయు నిసాం ధు దలా చి
(పెు) క్రై యు ష్పు ట దిక్షే యు ను ల నే (క్రిం) చి
వి న ర యాప్పు రు షులాద విశ్వ తంబైన
ఘు న త రం జై న వెధ యూం ప్రా ర్థి మందు
నంది తెశ్వ రుండు స న త్కు మాం రు నకు
పొందు గంజా ప్రె తత్వ జ్ఞా యుాంగె (ది)
ద మ ర సాం ల్సె వ తేయు నెష్లు చో ధించే
వి మ లాం త్మ దాం ముని విను పించె నాం కు
(అ)ది విరాం తు జా ప్రె ద నాం గ ధి విన్న
అధిక దో షం బు లు అ వ లీ ల బాంసి
అ ఖి మ త సాం ఖ్యం బులు వి యు ల్లగ విగె
అ ఖ న్ని నిం జె ం దు రాం విం చి వి ను ం డు

౭

(శి) వ ల్ల భుండు సర్వ ప్రే షిర క్ష కుండు
(శి) వి ష్ణు దాం ద్య్యం డు (శ్రీ) స తేశ్వ రుండు
వి ను బు సం ర్వ రుం డు ధ ర్మ పాల కుం డు
వ న బునే త్రుం డు కం స వయు రిస హా(స) మూర్తి
వి శా ఖ్యం తర్మం డు ముల్లో క విభుండు
అర్ధ బు నాం ధాం రుం డాం ది ప్ర రంగా
ప్రు రుషో త్త ముండు సర్వ భువన భాం జి తుండు
కర వయు (గ) భీ షణాం గాం ర వై విశ్రుత రూపంబు
వ న ర విరెల్లి భూల స్మ భి వయు నే పాం రు
ద(క్షి)ం బు సెస గు తాం (ధ)ం బు ను
అతి భయుంక ర వే ష మై చూం డరాని
ప్రే ధుల(శి) నర శిం హ్వ రూప మై నిలాంచి
(అ) సమాం న మగుశాం గ్ర మలయున
పాం రశ్వ ర సి ప్రవిస ర్వ లో కై క కంఠీ రుని ౧౬
ధ ను జాం ధి నాం ధుని ద ప౯ విం ద్యా లు ని
త న తొ డ ల ప్రై పెట్టి తన గోళ్ళ జీ రి
అ తని రక్త ము (గో) లి యు మ్మ వా ర బలుడు
విత త ము వా రె ఘాం ర వే ష మం త ట ను
విడు వక భ్యాం భిం చి వివిధ లో క ముల
నెు ద శ సర్వ ము (వి)ంగ నూం పాం చు ట యు ను
కల గె బు గం బులు కల గె వాం ధుల౯ లు ను
కల గె దె వ తు ల్ల గ శ వ రిం ప్ర చుసు

శ్రీ మాం వారి శ్రీ రాంచారి సంగ్రహం — ౮

బ్రంహ్మ సన్నిధి కేగ భక్తి తో ముక్తి
బ్రహ్మ కులవిను పెంచి బ్రంహ్మ యుండాము
తల పొకి తల పోకి తమ్ము రక్షింప
పుల వారు దారాంకే మ రి లాయుండు గలదే.
ఆ నిశ్చయము చెశి ఆ ఋషులును సురాలు
మును లున్నిధములోన ముత్యమై యుండె
మందరగిరి కేగ మహానిల్యమైన
మందరగిరి శృంగ మధ్యంబు నందు
నె సాంధిపతి యైన శ్రీ గణేశ్వరుండు
శ్రీ నంది నాథుండు శ్రీ భైరవుండును
రుద్ర సన్నిభులైన రుంపలు సంఖ్య
రుద్రు లేకాదశ రుద్రులు పెక్ల
ప్రమధులును రలోక ప ములు శిద్ధులను
విపుల యోగీంద్రులు వివిధ గంధర్వ
గణములును శ్లర గణములు గాలున
అనురంగములు న శ్రీ మహాదేవి గూడి
శివుడు శింహాసనాసీనుడై యున్న
అవసరం బెరిగి బ్రంహ్మాదులందరును
వేడు భక్తి బొంది గద్గద కంఠులగుచు
ప్రదక్షిణ సాష్టాంగములన ముక్తి నిలచి
చేతులు మొగిడించి శిరము నందుంచి
భూతేశ్వరుండు ప్రేమ బొందున ట్లుగను
ప్రముఖులైయున్న శ్రీ ఈశ్వర తేశ్వరుండు

— ౯

విమలచిత్తంబున వినుతులు జేశి
సర్వలోకాధిప సర్వదేవేశ
సర్వాత్మ చిద్రూప సర్వస్వరూప
కాలసంవర్త రక్షకాలానలాక్ష
కాయులంస గరిసాంధ గౌరీసమేత
శివ మహేశ్వర రుద్ర శ్రీకాల రుద్ర
భవదుఃఖ సంహార భక్త మందార
ముక్తి దంబర మెన ముక్తి దనిశ
ముక్తి దగు లబ్ధి మూర్తి సర్వేశ
దుష్టజీవుల నెల్ల ద్రుంచి లోకములు
నిష్ఠతో రక్షింప నీవే సాంధుండవై
కేడు భయంకరమైన కాలకూటంబు
మరి యుంచు నప్పుడు మమ్ము గాచితివి
త్రిభువనంబులు ధ్వంసము త్రిపురదైత్యులను
రభసంబులో గాంచి రక్షించితివి
యాల విన శ్రీ రత ప్రాంతమై షని మెషములను
విష్ణు కులనాంశు బ్రశ యోంద యమలకృంచి
శివ పరల రక్షింపు మన్నట్లు
రక్షింపగ తక్షం శ్రీ రక్షింప్ర మపి మమ్ము
శిప్రధ నివండించు బలుకాల బోలి
భవముల వర్తించి ప బలు చుండుదుము
కాంచి నిలి దరంలు చాం మమాం తి మున
మెండైన భవముల మెరయుచుండుదుము

వీరమాం వారె శ్రీ రంచాంరసం(గ)వం — ౮

౧౬౩

(శ్రీ)పతి నరశింహస్వరూపంబు దాల్చి
కోపించి విప్రులగ(గ)(ధి)ష్టి సున్నాడు
అతని తేజంబున నఖిలంబు నేను
ధృతి చెడి తాం ఋచు ధ్వంగుచున్నార
మూం దేవ సర్వలోకోపకారంబు
గాంచ రయ నే(ప్రేం)చి శం భాం(క్షే)(త్రో)ధంబు
రూపంబు మాన్యు మెలంరు(ధ) నీ వనువల
నాం వశ మెం(త్రే) ఉన ధ్వింభొ ధ్వింప
అబు నిస్సైగరు(క్షం)చి రయూం ము వాం శ్రీ రుండు
గబు వైరి ముఖని దుఖ దఖ రూప
అకాశింతు వని వారి శోభయుంబు వచ్చి
వృద్ధుండు తత్పరుస్వ మూర్తి రత్నయుష్ట్రుడు
తన యూత్న వైరవ తత్వంబు వాని
ఘన విత్ర ముని (వృ)శ యుగాల సంహారుని
అఖిలే జోకు పయూంత్ర యుగు వీరభద్ర
దలచు మాం(త్రం)బున దండి విత్ర ముడు
అప్పుడు(వ) ము దేంద్రి లఖిల దిక్కులను
తప్పక సర్వత్ర తన్నునే వించి
సల్లలనట్టు పాసమునే యువారు
త్రిశల్ల చురు(ష్పి)గంతులు వేయు వారు
బలు విడితో బరు వ్వేలు వెట్టు వారు
అలరు చున్నత్యంబు లాడెడు వారు
కందు కంబుల రీతి కపుల బాండములు
అంతంత జెప్పట్టు రూడెడు వారు
ధిమిధిమి మెరుగులు దముకాతూన యట్టు

— ౮

బలువాం రయుద్ధంబులు రఘుశింపుచువారు
రూపింప నరశింహ స్వరూపలకంట్టై
రూపుల నుగ్ర స్వరూపమైన యట్టు
కామంరం నపు కోఋ కోలుగ నెంద్రే లవిత
వి(శ్రా)మువెల్లనాం వీరభద్ర పాదగాం నరాంతుండే
నె దవే కాముంచి
నడ వంగ నప్పుడరి నగజే(ధ) వింతుడు
(ప్ర)శరయూం ష్ట్రి వుండులు (ప)తిన చ్చితెచె
ములనున్న కన్యలు మూండరంబిల్ల
చాలచంద్రే నిగూం బుర్ణ బంధించు నట్టు
వాలచెంప గుచున్న బడలును మరియు
ధర్తి నెప్పుచాల చంద్రేల బోలు రెండు
అతితీ(క్ష్మ)కామైన దం(ష్ట్రా)ంకురంబులను
బలభై తివిందితున కాలం బోలు నట్టు
పాలు పారుచున్న ట్టు భల్లాలతాంలయుగము
సరిమలఘునత(ప)చండ వాయుంకార
లదరి శ్రే తంబు గాంబర గుదిష్టన మువు
అంగంబు నేల మెఘూం బునాం కార
అంగికామైల బ్రహ్మాండ బాంబులను
కరములండమురుగ ఘంటు నాదములు
పరగ (మూ)యం ప్రమం బలువైన యట్టు
కూలంబు(ది) క్షేపచు కూర శ్రే మెల సగ
లాంవితని మర్ల లంలం కారు దగుచు
రయు(శ్రే) పాం పం సుడు ముపాం శ్వ వంబునను

శ్రీరమాంవెరిశ్రీరంచారసం(గ్ర)హం

అ(క్ష)రంబునవచ్చి (అ)భవ్యేనయుదంర
కరమర్ధిర(బ)రమిల్లికరవులులు వెలాగిచి
కరకంతనన్నిమిగారరంబునకు
దలంపిదివదినాంకు దంయునానతమ్ము ౧౬౪
చెలగిరెంపనియమ్మనజైశైదనన్న
గణనాథవినుపద్మగర్భాదిదేవ
గణములనెల్లనుకాలంబుగాని
భయముద్భవించెనుపద్మలోచనుండు
నయమింతయునుకెకనరశింవ్యారూప
నైకానిఖైరవాంకారంబుదాల్చి
లోకంబులనాగింపజైకొన్నవాండు
శే(ప)ంబుయానరశింవ్యేనలంబు
వ్(గ)ంబుగాంతుండెనుడిగింపవలయు
చనవ్వెనబుద్ధిగాంశాంతవాంత్యెవులు
వినజెప్పినెబుద్ధివినకుండెనని
భైరవంబైనమత్స్యరముఖాంవంబు
ఆరంధ్రిగనుపింప్రవతనికనేవ్వే
ఆతడుసం(క్ష్మ)ంబైనయుటుసూ(క్ష్మ)మగుచు
ఆతడుస్థూలంబైనసటుస్థూలమగుచు
ఆతులతేజంబునసాందెవ్వెవ్రెంచి
ఆతనివ(క్త్ర)ముచక్కవతనికోవెమ్ము
కానిరమ్మువాంయాంజ్ఞానమువున్న
(వెబు)న్నైవినయంబుతోడ(శ్రీ)వీరభద్రుండు
రూపింపగడుశాంతరూపమైనిలచి

ఆపరమేశ్వరునాజ్ఞదాంగదాంలి
చనినారశింవ్యునిసదనంబుచేరి
ఆనురకొగడుశాంతముయునవాంత్యెవులు
బు(ధు)నితం(డి)దంశాధింపునల్లి
ఆ(తి)శంత్రెండుబుధులటుండెవ్వదాంగె
లక్ష్మీశభగములురక్షింపకారకం
యు(క్ష)గమునుండునిన్నుఆదయింపజేసె
జగతీశునాజ్ఞనుభగవలన్నియును
తగరక్షగానునెయద్వైవంబువేద్వె
భువనంబులన్నియు(బో)తువ్వెగాంత
భువనంబులిభంగిబాలియింపదగునె
శాంతరూపంబునబరియింతుగాంక
యింతయు(గా)కారవిజ్ఞాందదగునె
పాలుపారదివ్యరూపునమందుగాంక
యులవ్వగ్రవ్వె(రూప)యసుపారదగునె
ధన్యతవెదోక్తధర్మవాంగుడవ్వె
ఆనార్యయవర్తనంబైయుండదగునె
అబ్ధులేకోదకంబైయున్నాండు
ఆబ్ధులలోపలనడగిపోవ్వెకుండ
తలకానిమత్స్యవతారంబుదాల్చి
నలిబంతువ(న)ంబునాంవగాంచి
కబాగినవేప్పనగల్లులిరిగిలిచి
కాడరియుట్లుమగాంకెద్వెలెనెందాల్లినె(వో)

కూర్మరూపము దాల్చి కుంభిని యెల్ల
నర్మిలి నాంభార మగుచు మోంచితివి
వరహరూపమున వసుధ సర్వమును
మెర కోరలం బట్టు కొంది తెత్తితివి
యీ నరహరి రూపము దాల్చి నీవు
దానవాధీశుని దర్పమణంచితివి
అలుకతో వటు వామనాకారమునం
బలి బట్టి కట్టిన బలు విక్రమడవు
సత్రి లోకము లకు సత్రి ఖేదలను
సత్రి రక్త కుండమ్మ స్త్రీ బుగములను
రాఘవుం డెప్పుడు దుఃఖమెది వర్తించె
నప్పుడప్పుడు మాన్పనధివారనీవె ౧౬౫
నీకన్న వెన్నుడు దనే సమానులును
శ్రీ కంఠు భర్గు లేన్లోక్ష్మి సుస్నారె
సకల ధర్మంబులు సకల వేదములు
నిఖిల మార్గంబులు లనీ వనిలు ప్రదును
దాంపు నవీమిందరాం యుం బుదాంచి
యీం వేష మన్యే తారు రబించినాండ వలదు
ఆదిమ వరదేవ శైనస్తోరుండు
నేదు ష్టరూపంబు నేదు గుణాము
పాలింప బంపిన వచ్చితివిరే
యీరూపు విడు వ్రే నేత్రము
ఆనుము బోధించిన నాద్రైత్రి వయిరి
నవవిగోపంబున గర్జించినప్పి

అశ్రీకు బ్యూం చినిపె న్రేండ వింద
కన్నర నపె రుబు ద్ధియురి గింపు నేన్న
నాకు బుద్ధులు చెప్ప నాం రూపు మాన్ప
నాకన్న నెక్కడున్నా రధులు న్నార
యుట్లు వంటు దుర్భుద్ధి వేలచెప్పెదవె
యిటు నుండి వచ్చితివటు కేననే వేగ
సకలచరాచర సంయుక్త్రైత్వ నైన
సకలబృగంబులు సంపత్తి కించె దను
వుత్రాంపకులు ంరంగమామ్మ దైవములు
ఆరయనే ఘటిత నైన నదిములున్నారు
యుస్తంగ సర్వంబుదె నుశిశ్రాంతు
నన్నశిక్షింపవారు యుల్లనుం డెయుతారు
నాం(ప)నాందంబున బులును
యుపాంరంబునయుల్లె వత్తల్లి
నాంకత్రయాని ఖిలఖు గంబు
కోసుత్తరంబు నుయుటు నాంశనమును
యుస్తంగ శైశ్రీ వెలశగ నుండి తము
లన్నియు దేవుని బ్బాంచంపు

మతత్రె బల్లులు భరగదేవతలు
పరమంత్ర్యదనివన్న బలుకుదు ముందుదును
ఆబుడుదెవంద్రౌబుల్లి నదేవతల
క్రైజియుంచుచుదునా నిబుకైవలన
ఆంకాంచినాం నాంభిపంకేజంబునను

పంకజభవ గర్భాండము(ప) భవించె తొల్లి
అరవిందసంభవ బ్రహ్మాండ గు(బ)వ్వాను దుట
హరుడుదానుదయించె నందు తత్త్వ
సంభవుండాండె రాజు సగుణాంబునను
శంభుడు మరి దాంవు సంప్రైనం గుణావు
గలిగిన త్రయంబులు గలంగులోకేవుల
హరి యింప్ర చలందు నెబూ నియుక్తుడను
అఖిలకర్తను నేను హర్తను నేను
అఖిలవిష్ణ్వంబు నధికుండ నేను
నేనాది వెల్పను నేస్త తం(తు) డను
గానానాంతేజు మెఘు నుండు మహాన్నిదని
శాంబుడనేను తత్త్వాలనాశనుడ
యాంలోకవులు నెనరు యుటు సంహారంతు
వృత్తి ప్రనతు నెన వృత్తి ఖండుబు వృష్ణి
నిత్యానైసురలు నానిబ్రహ్మెంద్రాక్షి ౧౮౮
(బ)తుకులు యురుగవె(ప) వుధం(ద) నిర్ని
చెదరకనే వృనాంశ రకాంబు చొచ్చి
హాంవుస యిర్క నసిన్ హాంవ్య హాంవునుము
అవురత్నైరిదాం వాంనారవునను
పలుకులు వినివీర భ(దు) డత్యంత
వ్రలకత కోప విస్ఫురితాందరవున
(శ్రీ) విష్ణునీక్షించి యాహా వె(రి) నిర్వ
దెవాదిదేవు నిదెలియు వెమి యుని
సర్వేశ్వరుని సర్వసంహారకరుని

సర్వాత్మునెరుంగనేగర్వమాంది దవ్వే
చేయుగాంలవు నేరుడై రిదుబుద్ధి
వాంటులాడెడుగాంకేవు వాంవిుంద తొల్లి
భ్రాంని నేవవతారవులు బుట్టుబుట్టు
వానకే యుట్టుదు రన్యగర్వేషవుల
దిరుగు మండగ శివ్ర ద్రుద్ర్యంచి నవిధవు
యురుగ వెవుదిలోనవెలవు రిచితివి
వాంరివాం. రాత్మకమైన యఖిలశ్లోష్టిని
ప్రరశాన బాంయప్రరుషులు విూంరు
సరిసిబ్రాం(హ్మ)డు నేవ్ర సతివిశాంకరుడు
ప్రరుషదండెపెరుంగ నెభూరిశా(స్త్ర)వుల
హారి నివేర్యంబు నానాదినైనెవ్రి
పరుపదని స్వంగి(ప్ర) భ్రవవెయుందితివి
వినాంఖిప్రట్టునవేరజాంబునను
అనిరాంబాంస నుండ ట్టుబుస్తాంచె
నాంకును నేను నలినగర్భనను
చెకాని తం(డ్రి)రాప్రవలగు నిర్వరుండు
శ్రీష్టిగల్పన శాంయుజాంచి గాంవించి
(శ)ష్ట దాంనవి ఘోరనిష్ఠతో దపవు
శెయుచు నదులు న(శ్రీ) మహేశ్వరుండు
చాంయకధ్యానంబు శేయు మండగను
అనము లోవను దుదాం(బ్రం)హ్మకశ్వదు
నెసల(బ)క్రి(క్రి)వైయు నిగాంవ్యవులు
(బ్రం)వ్మాండాంలంబు నం(బ)క్తి(క్తి)హాంలు

వీర వసంతా రాజ్యస్తోత్ర సం(గ్ర)హం ౨

(బ్రం)హ్మను బుద్ధి (ప్ర)భవించు పెట్లు
అతని ఖ్యాంలము నం(బ) త్రి(క్ష)మనేలు మను
(ప్ర)ధిత మై(శ్రే)ఖ్యాంలమై (బ్రం)హ్మాండ మీద
(బ్రం)హ్మను బుద్ధి (బ్ర)భవించెనని
(బ్రం)హ్మాధిపతింయుంచు పలు తోను నెత్రివులు
అ(తి) నెత్రందు వ్ర(తు)దైన యొూ (బ్ర)హ్మ
ప(తు) నిగాబ్బు నెభువి(ప) తిష్టించి
భువిం(బ) తిష్టలు ప్రాంజు నెంయులను
అవేసాం(బ్ర)ం(బ)ంహ్మాశుండ సం(బ)వర్గల్లు
అదుర్ధ్ని నమూం తమైంయుండు వేని
తోంరి వున నమునిత్రైల తాబ్బు చుండు దువ్వే
నిభుః రాంద్ధి ప్రదైన నేలలలో వాంతుని
భూంపాః యు నిందమదూంషింపదిగదు
అవిర్నాంనలం(భ్రు)ననమరనంశంబు
గలమవరమ్రైరవాంసాంర రుంప్రదను
చెవి విలతోన్త్రైనను బవి విలతోన్త్రైన
నివిచి రాలు(రి) యున్నైనని రూపమకొప
వచ్చితినింక నిన్ను వదనుండనేను
యిచ్చిట నెలనెత్రైత్వ్యైనిలు(ప)చ్చిచింపి ౧౬౩
గబిరంచి గబిరంచి గవరంబు మెరసి
దుభుః ననె వెలత్త్రై శల్లచుండు దువ్వే
వృపకారములు దుర్గొనరించెనని
అపకారమైవ్రందు మదిని చ్ఛైయుంబు
నిలు లాం(త్ర)బియుమారు నిందింపనేల

౨

యిటు నెల్లి శ్రేష్టైర (భ్రాం)ప ప్ర భ్టింప
పరమస్వైతం(తు)డు భృగుఃదేవాంత
పరితింప మరియెంందు(ప)భుదెందు గలండు
లాంవితమైన తులలాల వ(తే)ంబు
తిలం(ధి)ప్రినయుద్లు నీల కంధరుండు
యుల్లను గర్వ(ర)మె వాంర(ధి)ప్రు
మెల్లరేతుల చేయు ఉదుంగ వెనే(వ్రే)
వ్రేగు పత్తియూంభ్బ్రిగు వ్రేశాంపమున
భుగమున బది మూంలుఃబున్నె వెయుందు దువ్వే
మత్వల్వైనవ్రే యిమ్మవాంబాం యునేల న్న
మత్స్వనేతనవ్రైరి మధిఃంచి గాందె
కెంస్త్రరుంప్రనవే వ్రతుంభి నే విలాంద
దుర్గ తిత్రైంయున్నవ్రేంచి యూంవెలని
శిరమునప్తాంలంబు(శి) మవాంవ్రేరుని
యురమున బత్రైయున్నగెూంపాల
భాంధి
భూంషణాం బులలోన్నమధ్ర్యమునే
వాంసిల్లునటి చూండు(ప)బలియుమ్పుండును
వరవాంమైనెవ్రన్నవర వాంద(భ్రు)ములు
పెరిశివెంప కాప దైవెబిః పన్యభుడు
నేశవ్రేశిశిరః శేశ సంభవము
ఘూంశించి యులు శంఖనేనుఃదు తెంచె
తాదరి పక్షభుతలక్రేంచి చెబుంని
నదునుం(గు)డై వాయుకాంలమై రప్రేండు
వదినద్రమైన విష్ణ్వైనెను బాందిచి

సదరింప కలనాడు శివము శిరాలమున
యుక్తస్త్రీ కూప నైయమ్మ వారదత్తు
యుక్తంబునందున్న నందు నిశరము
యొదెంచి మై చితి నెల మరిచితివి
ఆరటుం నేప్ర(స్తు) నైన పద్మజుని
ర్మాదవ నిరిమి దాంనాంది త్రైరిప్పుడు
(శో) ధంబు తోడ్రం చెకో నివ కాడు కెటు
వరసి యూసిరి వెల అయినావైతే
వరదుదైన సావూర్త్యే మది యొందు పోయె
(శ్రీ) సాధనే ప్ర(స్తు)తైన మున్నదియుండు
(శ్రీ) నేలకొంత్రు నే(తాం) నెలం బు నను
భక్తి వైలయుల గూర్చె(ప) భుడవై తేని
భక్తం బు గాంకుండ(బ) తినేంపవలాదె
యె చిదధి చిప్పైనేసిన చ(శ్రీ)
మెచందము నవిరనా నెన్నాది
నీవు వరము సుచుసు రల తో వడిచారి పోవే
దనుఘోరనే తునేడు మద్దశ పుట్టునేడు
తెగిపోవనే తెల(గా)గ దని
తెగనుండ మది లోన దెలియుయు విం తయును గద్వ
ఖులభూ(స్తు)నే చెతిన(శ్రీ)ం బు లాస్త్రీ
చలిమిన వా యమై(వా)పిం చు ననుచు
మాం చు చుసున్నాడ వాం చ(తి) బలము
నే చుదవని యూంలనే సుసిద్ధిం చు
తాం వలసగుణావెయుం దధరియుం చినేవ
తాం ముసివైనేవు తరగ నెప్పుడును

ధరణి ప్రాంతల సాంగరమియు నసుండు
పురకానిషున ని(ధి)ం బాంధియుండుదువే
మాంసుగాంనే వెతాం మసి నైనదాం నిశి
నెలవర్గం బుయిది సాం(శ్రీ) గాండె
గుణావలుల లోసత్తే గుణావమునే కెట్టు
గణుతింప వచ్చునెరూం కే పలల లో చనుండె
శాంరినిపాంది గాంసంభవన్రంతి
మాంరు(ధ) శత్రునె యుటు విఫ్యంభించు
పటు శత్రు వుంతుడాం పరివెత్తు రుండు
అటువిమలాం వింతుదమై యుమురుదు వేవ
పరమాంత్మ నస్త్రీ స్త్రీ బరమువలనే పు
వారుము వాంత్రే మెయు చేూండ నలవి యెరునే కు
బుధులైన విజ్ఞాన ప్ర(రు)షులే త్రించు
నదియె విష్ణు కుబరమై నపధంబు
(శ్రీ) ధి వియుంగనం బు పురువయాం తుదగ్గ
చతురాంన సుండు(శ్రీ) పతియు బుంధ్రుండును
వరుణుండు యమ యుండును వాయువు మరియు
పరమెశు వలనసంభవము నుండుదురు
కాంటుంద వవ్వదు షర మువారికాంల
కాంలకాంలుండు నలకంఠుడే శ్రీరుండు
మృత్యుంబు యియుంత్రైన మృ దునశ తెయు కేటు
మృత్యువు నసునే మృత్యువై యుండె
స్థిరధన్యుండ(శ్రీ) యుద్ధి రుండు మృడుండు
శాంరుడు విశ్వాధి సుంత్రైన రుద్రుండు

ముక్తంబు పరమేశు కొల్లెడం గాంక
నెక్కొన్న బగములు నివిచి శిప్రింప
నారి విరించి యయు గాంచు నేన్ను సుగాంవ్రే
యూవిధి మెల్లగాచించి చినేలోన
యెఱిగి దుష్టత్వాది మెపర్ద విడుచె
యుర నైందిపం యు నె యుయ్యుంయు వేని
నె డునల(గ) శైరవాంకాఠం బుదాంచ్బి
వడి బర్త్రెత వయు పిడులంగ డెచినల్ల
అడ వెద బడి మున్న నప్పుడం విష్ణు
డదరి కోపంబు నన త్య్రె(గు) డ గుచు ౧౬౭
చలరేగి గర్జించి శింవప్రేనాదంబు
బలు విడించె నియాంభీక యురవంబునను
యయు(గ) లోచను బట్టి నిలాపించి
యుప్పుడాం(గ) వాంబున ఘాంచునంతలోపలను
(శ్రీ) వీరభద్రేద్దశ్వర్య నెంగశె
నాం వీరభ(ద్రే) శుడట పావె బిరగి
మాంధవుం డటు శింవప్రేనాదంబు చేశి
మొందంబు తో దనాంతన్నింను ద్రైయుంటు
అమరులు వేప్రించి యుతి భీతి బొందె
తమ కేదిదిక్కంచు తల్లడింపగను
అంతలో నాం శాంత మందెల్లనిండె
అంతకంత మదే ప్రిలయుల్లల్లశిల్ల
అవ్నిత్రమున్న యుమ(ప) వెలయుంబు
భవ్యెమగవ్యేప్రె(బ) బ్బరిల్లచును

గన్నులనే(ప్రిం)ప్రి గాం రాం నిదుప్పు
వెన్నతంబగు మొంగి గాం నవచ్చె
అదిప్రతెబ పుత్రె దబ్బతంబగుచు
వెదేవ్ర వరం నెప్పె దెబ్బరిల్లచును
దేప్రలతోరంప్రె దీపిసువనె
దేప్రియు బంశ్రై నిదేప్రియుసంక్రై
దేప్రియుత యులతాం దేప్రిషాం రంక్రి
దేప్రివెమి యుగాంక దివ్య లక్షైన
ప్రపమింపరంతు నైవ(గ) దేప్రలను
అపరిమితంబగు నన్నుతె బంబు
తెబ్బరిల్లగన ర్తె తె బుంబువెల్ల
(బ్రాం) బి ల్లనయ్యు(శె) భగుర్దె బగ
మునవి యవ్యైశ్రై యుటు పోయు లేలనంతటను
అయ్యద వంరిత్తెబ మరియు సుంచారెరు
అనలునిత బంబు అర్కతె బమున
యుప్పుపాంరితెబమదగ
అవ్నిత్రమగు తెబమాంతాం నమునను
దిక్కైలలెలు గులు(ది)ష్టించి చూంచి
అదిత్తైతెబ మొాం వాం రునితె బుంబు
అదివ్రైతెబమె అభవ్ర నితెబ
మనచునా(బ)ంవక్కెదులతి బొక్కె మంది
అనురాంగమున నబూం చునంతలోపలను
అప్రైత్రైనైయున్న యుంమవారి దేప్రి

సుస్థిరరూపమై శోభిల్లియుండు
మస్తగరుడప్రసన్నగమనముఖగరుడప్రసన్నగాము
నగుచు చాంపేయులు వెలయ్యనటు ముఖద్వయము
నలనర్తంబులు నెత్తత్తయు వెయులు
చాలెందు బాహుదంబు పక్షిక్షయంబు
నడుతేత్నమైయున్నపునదంష్ట్రములును
తొడరివ బ్రహ్మయుధ్ధభుల్యనవ్వులను
పొందవిలాదిరీనాంగ్లిరిందినాంగ్లను
అందుచందాన్నిలంబైయున్నబులుండు
అధికరదంతంబులు నధరోష్ఠములను
అధికమైరంజిల్లనయెపాలములను
ఆరాలమై ప్రలంబుకర్ణలంబగుచు
శ్రీకరంబైనగంభీరనిస్వనంబు
వివరింపనిక్షంగివక్త్రి శేషముని
శివనిసాంద్రాంగరవిన్నాలుదాఖ్లి
పాలుంశారరవముచనుగరూపముని
శంకరుడప్పుడు నరభైనిలంచె ౧౨౦
నిలిచినవిగ్రహంబిని ఖిలదేవతులు
పలుమారు నధికసద్భక్తి మెయి స్తుతించను
జయపరమానంద జయలోకవంద్య
జయనిర్మలంకార జయనిరాకార
జయచైత్రమందార జయగుణాధార
జయతుంగవిక్రమ జయతుసత్యేశ

అని ప్రస్తుతింపంగ నానరభేంద్రి
గనుగొనిశిష్టులకు ధృతిబొంది
చలమున గోధంబు శాంతంబు
చాపము చలమును తేజమును
దర్పముల వెల్లనడంగ విస్మితంబగు
సాంద్యుడున్నవాంతవమున
ఖిన్నతైఖత్యులమున్నతైవదని
శరభాంపతాంగుని సన్నిధినప్పుడు
అరవిందలోచనుడ ప్పుండుండుడను
ఆశరభాంతారుండుదిశ్రీదగుచు
ఖాంసిల్లచున్నట్టుపాంపశాంత్రులను
దప్పరచూంచుచుదంతిఘట్టునను
నిష్ఠలు బుదరంగనిలిచిపత్రములు
విక్షేపములుశాంయవిప్రలవాంయుప్పన
నక్షత్రంబునభాగములన్నియుబెదర
మురుగిరులల్లాడెతులంభినివకారె
బలధులుగలిగాయుగలుచాలదాకాగ
నప్పుడు శరభేంద్రుడావవేల
ముప్పిరిగాని శావముప్పతిల్లగను
పక్షింద్రుడు శగెంద్రు పడగొట్టునట్లు
దక్షసంహర్తయుండు దనుపసంహర్తయుని
రెట్టించిని పసత్త్వంబు మెరసి
వృత్తించిరెక్కల సురుపడిగాట్టు.

నెలుపంబుతో బాండవములనాభిదన్ను
నలునితో ధనతో నెతో నత నిబాంధములు
నెట్లుబాంవయలునితనిగరవులుగుండ
బట్టుంయు(గ)తనురవ్రబాంవయలంగ్రంవ్యు
భనెవ్రైరినాంగరంగ్రై బట్టుంరూంరాంశము ననేగెన యుట్లు
యుంములరవ్రైరిబట్టుతనవాంలమునంగట్టు
తనవెంటునవ్రడు వనబాంసనాదులు విచ్చుచుండగను
దివినెకుదివి నుండె ఘువివిరుందవ్రైచు
భుల వి నుండది విడంతచోవ్రైచివట్టు
వ్య్రధయుం బునిభిములనెులిగివచ్చజోరి
నెదిశియుంవిధ్ధమునగంశిబెట్టగను
ద నుభూంరిబలగవర్ధవర్ణంబులుదిని
మునములన(గొ)ధంబు మరిచినిచ్చేస్త్రం
బరవనుత్రై నచ్ఛాంబ్రత్రైయుప్రడు
వంరుడునల్బ్రై్రరుండని నిట్టియుంచి
పరముతత్ర్పబ్బాననచ్ఛాంవంబునివిపి
నెరవులువెులుగుడించిరిరవులునంబెవిర్
భుంతెవ్రైరుండుద్రైప్పిన(బ్లు)గను
నితితోజెన్రైననిగవుంధర్వులునెలు
అర్ధించినరిసింవల్బ్రైలదండివిజ్ఞభులని
నెతిరించి(వెు)శ్లచుగెదిగిపదాకాగె

సా(తి)ం
శ్లోకాలు

(శ్రీ) స్వశింవ్య్రౌ ఉవాచ

౧ ఓన్నమోరు(ద్రా)యరు(ద్రా)యమహా(గ్రా)సాంయజిష్ణవే
నమోంవ్రై(గ్రా)యభైరవాయనమః శ్రిష్టాయమస్వేవే ౧౨౧
౨ నమోంభైరవాయభైరవాయ శంకరాయ హరాయచ
మహారాశాలయవ్యభ్యవే
౩ వీరాయవీరభ(ద్రా)య(త్రి)యద్వారాయశూలినే
మహాదేవాయమహంతెపశూనాంపతయెనమః
౪ యుశాంయనీలకంఠాయ(శ్రీ)కంఠాయపినాకినే
నమోంనంతాయసూక్ష్మాయనమస్తెవ్యత్యవ్యవే
౫ పరాయపరమేశాయపరాత్పరతరాయతే
పరాపరాయవిశ్వాయనమస్తె విశ్వమూర్తయె
౬ నమోవిష్ణుకళ(త్రా)యవిష్ణు(క్షే)(త్రా)యభానవే
త్రైవర్ణాయనిరాంతాయమహావ్యాధాయశాంభవే
౭ త్రైరవాయశరణ్యాయమహాభైరవరూపిణే
నమోంనృశింవ్యసంవర్తతేనామః కాలపురాంరణె
౮ నమః పంచానన సంవర్తతేవిష్ణవంయంతరాంతకె
(తి)యంబకే(తి)యక్షాయశిపివిష్టాయమీఢుషే
౯ మృత్యుంజయాయశర్వాయసర్వజ్ఞాయమఖారయే
ఖవాంతాయవిరశాల్యాయనమస్తెవిశ్వకర్తణె
౧౦ మహాశ(ంకా)యజీవాయ(పం)చాస్యాన(ప)వర్తనే
(త్రి)గుణాయ(త్రి)శూలాయగుణాతీతాయయోగినే
౧౧ సంసారాయ(త్రి)నేత్రాయమహాయుం(త్రి)(ప)వర్తనే

నమశ్శివాత్మసౌందర్యాయ మహాత్రైచిత్రశాంతవే

౧౨ వరదాయాభిరామాయ సర్వకారణకారణే

కేవలానందరూపాయ పతయే లోకపతయే

౧౩ అమేయప్రియాయ స్తోత్రాయ ఆనందరూపాయ శంభవే

క్షిప్తవాయ చండాయ చండదోషనివారిణే

౧౪ మేఘవాహనరూపాయ పార్వతీపతయే నమః

అక్షయాయ విశాలాయ స్థిరాయ స్థిరధన్వినే

౧౫ స్థాణవే తత్త్వరూపాయ నమః పంచార్ధదేహినే

విరజాయ కృపాకరాయ నమః చంద్రార్ధశేఖరాయ

౧౬ నమస్తే విశ్వరూపాయ వచసాం పతయే నమః

యోగీశ్వరాయ నిత్యాయ సత్యాయ పరమాత్మనే

౧౭ సర్వాత్మనే నమస్తుభ్యం నమః సర్వేశ్వరాయతే

త్రిచతుఃపంచత్త్వాయ దశమేశ నమః

౧౮ దశత్తత్త్వతంత్రేత్యాయ ఆనందసహితాయ నమో నమః

నమోస్తుతే విలుప్తతత్త్వాయ సంతతత్త్వాయ నమో నమః

౧౯ నమో నమో నమోన్నమః యస్య నభోగ్రామ నమో నమః ౧౨

శాంతమునిరాచా

నామస్తుతే నిత్యశ్రీతత్త్వవ్యక్తయోనఘ

౨౦ ప్రసన్నోభవాధియాం మాం సన్నిధిం పాశశీఘ్రం

స్పృశింపరావి

యద్భావం యద్భావమవాప్నోతి మల్లీకాంతారదుష్కృతం

౨౧ తదా తదా వినోదంతత్తత్త్వ విమలపరమేశ్వరం

—౮

—౨౨ యేవంవిచిత్రం శంకరం శంకరంనారనేనరం

తతః సత్యం త్రివాచ్యంలోకం జీవం సర్వపరాత్పరః

—౨౩ తత్త్వ త్రేషాంతద్వాత్రిం పాప తాప శరదేవ గణం

అతిధరుత్తుదుగమవీరభద్రాంతరాంతతః

అనియల్లనరశింప్రఖ్యాతదిరువీనము

వానరసంస్కారనామమయునను వియత్కృములను

వదలనిమాటలతోని మదినామములను

సదమలచిత్తుడై సంస్తుతింపగను

వెలిచెశరభేంద్రి దర్శనమీయంచి

నిర్భయదనేనా వృత్తి మెచ్చిన నడుగు

మనియానతిచ్చి సనంబులోదయుడు

వినయము త్రైకస్యులవిచ్చి శిక్షించి

సెంచరితమందారశైండయాంతర

శైవభువనాంధీశయోగశాంభవ

యోంశుభాంనారరూపనో విప్రరూప

వారసదంశివ మహాంతయోంద్విమహాత్మ

నాంతప్పురిస్తరింపునస్యవల్లించు

నీతితో సుబ్రహ్మణ్యరుతుగాంవింపు

వింవిధంబు ననెప్పుడెప్పుడు భక్తిన

ఖాంకంబుతో బాందిపవిదాంష్ఠ్యమున

సరినవాంనారవేషముదాల్చియుండు

నరసిరాంయాంవేళనాంరూపములాది

నీపాదభక్తిని యుతినాంశిచ్చి

ఈపురనర(క్షిం)ప మీంద నున్నను చు
విజ్ఞాపన మజ్జేశ విష్ణుడంలోన
సుజ్ఞానమును చెంశయుచిలంత్యదగుచు
పద్మాసన స్థితైక్యాంపించిమార్లేదిరు
పత్రంబులలో షలబర పెంశుపాంది
పద్మంబులవిరెండు బధిలమైనిలాంపి
పద్మలోచనుడు దాం(బ)ం పన్నిర(ధ)ముల
నవిరళదివ్యరాగాంగానందములను
శివమూర్తి గవిశేనాం(శ్రే)స తోన్నిరుండు
శరణేంద్రుడాంతని చక్కంబు శరంము
తెరగాప్పదీపించితే బుంబుపెరంశి
సంతోషముననుండు సమయంబునందు
అంతంత(బ)ం పన్నె దుల ఖిలదేవతలు
సకలయోగీంద్రులు సకలసన్నలు
యుకలరవిత్రు నైయాంగారంద్రులము
భక్తితో(మె)క్కుచు(బ) సృతింపుచును
భక్తవత్సలు బూంచిపలికి రందరును
నీతేబు మునన్నిభ్ర నిఖిలలోకములు
నీతాబుమునన్నిచ్చెనిఖిల(వే)దములు
(వ)భైవిశేషములతో(బ) దివితిపెంపెు
శుభములెలంది త్రి(శ్రీ)సంతి మర్త్యులైనను
అనపాదుపాంయుద్రే నర్తచంద్రులును ౧౨౩
శానరాని మృత్యుపంగరుండి యుతరును

కాంతించు వాంరిపైయుంతరిచేతిదాసి
ధీరుత్రైనియుక్తదిరుగుచుండుదురు
ఉయుందన దివ్యతృదేశు డ(క్త)యుండు
రెండదేవ్రదాదిముపారశుండ్రేరుండు
అఖిలేశ్వరతేతుడగు పరంధాంము
దఖిలగుణాతీతుడాంద్యడదేవ
డాంసదాంశివమూర్తి వనుచువిజ్ఞాని
వేషులు నిను గోరి వినుతి శ్రేయుదురు
నీమహాత్మ్యము పెగ్గనేవయుదురు గుదుప
యముని మహాత్మ్య పెంరుగశేషులమె
వసుధిప్రారూపలాంపణ్య వర్ణములు
యుసంగబూంత్యంధులనెరుగవచ్చెదిని
మృదుండమాంపుత్సతములు పొందినపుడు
చదోలుండమువ్వుర(క్షిం)పమోదేవ
భువనంబులను ముక్కు(బ్రో)వమాంతించి
వివిధమంగళంబులవిభుడనేదిట్టు
ఆవతారములుదాల్చినవధరింపదుప్పే
అవిరళ పరతత్త్వ మయినేనే మంటాము
పాండుడని మాంయుమెంపాం వుయునవతారంచు
యురుగపెవింతయునన్నుచ్చే శలను
నామనియుద్వదివ్యరత్నములసాంద్రశ్రే
మమురించిగురినెంటులందులోగాంచిక
కలయునెన్ననయుభృఘునమాంయుచాంది

తెలియవయు నేవయు నెదివ్యరూపంబు
ఆమితాం(శ్ర)యుట్లు మొంలపరాంధమెల్ల
(శ్రీ)వంగాని మన్మథ(శ్రీ)గాశేయుమంర్య
గాకర్ణధరరూంవ నిలుపుంర రూపము ను
(శ్రీ)శరంబైన (శ్రీ)నివ్వనిరూపమును
వానిరెండుదనువులనుండునెదివ్య
మంగరూపములనుచు (బ్ర)హ్మజ్ఞానవిదులు
పలుకుచుంర విరెండు(ప)త్యేకములను
పలుదెరంగులనుండి(ప)బలివర్తిల్లు
నందులోనొకరూపెనంద నువ్వనను
యుందిరంద్రేమడుయునుడువృద్ధబుడు
శిఖయుమనవృంమడుబెకాని మరియు
నకలంశశివరూపమయునిదనువ్వనను
బలములుధైమ్యుండుచంద్రుడునగుచు
వెలసితెజంబుల వెలసిలోకములు
వృద్ధింపనెరెండువిధములనుండు
(శ్రీ)పరమేశమాంచిత్రాంబులోని
భేయమలు సర్వంబు చెంపిర(బ్రహ్మ)
భవమూంరని యుండు(బ్ర)హ్మ విష్ణువులు
సురనాదులుడుదశంబు సూర్యుండువ(హ్ని)
అరుదారుధ్వయుండు నానురాసురలు
నేలయుండుబన్నించి నెగడు చుండుదురు
నేయుండు సర్వంబులిక్యమైచుండు

భారతీ శ్రీరుని(శ్రీ)పతిబింబారి
నారదిపత్రీనిన సురలసురల ౧౨౮
నాంరుశవంతిబట్టియుఖిలసంపత్తివము
కెరయదువదిగాంన స్త్రీశక్తినేను
వారదివ్యనాంవమెల్లయుమరివర్తించె
శరశంత్రీ స్త్రీశక్తి(శ్రీ)గానెయుదలచి
ఆట్టిదనువులతోడనమరివేవేర
స్త్రీశక్తినుట్లు కొలవిరి(బ్రహ్మ)
మనియుట్లు పలుమారు నభవునిమవాన
గానియుండు బిందంగ రూపతిథ్రిభువ
యుదుర(ప)ననిశ్రయుల్లదేవతల
నధిక స్త్రీపం ధృష్టినా జ్ఞాదమనను
చూంచియూం(బ్ర)హ్మదిసురమునీంద్రులకు
యిచిన శాంవ్యంబుయుల్లదానిచ్చె
అవనిపైనరశింహ్మాలదడగినవిథిము
దివిజేంద్రులంరనెదేవిదవిను
నవినా(శ్ర)దేవాంరనరశింవశ్రీరూంప
ములరిదపన్నంబు ననతిక్రాంరమున
తొడరిబగంబులధ్రుంపనూవాంచి
తెదనిభయంకరాంకారంబుదాల్చి
యుండంగ బగములపెకాంరములగను
ఆండబుమండలంబైన(శ్రీ)రు(ద్ర)విభుని
యుశంబువీరభద్రుండను

వీరమహేశ్వరాచారసంగ్రహం —౬

ప్రబలుచునె శరభేశ్వరుం బ్రణుతిన
అతని భూషణ రుండ ప్రమదంబు లిని ప్రభుడు
అతడు త్రినేత్రుడై శంకరుండు
బాహువులు ఫాలములు గలశనయుగ్మ
యిలచాలలోపాలుయుండెనవయుగ్మ
నెయ్యులోపలనెయ్యివియ్యమైనట్టు
సంయ్యన విష్ణుడు శంభునిలోన
పదివేలవైగలకనెం(బ) వస్త్రములెంత
చదరియుండెను బాడుశిల్పినిలో గలనే
వారుననునెన్నెట్లు వారిట్లు నాయుదము
పరితంపమారి నుస్థిపంచారినముండు
వింతుడు(శ్రీ) శివుని కు వింతుడు నాయుదము
వింతుడు లోకములకు వింతుడు(శ్రీ)ధరుండు
అనియుట్లు శరభేంద్రుడమురులకెల్ల
విన జెప్పి వాంతి గ్న వే(ద్యు)ం ప్రభుండె
నంతనంత వీర్యుమంద్రు వీరభద్రే
దెంతరయు(చే) తితోనె నగి
(శ్రీ)రుద్రసన్నిధినేగి వాంసప్రెంద్రి ములు
విన్నవంబానరించి విదొగవంవం నుని
సంస్మృతంత్రైనట్టు వృత్తంబు శరము
అస్మద్వేంద్రుడచ్చెనస్మ వేల్పేరుండు
అవిలతే జోమయుండైన వస్తుంబు

—౬

గమనిర్మమగుతనగద్దె పైబరచి
ప్రనుకవలుస్నస్య ప్రనుశవెంలికేల
తనరంతుమధ్యేరత్నంబుగా గొంచి
ధరియించి తత్త్వారంధ్రము దెచ్చేరుండు
వరవెంళ్ళేరుండు శివుడు భక్తవత్సలుండు
(భ)ద్రదంబులతో వీరభద్ర(దార)దినెస్వె
(వ)మధులు రుద్రులు భత్తిగాల్పగను
(శ్రీ)భవానివిరయుండాను(శ్రీ)వీరంబైన
వైభవంబున నుండె వరదుర్గావంతుడు
యిటపంతె బూనననుండె (ద్రా)దిసురులు
చటులంవ చ(క్ర)ముని నాంవాసంబు నిరు ౧౨౬
అనువరెవడి మలాంఛ్రస్యలకుచు
(శ్రీ)మహారెశరభేంద్రునెంబొంతించి (వెయు)ర్వి
అందరుతమతము(అశ్రీ)మంబులకు
వెంద్రైనవేదముతో బోయిరి
దిప్యెసన్మలం రయుం శరభేంద్రులేల
సంపుటొబెంఖాండులసర్వవేదములు
నిధి ప్రకృవంత(త్రి)నిమ్మపారముతిం ము
చదివిన విన్న నుపదములం త్స్యలకు
సర్వాంతరములు సర్వదుర్యోధ్రములు
సర్వభయంబులు సర్వశత్రులును
సర్వవిఘ్నములును సర్వరోగములు
సర్వవిషంబులు సంహరమగును

అపమృత్యునాశనంబఖిలదుస్స్వప్న
విధ్వంస(క)(గ)... [illegible]
బలియు కీర్తియు ఆయుర్ధనబలారోగ్యంబగను
మరణాదిభయములు విఘ్నములు నాశనము
ఆచార్యపూజయు శ్రీవిశ్వేశ్వరము
భూమండలము శంభుని పుష్టివర్ధనము
అతులితసంపత్తిసంతానవర్ధనంబు
సతతశుభప్రదసాంబశ్రీకరము
(శ్రీ)శివయోగసంసిద్ధి(ప్ర)దంబు
(శ్రీ)శివజ్ఞాన(ప్ర)దానకారము
శుద్ధించు నిష్ఠాదిశుద్ధిసాంకేసిద్ధి
శుద్ధ(శ్రీ)శివలోకసోపానమగుచు
పరమవిజ్ఞానసంపత్తిరాయుడు
పరమశ్రీమునిపరంపరమునంబొందు
శరభుండగ్రగణ్యాచారభాండారి
గంభీరచరిత(శ్రీ)కంఠసద్భక్తి
జనులకు నిత్యలభ్యత్వాలకును
పనులు(ప్ర)కాశంబు సాధింపవలయు
శివమహాత్మ్యవిభులశివభక్తులెదుర
అవిరతంబుగ(ప్ర)తిష్ఠితాలములకును
అలరగ్రేషాస్త్రమునాచారధర్మశివ
వెలయుచు బరిగించిన విన్నపంబైనను

శివలోకమున బొందిశివరూపంబులొంది
శివునిసాయుజ్యప్రాప్తి వెలసి చెలంగుదురు
కాలచిత్తశుద్ధియుని తోలునంగములు
ఆలకించిన(బ)ంధ్యగ్రహదోషములు
పలుతెరంగుల సురాంగనదోషములు
పాపియనే చాండ్రభూతవిసర్జనము
చదివిన విన్నను నదిగాంచి మరియు
నుడివిన భక్తులతో నెలకొనంబు
విడువక పఠియించు విమలభక్తులకు
పుడమి నిష్టార్థములు బొందుచుందురు
సాధించి పఠియింప శాస్త్రానములను
ఆదితత్వజ్ఞానము మరసిద్ధించు
భయములన బొందించు బహు విధ భూత
భయములను సుని చోరభయములను
శత్రుభయములను భూపాలభయములను
వన్యాభయములను శార్దూలభయములను
శంఖాభయములను భుగ్నాక్షభయములను
భుజంగభయములను దుర్జనభయములను
నుత్పాతభయములు భూకంపభయములు
సైన్యతవపాతభయములనాంశ్లిష్టభయములను
సులగ్నాంతభయములు సుశ్లిష్టభయములు
లంబిగాంనిల్వభయములవెన్నైన
(పా)పించున స్ఫురింపఠియింపరేని ౧౨౬

అపదలు నుభేతులన్నియుం బాయు
యుష్మదాత్మీయములోన నిరవయునియుల్లు
అప్సరోదవేతనన ఖిలనామములు
స్తుత్రము మయునన స్తోత్రరతం
మొంత్రంబుతై యున్న వయ ఖ్యానములు
సర్వజీవులనుసంసారతారకము
సర్వదివ్యదివ్యాస సంసిద్ధికరము
అఖిలయోగీంద్రులకానందకరము
అఖిలవేదంబులకెల్ల సారంబు
రూపింప నిది శతరు(ద్రి)యుంబు నను
యుపాంతరపతిరంబు నెనె గుసక్తము నను
అనుదినమును(త్రి) సంధ్యాకాలముల నను
ఘనులైన పుత్రికాలంబు నందు
నైయున్న తత్త్వంబు వెల్లశుద్ధంబు రాకను
పంయుతెని త్త్రంబు పత్రియుంప వలయు
పుణ్యక్షేత్రములందు యుంపుణ్యనావముల
ధన్యతై పత్రియుంచు ధన్యపుత్రములందు
మగతిపై నెట్లు దోషములెల్లబాంకి
బుగధంధి నాంధుని పాంయు బ్బువెయుం దు
యులవినే శ్రీరునాంవ మెనాం మమైన
తలపునను కామంటుత లచు మా(త)ము
చలద్భేది వ(బి)ంబు పక్షితంబడవి
చులువిడ నూరు(ప)న్నైలున్నె యునిట్లు

దోషరాసుల నెల్ల ధ్వంసించి సత్పుణ్యవేషుడై
యుతడు(శ్రీ) విశ్వేశరూపమౌందుగాంభిన
విలంరుపొందుగా నిట్లు సందేహం మెల్ల
(శ్రీ)శరభేంద్రోలే లప్రాంచి వినుచుండు
చంద్రులోగోరిచాల సద్భక్తితో జదువు పుడు మరియు
నాంది నుండి యులవెట్టు నఖిలశిష్యుల కు
బోధింపుచుండ వైంపుకాళ్ళ తృలంర
అనిశరభాంద్రాయమౌండ్రాంత ములును
మునివంద్యుడగు నొంతి ముని నాథుడిట్లు
కుండిన్యావేలశిన రుషుల చెందరతు
వేడుక జెప్పినవిని సువర్ణ రుషులు
మనవుల వారి ఖించి మరిసంతు జూచి
అనఘుడు యూతితాంతమంతయు నేడు
వింటిమి వినే చింత వి భ్రాంత మమాము
నేంటిమి పుణ్యంబు ఘనుడు నెమును చు
శరభేంద్రాన ము(వెయ్య)న్న సంపుత్తమైపుచును
అరుదార తమ(అ)(శ) వంబుల తుదని
మనవారి దేవుని చరణా పద్మములు
వనరబుంబింపుచు నుండరాస్తుడు నను
ఘుగములలో నిట్లు శరభేంద్ర మహిమ ౧౨౫
నిగమొంత్రమైపుస్తనిలయమైయుండె
స్కాందంబునందు(శ్రీ) రాశికాఖండంబునందు
(ప)రిద్ధమైయులరుచునుండు శ్రీగౌ ...

శ్రీరమాపతీశ్వరాంబార సం(గ్ర)హం —౯

॥గద్య॥

ఇది శ్రీగిరీశ్వర విశ్వేశ్వర ధ్యానవిదిత
శివాంబార విదిత సుజ్ఞాన
పండితారాధ్య శ్రీ ఖండదం బ్జ భృంగ
ఖండెందుధర చరిత్ర [illegible] మర్త్యంతరంగ
శివభక్తి పాండిత గాంతి కీర్తి వస్తుగాతి
ప్రవిమలనిగమాంత్ర భక్తి చారిత్ర
శ్రీలక్ష్మీ కరభక్తి జన భక్తి భక్తి
లీలబత్తి తమంతి లింగ నామామృత
విరచిత వైరాగ్య వైరాగ్య మగుచు
ధరణి నాం చరిత్ర కారంతెంబగు చు
శ్రీరమ్య వైరాగ్య వైరాగ్య మొప్పు
శ్రీరమాపతీశ్వరాంబార సం(గ్ర)హమునందలి
శ్రీశరభేంద్ర నిమిత్తము నందవైర
తగనవమాంశ్వాసము సమాప్తము శ్రీ శ్రీ

శ్రీ

॥పదియవ ఆశ్వాసం॥

శ్రీగిరినాథుండు శివలోకవిభుడు
భోగిభూషణుండ(ది)ప(తి)వల్లభుండు
అవ్యయుండచలాత్ముడు బుధుండు త్ర్యంబకుండు
భవ్యుడగణ్యుండు భగవద్దేవరుండు
వారలదుపర(బ్ర)హ్మము నతడిరాంపించి
అరవిందలోచనుండు చిత్ప్రసుము
రాంశజేతులుయుక్తి గాంచి ల్లినచు
వర్ణనమునంద్రి నివిధ్యాతిచరిత
ఘనతరంబైన (శ్రీ)స్కంద (ప్ర)రంభమున
నెప్పుడు ధ(ర్మ) మనం(బ)ర్పు తింతల
నవనిష్ఠ నధికప్రకాశ్య(శ) ముంబున
(ప)విమలాంతకులమైన బహులతలపుష్పరులు
భూంతిరు (త)(త్రి)లు బహితోలు బడలు
నీతితోధరియించిని బునాముమలు లను
(క్రీ)తి(బ)తిష్టలు చేసి నివరించి మునను
సతతంబు నిరయతి నవనెను శేయుచును
శివపదధ్యానంబు శివమం(త్ర) జపము
శివపాదభక్తి యుజెలువారనుండి
శ్రీతిప్రరంగాంశమశ్లేలు తులుశాం(స్త్ర)ములు

వాతులకు డై ప్రభు నింపెం దివి సుచు
అనిలాది మునిబృంద (ప్ర)తిభక్తి (ము)క్తి
తో శ్రీరామచంద్రుఁ దధిక చేతులు రెండు మొగిడి
రాంధివ్యే (ద్వ)రాంగని (ద్ధ)యాం మని పం(ధ)
వేదయాంతర మయాం తీర్ధయాం గురుమయాం తీర్ధ ౧౨౮
సర్వజ్ఞ దవనివ సర్వ వేదములు
సర్వ శాస్త్రంబులు ఖ్యాలనెరుంగు టవ్వే
వేదాంత విద్యయు మి నిఖిల శాస్త్రములు
వినవేడుకరు సెర్వేడు విభుడయుండె నెదు
వినుపింప మొద(బ)ంహ్మ విష్ణు శంకరులు
మూర్తుకు నెలకు యాం ము మూర్తిరిలోన
రమూర్తులు ముఖ్యాతి యువారు బుద్ధి
యూపర్చ భువనంబు రమూర్తిరిలోన
బాశిల్లి ప్రఖ్యమ(బ)శ యువారాముండు
పరమపూరుషుండై పరమాత్ముడైన
పరమేశ్వరుండైన (ప్ర)భుడెవ్వడండ్రో
యతడెవ్వని నమ్ము(ఖ)మ్మెల్ల వేదములు
ఆతడెవ్వ బుంబించ తారల్ల దేవతలు
మును వెల్లనెదివ్యే మంత్ర ధ్యానించి
మును కాని సాంబు బ్ర ముక్తి బొందుదురు
యుష్మ సందేహంబు విడయుల్ల మొను
ఘుఘ్ఘు గారదేలు ఫ్ర వెంఘును దనీసన్న
ఆపుశే మునినాడు దంగాంక యునుచు

(శ్రీ)మహాదేవుని చింతించి (ము)క్తి
అతుల ప్రసాదంబు గాంచె నలందు దప్పుడు
వాతుడైనట్టి బిందు శారుగింప దీంగాగే
యూం మహాతత్త్వజ్ఞ్లో ముని(శ్రే)ష్ఠ
(ప్ర)మతో నిల్పు గంభీరం ధ్వకమ్మైన
పరమ ప్రంగ్రంథైన (ప్ర)శ్న చేశతివి
యీరహం ధజెప్పెద వినుము సర్వము
(అ)రని(బ)ంహ్మమ (అ)ఖిలాండములను
పరిరంప నరక్షధీపతీ యూర్ధ్ము రుండు
యుండుల కాతయి తిహారేసంబు గలడు
(అ)ంతుల (శ్రీ)కాంత మూలించి వినుము
అనిమిషాం నసుడైన యాం వశిష్ఠు ననే
మునిము నిప్త్రత్రేడై మపిం నెంప్రపాండు
(ప్ర)పింప నిత్రరిబాత్రై మరియు
అపరం శరిసాం నుడై యుస్నావాండు
మమన నుతం(డి) రెమ్మశో భిల్లి జగతి
నవలంత విబఝ్న మలరి నవాని
శ్లోతు పెల్లి జితు ఖ్నై సుది పదియున్న
(ప్ర)ధితమైనెలయ నెవర్తి బిననాడు
వివిధాంగ ముంబులు వేస బురాంకాములు
వివిధ శా(స్త్ర)ంబులు వెలయుంచువాడు
విష్ణుని యవతార వేషంబు దాల్చి
లెక్కవాంచారుడై వలనెప్పువాండు

ఆదిరుషి శ్రీరుం ద్వారా దివిపేంద్ర
దండి వేదవ్యాసుడనుత పోధనుడు
ఆ(శ్రీ) వసంబున నుండి యుండాగనందు
ఆ(శ్రీ) వసంబుల నెల్లనధికమైనట్టి
రమణీయమైన శారద్యాంబునందు
(ప)వము ఖుత్రైయున్నట్టి బహురుషీశ్వరులు
ఆచారము దంగినావరంత్రి దురిత
యుంచి వచ్చి దానంచు నుముఖుత్రైగదిగి
ఆవలవరి మునినాంధిల దమరంగ మునను
స్త్రైమిశారద్యాంబున నవు బోవనందు
గాంత మరకృవతిక్షిపాంక్షిత ౧౨౭
బుంతు నిశాంతవంశ సంవత్సరాంగ్ర
నంద నిశాందిల్యసనక వేదాద్రి
దండవ్యకుండవర్ధనందవరందవ్వ
యుపవమన్య విమునిసత్రి తపయోం బ్రహ్మవి
కపిలబరద్వాజుకండిన్యుద(త్రి)
పులహంమాండవ్యదిభృగువత్సకుత్స
కలశంబు(త)త్రైత(క) తుర్వే మరచి
పత్రిత బాబాలిస్వాంగిరనవచ్చి వసి
దుర్వాసనహాతిరి నైధ్రువవసుదవాల
బవమరత్రిరోమవాంష్కరిబాలవదగి
సువలహామిత్రా వరుణసు వయుఖతత్త్వమ
బల్లసుమంతసాంవర్ణసాంకల్పబల్లని
సపవి(త)పాంసిను మి(త) అ(త్రి)పులస్త్య

హాలస్త్య(బ)ంవిష్ణుత్రి అ(త్రి)యువనన
విశ్వామి(త్ర)దాంట్ల బలిపరాశర విభాండక
ఋష్యశృంగ వసిష్ఠాత్రేయగౌతమ
హావశత్తయుమ పండల
బుతువర్ణ వనాంతదగగర్గ
మండుంకజులయు మునివయుండనైదేయు
కాంత్రియునుండును ఘనుడులో నా(త్రి)
సత్యసంధులండు రురుండు
శాంతాత్త (బ)ండు దేవరాంతయు
వామదేవ వసిష్ఠ ఆ(లి)వాంల బిల్వాదు దాంభ్యుండు
హ్మవందు దధివాంయు నుండు దౌంహ్మాయునుండు
మధుపింగ దుండ శాల్మలియుశిలాద
మంకణాంచ్యాదను (త్రి)శంకగాలవులు
అకంపరాము సుందంకీరసుండు
నందసనందపన త్తువరంకులను
బహుందారమలుతుంబురునారదాదులును
ఆదిగాంగ దుబెక్సుత్రైన మునీంద్ర
లాదిమునీశ్వరులందు(గ)ద్దరిశి
ఆతిరమ్యమైన యిప్పనాల యుంబులను
సుతులు బొంత్రీలు సత్త్వంతులు శిష్యులును
వెరోత్రమైన యుల్లవిపులమాంగ్రమల
దంచించి (తి)షవణశాస్త్రముమైని యుతి
బరగభేస్తసాన్న భస్మ(త్రి)పుం(డ్ర)

నిరతమ్ముల్లై వెనుములు నిండి భస్మములలది
పైక్త నరు(దా)(క్ష్మ)వారం వివెల లలంది
బుళితోలు బుడలుసు బాలు పంరదాళ్ళి
తెమలవిలంది వటవపెర యుంత్రీ రుండనువు
యులబ తిస్థలుచే శయుంశుగొబ్బుబును
ఆసలంరగవీసంబులందు(శ్రీ)శవ్రని
ఆసవాంనమవాంమలాంవంబివించు
వరువశవైశ్ళై శ్యవధ్యంబు సంధు
పరవెల్ల్శ్రీరునివందివ ధ్యంబునివి
చింత కెయుచు(చి)తిచి వ్రై(గ)వందు
సంతతంబలరం(బ)స్త్రుతికై యుచుసు
భైవితోగరవలుల(బ)గాలింగ వులు
యువత్రంబుగాంబరం భవెనరజైయుచును
చాంవంచికె న్నలబంత్రీ తీత్రీ రుని
దవదెవ్రని వయుంత్రిదవియుజులంచుచును
రు(ధ)వేషంబులరం ద్వి(బ)శ్రీ(వై)
రుద్రివ్రైయుస్నబ్బుం రుషులసన్నిధికి
చిను నంతలోన లసన్న న్నైరులు
వయునివాంధునవు(చి)యుంబునబూంబుజేశి
ప్రచితవాంత్రంబులనుండుని యెప్పు దను ౧౮౦
ఆచలనైవాంచార మదియుల్లదెవిన్లే
అబ్బువెదవాత్రీసుడ భవ్రనివాంయు

గబ్బు(గ)మున నంది తారంబు సంధు
వయునిగితంన జ్ఞానవయునగంనలేక
తననలోన వయునిశి(తో)ధ వయు ననిఘ్నిని యెను
యుధిరుషులారయుంలాం భవనవలు
యుదియెవిరుషులారయుం శివాచర్చనలు
యుదయెవిరుషులారయుబ్బ్రవుం(త)వయులు
ఆధ్రిమలువిరం కన్న నరువాంబుల గునె
వాసగదుభేస్త్ర (త) ప్ర(ద)ంబు వాంని
వెసనిరంత్రీన ప్ర (ద)ంబు నైనల
ధిరియుంప్రజే మెని రు(దా)(షై)వివియుగ్ఘ
దివిసితాంవిరకేపరు ధరియుంప్ర దొప్రు
కంశరుమ(త్రి)ంబుబుపెయుం పనెల
పంకబు(త్రి)నివు(త్రి)పర్తిన నైగొనుడు
ఆసదాంశివ వయుంత్రిన చర్చపవలదు
వాంసుదెవ్రనిగాల్ల్వలయునెప్పుడును
బుగవులకె క్లగశె వేదద్రి వంబు
తగిసాందివళ్ళు(శే)ధరుడుకెరుండె
ఆవింయునివలువాంరునారడువాంత్రీవయులు
వివిన బూప్లె కెసవర్ణ వయు ను లుదాననికె
సన్న న్నైరనప్రసవర్ణవెదవయులు
సన్నతినెరంగిన సద్గుణాం ధిక్యుడవై
అవితాం(త్రు)మాంయుమాంవరేంద్ర తారంబు

నెలకొని ప్రాంతిగానే మెందిగప్పి
అతులితవిజ్ఞానమతిందియల్లభోళికే
మతిదప్పెనేడు యాంమాటలాడెదవే
భక్తంబుబహుబుధస్మరంపనాననము
భక్తంబుదాంసర్త్వభయనివారకంబు
భక్తంబు సర్వసారభ్యాంత్య వర్ధనము
భక్తంబుయుష్టార్ధబలసిద్ధికరము
భక్తంబువిజ్ఞానబలకరముక్తియము
భక్తంబుతత్త్వరంపరశుద్ధికరము
పరమపావనభక్తంబునే
ధరియింపవలదనితప్పునాడెదకే
వేదంబులందునువేదాంతములను
శోధించినెల్ల నంస్తతులు శ్రుతములు
సాధిప్రకారాగమంబులందుండు
యాదికల్పంబునెయ్యల్లభాంప్రలను
పలుమారు శ్రీభూతిబిరతెంచునెప్పు
యలవిరూపాక్షితేనెందుగేతినంచె
ఎంచిన్నోతులశాంచాలోపనిషది
రూపింపగాలంగ్రరుదారు పనిషది
నెమనపనినంచెనెరుగవెమఖ్య
అవంతన్యపయులోననదిశాంతివిధము
మహాశ్వరుంపసుంబరచెంట్రిమనపు
వానరనభర్గులుముహూంసుదేవమును

నహీరారివముమతత్త్వముపయుంతాంన
మనిందుడునభ్యుపంచబంవ్యిమంతమాల
నెంబ్రుంశ్రీకంఠుముఖముత్రైదింయుపలన
భూంవింబులవవిద్యాంయుసాంతాంశ
విపులతత్త్వముగ్రాదువెసగుండిమరియు
కపిలయుల్లోష్టరకైల్లేతబితవర్ణము
త్రైదింయువర్ణంబుకై
పన్నగాంనందిమభిద్రియుమరభి ౧౮౧
అనుకులయుసుమనయునుసామమములును
భ్రంసురంబుగబుల్లెపంచభైనుప్రిలు
అగోప్యలసబుడ్డునంటుగోమయము
భాంగాందనువిగ్రైబతకెండబట్టు
యుండలనెందించియనగవెవర
నిండారవెంముంబునిగవేరాత్రిజైయు
మరిభూతిభసితభస్మక్షారరక్ష
లరుదారనాంమంబులైదువర్ణల్లి
అలరదుభూతిదాళ్లెల్లెవెసగు
తలకించిభసితంబుతేజంబుటిబ్బి
పరికించిభస్మపాపంబులకారవు
పరగనరక్షరమాపదలంబాదలు
భయముబిరబాంప్రేభ్యాంపించిరక్షి
పియమునవెర్గరసెంచారదాంబ్ర

పుం స్త్యుల నేరతి (బో) చు(శ్రీ) భూంతి
ధన్య(తి) ప్రం(డ) ంబు ధరయించు యొ ప్పు
(ప్ర)ధమ మద్యే మయూర్ద్వ గాంగ రేఖలను
(ప్ర) థిత మం వంవ నియ్యాంగరు వం ప్పత్తే
ము నందు(ప్ర) శాంగ్రయు మయూం దు వతిరంచు
పూని త నరాం ర వ రాం ర వు రాం ర
మను న(ప్ర) ర(తి) యుం బందు తో ఖిల్ల
గు రార భూ గు రాస త్తే గు రా తి వెం గు రాము
విరి తో భూం వియ యు వె సనంత రే(ప్ర)
మం రాం శ్రీ ము ను గురు దలో నే(తి) యుంబు
అత్త యు నంత రత్త యు చర మంత్తే
అత్తే(తి) యుంబు నం నాం(తి) యుం శత్తి
తదితరయిచ్చు శత్తి భూన్న శత్తి యును
సదమల రుగ్యె బు నిత్య మవేద ములు
స(భా)త మద్యాన్న సంయుంవన్న ములును
వెరసాంధి న(బు) ంపన్న విష్ణు రుద్రులను
సరిసెప్ప(గ) ంధను నదు ము ను జూడ గలుగు
రె ఖల నిల్పు(రి) ము ము న నుండు
ర నిరుని వనీంచు నది గాంన విశ్రే
దేన పూడు చార్యులై యతదుశిష్యులను
మన ము న గాం యు(తి) ముం(తొ) చదెర
మెునననించు నప్పుడు యు నరంగ దధురుడు

వేద శాస్త్రములనట్టి వింత షట్ శాస్త్ర
బాదలు సర్వంబు బొధి రెయు చును
విదిత భూం శ్త్రోన(ప్ర) మధి తన్య మును చు
వదల తే(త్రో) తిలోన వాం సెం బుల మర
సు(ప్ర) వేరొందంబు నసుతు దె(శ) భూంతి
అ(ప్ర) వుం దంబు గాం నిద్ధరయిం ప్ర మును చు
బుద్ధులు చెప్పు నది గాం రె మరియు
(ప్ర) కుతిరె న్న నయుట్లు భే స్వంబు దాల్చి
బు మదగ్రి ముని తె గస్త్రి త్రి నతు
నవగ్ర మరులు తెల్లను న మర మము మల్లుటు
వెలయు(చ) గాంబులు విడచి యుండగను
విలశిత ప్లైన(శ) విభూంతి వార
సిరసు నంబు ల్లిసం బో వంబులెల్ల
నెరయు చొందు లలోన నుండెగాంప్లెనను
బ్లగతి(ది) యుంయు షం బు మదగ్రి యుసుచు
సగు తో త్రి గస్త్రి పస్త్రి(తి) యుంయుషం
అఖిలదేవానాం(తి) యుంయు షంబనుచు ౧౯
(ప్ర) కట మైల(శ్రీ) తులెల్ల బలుకు నెప్పుడును
సరిం(ది) యుం యు షమను సన్నం(త) మునను
మరి(బ్ర) వం తప్పి మెతి మం(తొ) త్రి ము గను
మరుగుందు ర(ప్ర) దా వేందం వివెసల
ధరయింప్ర టెరుగ వెధశ్రీ వతనల

ఆదిగాంత ఫుం వేం బలలందు యుం వాంధుర్ల
లధి తె శ్రై ఫ్రిష్టి యుతాంగుర్ వంభైన
బలధిలో వటుపతి శంయునుత్రై
విష్ణునలకొడు విశ్రాంతిని మరి
నిధించితాం మహా త్మ్య దినంబు
దిడియు తెవచి శ్రీ మ వారాదిపని ఝం తింప వలచి
ఖంను దే వెననిస్ప్రిష్టిగల్పింపు బూంని
వలని వలనని బ్రాన మునబు వతింంచి
గల్పింపనె రుప్పు గన పై కే భుబు జు గ దల్పుం డు
మదిలో నత్రైశ్రీంబుగ దవి
సంతాంప వయు నఖిలధి వాంలధుః ఖింపి
నంతలో శివ దత్త శ్రీ త్రై పై వెలయు
నగణితంబైన బింప త్రిం డి మంవి తెలు
తిగుదేవం వయుల నెల్లన్తెంయుంచి నిలచి
అతివిగురు నాంధు త్రైదిత్ర్య జేశి
శ్రీ ధులభ స్త వయు వెనబొ ప్రింబి రాంతి
నెసల ధి ప్రదిం బు విశద శ్రైయలది
భ శతంబు వరగాంతి భ క్తింప నిచ్చి
చెరిపం చా క్రి రి చివిలో నచె ప్లై
శ్రీ త మాం ధి ప్రనతెశి ప్రదు వి బ్రాహ్మ నవుల్చిన
మవాంత్సై వెరుగవె ద్దాన్న
మష్టి రంబు నన ప్రవర చితిం౧గాంశ

బింప త్రిం యు విష్ణుం దుభాను డింద్రీం దును
బింపత్రి ప్రత్రేలు న వబింపత్రి రుఘలు
సకలయాం శింద్రే లుస లదేవ తలు
స ర్త్రి లోకంబుల సంత్ర్రే రాలు వలు
తడులు నుప్రింత్రి భూంత నంద త్రై గాంచించి
యుడ పవధ రియుంప్పు దొరుగ వె నిప్ప్రి
కత భ స్తధార కాగెయుగ తెయు
వితల నత్త వర్ణంబు వ్య ర్థంబుగాండే
యునయు భ స్త వలు దాం ప్పి యుల డెయు ప్రుప్పి
వు కూవలంతు మునుగాయుగుః శతంబులు గును
తపటుపవు త తీర్థదాన యుజ్ఞ వలు
విప్ర లధర్మంబులు వెస డెయు వాంతి
కైబలంబులుగలు గలుగు నాంబలం బెల్లం
బహ్ప వింబు బుండు దత్తు స్త ధా రుల ను
యుజ్ఞ భ స్తుంబై న యువాంరదాంప్పి
నజ్ఞ ప్రిత్య నివిప్రి దనిచుం దవలయు
అరినంబు త్రై భ స్త వుల దివె తుస్త్రే
వలబుల త్రైనను వారు నవుల బుస్సు తత్రే
యుత్ర భ స్త వయు దాంప్పు నాందు వరంగ్ర వలు
వుజ్యత్రి గారదు వాంరు వయాం రుం దుగాంజే
వలసుప్పి రుద త్రి వల దం యుం వీప్పి
వెలయు బెరు యుయు దుయు బు వెత దంబు నందు

శ్రీరమావేంకటేశ్వర సారసంగ్రహం

అరుంధతి నెప్పుగోత్రంబున తాంబు
నెరతి వర్ణించె నెరుగ వెనవి ౧౨౩
రుద్రుని వెప్పు నెత్తి ధ్రువంబైన
రుద్రాక్షలు వెల్లను రుద్రస్థ రూపు
తలపున రుద్రాక్షలు దలచు మూర్తి మున
యిలనెలకె వెంబ్యుగా వ్రలదాన భలము
కన్నుల రుద్రాక్షగన్న మూర్తి మున
యున్నంగ నందుల వినుమ దిభలము
అరుదులు ద్రైచాతి నంటు మూర్తి యున
మునె ముందు వెలుతో వ్రలదాన భలము
హాసగ ధరియించిన వ్రస్త్ర ధో వ్రనమ
అసమాన ప్రస్థంబుల నివల్లు మందు
(వ)వి మలంత్య వస్త్రైన బ్రాంవన్నాకులకొగ్గ
తవి(శ్రీ) రుద్రాక్ష ధరియించవలయు
తెర వెయ్యప్పు రుద్రాక్ష ధరియించు వాని
దురితంబు లన్నియు తొలగి లోకేమలు
నెన్నకె ప్రస్థంబు తెనెన్ని గలవ్రె
అన్ని ప్రస్థంబులతనికి చెందు
విలంచిన రుద్రాక్ష మెనిన్ని వెకె
యుంచనెయు కె బుస్థ్య మెదిచెసినను
అవివమ్మల్ల నిష్ఫలమ్మై పోవ్వు చుండు
భువనంబు నందెల్ల భాంద్రైన యుద్యుల

తలభుద్రైన మురితులవింనుద్రైన
భలుప్ప స్యుద్రైనను వాంతెనుద్రైన
దినమున రుద్రాక్ష ధరియించ్రైన ల్లఘ్లు
భునుతు(శ్రీ) రుద్రుని సాంయుజ్యమొందు
ప్రెలుపొంర నెనలను భిరంతివి నెన్న
గకవయునరుద్రాక్ష గత్రైతెనెన్న
మురిభుంత్య్రైషదొంక్ష్యురమునెనెన్న
తెరవయులు శివ ప్రంభుగాంవింప నెన్న
వాంరు మువాంత్య్ర వలుచెవ్రుల నాలించి నెన్న
నమదెంతవాంద్రైనవరె వెస్యు దెగును
ప్రైధ్రివివ్రై రుద్రాక్ష భూంతి భూంవి కాలు
నతిభున్న పైంర ధూంషమువెల్లనకాడు
ఘునకె నర్వ దిని యింతు(భూ)వ్రైకుడు
భువియంప్రుటంది గాంన్రై దోషములు
చెరియుంది గవాంని చెవి(భూ)కాంయు పోంనె దు
వెళ్లనుబంధించి పాదవి
రుద్రాక్ష పొగునరుద్రాక్ష యున్న
రు(ద)లోకమున రుంధిగాం భునాంద్రై
విను మువ్వుగాంతె సంవిదుండు నువి ప్రై
దినయుంబు హాంసంబుల వియుల్లజైత
కెనకె వ్రైల భుస్తంచి సుబువింతి వెకె

వనరుచు సుందరాం వరహాంబుచాంతి
హాందిలోచదచాంసి పోరాందు వేశం
బంధించితన తంత్ర మందు రు(ద్రా)(క్షు)గల్గు
రయుండిన యిల్లు నారశంబు నను
హాల్లువాం దు ను చోద వారులోనవు నను
చలగ వృత్తినై నచేసి రు(ద్రా)(క్షు)ం
గళవు నధిరి యిచుంచు నిదితరు విందు
హాగంబు నర్బస్త్రంబు సుంద దెన్న దును
బుగవున రు(ద్రా)(క్షు)సరియు ంచు గలదు
పంచా(క్షు)రీ మం(త్ర) పత్రనంబు నన్నే
తొంచంబుగాం బూంద గూందునె యిల్లు
(శ్రీ) పరమేశుదాం పరమానందు
దాం పరంబొన్న తివారు దు
సారాం నిరుం ద భ ప్ర ద్రుత్ర రుంద
రుదార భువనం బులాందిగ ల్గింప ౧౫౪
నంచితం బగు వెల్లు నాంత్ర నాం విరాంచి
పంచబ్రీ చాం పయిలు పంచాం ననవులు
నవిక భ చం(ద్ర) సూర్యాగ్ని నే(త్ర) ములు
ధవళ వసనంబు సుధరియించి నిలిచి
అయిదు ముఖ ములు ల(బ్బ)వ్వా నందిగల్గించి
ఆద్య వతాం తాం భిన్న డైన శంకరు దు
పంచ ముఖ ములన్నె ర(క్షు)రి ములు

(శ్రీ) సరస్వతినాం ధుబింపబ్బ్రై దింపు
శ్రాం సురంబుగ నింపు తిబతింయింప జేసి
హారుదుదాం మరింపు పంచా(క్ష)రంబులను
పరిగ గల్గించె యుంబది య(క్ష)రములు
అందుల(బ్ర)భవించె నఖిలశాం(స్త్ర)ములు
(బ్ర)భవించె వేందరియు(బ్ర)శంసలనాలము న
నభప్రలోపల ధుగ ములకాగిన యిల్లు
అ(క్ష)రము లైన పంచా(క్ష)రిలోన
నరరు(ధి)యు ము మధ్య సదన సైతే తార్
(ప్ర)నిత్యపత్రంచు బంచా(క్ష)రములు
అతిమహా మం(త్ర)ంబుల విశాంధుగల్గు
మతిమప మం(త్ర)ము ల్లరిపాందుగల్గు
తనరారు నల్లు మం(త్ర)ముల ర(క్ష)యిరి
జనని పంచా(క్షు)రి స్నం(త్ర) మంద్రు
హారు(బ్ర)వ్వారయు(ద్రా)ములభిలదేవతలు
పరమ రాంగింద్ర లుచాం యిరాన్ని పదు
ఇవ్వరుచు
(ప్ర)నవంబుతో గూచి పంచా(క్ష)రములు
వృషభంపరానల్లు వ్ర(స)నె ము ములు
జపియుంప్ర మందు మ సర్వ్యాంలవులు
యెపాంరుపాం పంబు లెన్న గలవ్వ
అపాం పములు చేసి అధాం రవురియు

మును కాని(త్రి)జగంబులును ముంచి తైలన
యును యును నమః శ్శివాయేతి మం(త్ర)ంబు
పలుకుమా(త్ర)ంబున పాపంబు లెల్ల
బొలసి నీల(గ్రీ)వు బుధిరింబో వ్రదురు
పత్రి యుంపనే యుత పరమేశు మం(త్ర)
పత్రినంబు విన్నంత పాయు దోషములు
అందుకు సాం(ఖ్య)సానందన కొండ్రె
తండందన రికంబు లందెల్ల బొచ్చి
అటు చెప్పె(వెరా) తపంబా(ద్రి)శమం(త్ర)
పత్రినంబు కేయు బు(ప)భుదున్న యుదను
యుకు వడె నిమిది గొల్లు నరకంబు లందు
పరి ప్రాంగా(ణ)మైన నందుపొం పొత్తు రెల్ల
దీని సువిర్ణ దోషంబు వేవేగ బాసి
చని ముక్తి బొంది న(శా)స్త్రంబు వినంబే
విధకి భుంబ తుదొల్లి విధి దోషములు
అధికంబు గాంజె శి(వా)కా(త్రం)బునందు
అఖిల పత్త్రిలు వింత్రే లవనిపై పెట్టు
యుకి నెట్లు(బ)తు ముడు మెరంబుంకుని
జోపంబు ముక్తికిం జెర వెళ్లచును
భావించి ఆపార(ప)వార పాత్రంబు పవిక
యుంత యుల్లోన(వా)గంబు విశిచె
యుల బింపిభాంగింప తెంవుని యుల్లు
వారనాం ము ముగు శిబ్బు ముము తంగబవి
వారనాం ముకోకనం(ద్రై)ముక్తి బొంద ౧౩౩

౧౦

(ఆ)దిగాంకేను వ్యాదుడని నెట్ట్రి కుండు
ము దవియున బోరు ద్రైములని జ్యోతులసు
సాంపం సంబునం బట్టు బెంపింపు న(ప్ర)దుప
(శ్రీ)పారి(పి)పారి యుట్లని పవిపెవవి
పరగంగ నాం పారిరి శబ్దంబు
పరికింప వారు నా మబల ముని బొంద్ధి
ధరణి నిం(ద)దృష్టి ద్రష్టు కోతినెంచి
నయిదాంకసు ద్యుమ్న ద ను పెరబరిగి
వెలయున ప్రద్యోపములు కూండనెవి
అవికాం(త్ర)లోకంబు నరు గదిగొల్లి
సకల శా(స్త్ర)ంబులు బుదు వనెవియెకి
సకలవేద ములు లకు బునని దాం సైన
మ(త్ర)ంబు గాంయు(తి) ము(త్ర)ంబు వైభి
మ(త్ర)ంబు గాంధె(చార)వ్రతములనెల్ల బలపము
కాం ముంచి విష్ణుడు నరకం తిందివ్రి
సాంము సపం(స)ంబు నిలు వెందిగొంచి
పొసగ బద్ధ ముకి సులు బూం బదె యుమునులు
యెసగ బత్తింపదె యుల్లు తెంల ముని
భక్తి తో(శ్రీ)వీరభద్ర నాం ము ములు
యుక్తకంబు తో ధన ప్రప్రత్రిరకతము
(శ్రీ) రమ్య ముగ గుంచి(శ్రీ)నరికింప్పాలు
దంకరూంద్ది బలియుయుంచు నది యైన విసవె
సం(వ)న వెరాం(త్ర)ంబుగాం విం చు వాందు

దేవదేవుని నామము దివ్యమ(తి)ంబు
జపియింప వలయు నీ సన్మ(తి) మునిరాయ
ధృవ మింపు శక్తి మెప్పాయునిక్కి రుండ
ఆ దేవదేవుని మంత్రము వినవే
ఆ దేవదేవుని మంత్రము వ్యాప్తంబె నేన
సాధించి శోధించి శాస్త్రము లెల్ల దొల్లి
ఆది దేవుడు రుద్రుడని నిర్ణయించి
శ్రీ తనే తలను వరు(ధా) నద్వితీయ
మతి దని రుద్రుని నధిగా త్రించు
వాగియు యుత్తర రు(ద్ర) ప్రశ్నోత్తరంబు నుబు
తగయు బువ్వె దంబు తాం(వేలు) యు మందు
గాన కాని సభివ యుతకో దేవయు నుబు
విను తంబు నాం సాం మ వేద వ ప్రుడును
సోంపించి సభివ యుతకో ధ్య యు యు నుబు
భూపించిపలుకు నెప్పుడు నధర్మీగాము
అదిగాం నె రుత సత్యం పర(బ్ర)ంహ్మ
మధి కెుడు విరూపాం(క్షు)డని బ్రాషకేయు
శతతంబు శ్రీ తుల్లబుం యు వెం డయు ను
పతి సర్వ విద్యాధిపతి సర్వ భూంత పతిం
(బ్ర)ంహ్మ ధిపతి (బ్ర)ంహ్మణోధిపతి యుని
(శ్రీ) తెం రు(బ్ర) కు తంచు మరి యు
తత్పురు తారి శత త్ర రం(బ్ర)ంహ్మ

౧౦ ౧౭౬

తత్పురాత్పర మూంతః తత్పరం జ్యోతి
(శ్రీ) యుఃశ్వర(శ్రీ) మస్థావాం శ్రీ రక్షిగ
శాంశ్వత విశ్వ నసర్వ శయుని యు
(ప) దమయు త్రై(బ్ర)ంహ్మ ధి పసు పలకెలి
పతి యస్య నియు ల్లు తత్త్వసు పతి యు నియు
పరమెుత్రీ రుండని పరమాంత్మ దని యు
వాయుని గతి సంస్థ చున ఖిల వేదములు
(మె)త్తి నరు వాయండు యుమండు వుయాం తః వెదను బు
అక్షి భుంబగు భ్రాత్రి నలుపై లైవెలు
(ము)ఖ్యలు శివునకు (వెఖ్య) త్యసంతతిము
ము(క్తి)ం యు విభుని కు (వెఖ్య) త్య చందిముస
యుతర వెల్లు కు(మె)ల్ల పెంద్రైనగల డే
(శి)ధి తి మైత్రీ తలయు వాంరక్య వనాంః యు
పరిగ వాంరక్ష్య రూపంయు యు నంగ
సూంర్య మండల మధ్యమం బున నెు
పరిగ వాంరక్ష్య యు ప్రరు ష యు నంగ
వాంరుదు నాంంచిన వసు దిని (వెం) యు మందు
సలలిత వే తీరం శ్రీ శాంసు తతాం యు
వలసు ప్పు మరి యు సువర్ణ కేతంయు
అంధవాంరక్ష్య యు మధ్యే యు నంగ
వెందయు రు(ద్ర)స్య విశ్వధి నంగ
అందాం ఒవిష్ణు ం(బ్ర)ంహ్మ భాంతి యు నంగ
అందంబు వాంరువీర్యముది వాంరక్ష్య యుంబు

ఘనతరంబైన రుద్ర నివీర్యమైన
కనకాండమున బుట్టె కల్పంబునందు
(బ్ర)ంహ్మాధిపతిత్వసం(బ్ర)ంమెన్నెత్రైరు నను
(బ్ర)ంహ్మయు విష్ణుండు (బ్ర)ద్ధవ మొందుదురు
ఆద్యుపాంత ముప్పరునందల దృష్టి వించి
వెల్లున(శ్రీ) మమయులు బుద్ధిలో మరచి
తగిలినగలోన దాంగలేక నసుచు
తగువతో బది వెలుదిప్పి వరుషములు
చలరేగ రయిద్రుంబు చేరి హీంశ్చి
(ప్ర)శయాంబుధినై మూంచుబడి యున్న బూంచి
వైరంబులుడిగించి వరమువేదలచి
వారి మధ్యంబున వరదు దేవ్రేరుండు
వెలతో యిమ సాంతస్త్రల సంశానముసను
ఆతుల మైరయురు లింగమాంవిర్భవించె
వెలుగు చుండుట చూంచి విధియుని ష్టుండును
కలమంచుటు మూంనిశి దుహార్థ్ మంది
ఆదివ్యలింగంబు నెంది యుందుదియు
సాధింపవల్లదిసుమ ఖుల్లైవచి
ఆరాగవింద (బ్ర)ంహ్మవాంసరూపమున
వరహమ్మైనందికి వసబు (బ్ర్వ) దరిగ
నవుతానదిప్పి వరుషములు వెరవ్విశి
అవితగంభీరుపైయుట్టు పోయిపోయి

ఆమల మినార్థ్యంతం బువి (త్రిం)పవేక
తలపున బంతంబు ధైర్యంబు లుడిగి
తిరిగి వెండియు నెల్లైచివ్రై సమాస
వరుషంబుల నెల విచ్చి వరలింగ మూర్తి
తో నరద (త్రే)కాలంగ మయనం బద్ధ భవిరు
ఘన మయూంత్రవం వర మంగమయ న(శ్రీ)ది రుందు ౧౫౨
నిలచి సాంష్టాంగుడై నిష్ఠతో (మ్ము)క్కి
చెలువారగ రమయు శరవము నంబె చేర్
రంగాం ధుర్య్ త్రి లింగ మూర్తి మయ ల
సంగతిం (బ్ర)కు తించి సరి నెవ్వం మరిరాయు

స్తో(త్ర)ము

౧ ఆనాదిమల సంసార రోగవైద్యాయ శంభవే
నమః శివాయ శాంతాయ (బ్ర)ంహ్మణే లింగమూర్తయే
౨ (ప్ర)ళయాంబుధి సంస్థాయ (ప్ర)ళయోత్పత్తి హేతవే
నమః శివాయ శాంతాయ (బ్ర)ంహ్మణే లింగమూర్తయే
౩ జ్వాలామాలావృతాంగాయ జ్వలనస్తంభ రూపిణే
నమః శివాయ శాంతాయ (బ్ర)ంహ్మణే లింగమూర్తయే
౪ ఆదిమధ్యాంతశూన్యాయ స్వభావామల మూర్తయే
నమః శివాయ శాంతాయ (బ్ర)ంహ్మణే లింగమూర్తయే
౫ మహాదేవాయ మహతే జ్యోతిషానంతతేజసే
నమః శివాయ శాంతాయ (బ్ర)ంహ్మణే లింగమూర్తయే
౬ (ప్ర)ధాన పురుషేశాయ వ్యోమరూపాయ వేధసే

న మః శ్శివాం య శాంతాం య(బ్)ంవ్యక్తాలింగ మూర్తయె
౨ నిర్గుణాంరాం య నిత్యాయ సత్యాయ పరమాత్మనే
నమః శ్శివాం య శాంతాం య(బ్)ంవ్యక్త లింగ మూర్తయె
౮ వేదాంతసార రూపాం య కాలరూపాం య ధీమతే
నమః శ్శివాం య శాంతాం య(బ్)ంవ్యక్త లింగ మూర్తయె
అను చు(బ్)ంవ్యక్త విష్ణులచ్చినుతించుటను
ఆ నంరంగమున శంభుడా లింగ మూర్తి
రూం ప్రలోపాంకార రూపంబు దాల్చి
యుపార నర్థనారీశ్వర శ్రీమున
పారుదు(వ) శ్రీ(శ్రీ) వైరంరూం పురీత్ములను
పరగ(బ్)ంవ్యక్త విష్ణు పదవులయిచ్చి
విశ్రాంబు గల్పింప విధిని బూలించి
విశ్రీ ర(శ్రీ)గాకె యు విష్ణునినుని చి
జలజుంబు గద యు నుశం ఖుచ(క్ర) ములు
జులజులకోచను డెచ్చె శంభుడిష్ణనియు
విను దు నం దనులూర వీర్యాలై మీంరు
యెనరింప్రముస్నట్టి యుద్ధంబు మాన్పి
వేదునగరు తించి వెలయింపదలచి
రూం ధ్రాంనురు లింగరూం ప్రస్తాపాంయు
(శ్రీ) శరంబుగనిట్టు(శ్రీ) లింగ ములను
వీనతో సెదగూంచి వెవేర వీరారు
యుదియూం దినాం స్తే శ్రీనెల్లగాంలమును

సదమల చిత్తులైన సద్భక్తి గౌరి
స్రాం జింప్ర(?) ధాం మూర్తి బూంజింపిన ట్టి
బూంజ తెలలను ముక్తి బొందింతు నేను
(ఆ)నియూం న తిచ్చినన దియూందిగాంగ
మునమున నసు పొంగి పురికొంయల మందుము
లింగం బుదన(బ్రాం)హ లింగంబు యనుచు
నాంగితే ముని గా(ఖ్య) నఘ సంభవుండు ౧౫౮
నీలవనిల్వంగు యు(ఢ)నీలలింగంబు
(శ్రీ)లింగ ము నుబూంజిన యలుచు నుండు
వారుదు(వా)కాశ్రీ రుండి నుచు నట్టుండి
వారు మూం యనుకవేళ నచ్చిన మెయుంది
వి(శ్రీ)ముదినేను విశ్వేశ్వ(శ్రీ)సుంద
చ(క్ర)ధారుడి నాంతెల సతింయుంమగలరు
(ఆ)నుచుని వేంకాంరి నాండుమూం(తి) మున
దినుబూంరిచ(క్ర)ంబుదాంమూంయు ముయెక్కి
అతిమూం యు మైచిన్న నతిము ఖమెయుంది
అధికుడి నన్న వాంరుడిట్టు చేశి
గౌరి(శ్రీ)కంఠుల నిగులి చిపెపించి
మూంరారి చాంత నిమునుదగ్గై కొందు
నని వాం మూంచల శ్రీంగ ముననగి విష్ణుదానర
(శ్రీ)శివలింగ మూంకలయు దాం నిలిచి
భూంతిరు(ధాం)(క్ష)యు చెలు పారిదాల్చి
నితితో(శ్రీ)రు(ద్ర) నిలరు(ద్ర) ములు

శివలింగంబున నభిషేకంబు చేశి
శివనామములు వెయ్యి జపించ్చి బలుతెలిమును
నిత్యంబు వెయ్యి శిరబంబులను
అత్యంత భక్తితొ నభవు బూజించు
(వే)తమున వారియుల్లు వర్తింప్ప బున్న
నతనిచ్ఛా వము చెండిన మ్మవెంక్ష్ట్రరుండు
వాకినాందు ప్రాజింప్ప బున్న వెయ్యింయు
నైతిస్ప్రపు దివ్వైయుండ దైయుయుంయు
(గ)ప్పు నతనవె(త్రి) తమలు మపదించి
మహెంయు త్రీప చొంది ఘుదిలిబ(తి) మును
అలరంగ నపెంచి నట్లు నె(తి)మును
బలభద్రును ధ్యానకాంబు పాలమును క్షద్గమును
ముసలంబు వపుంబు వెనగిరి లమును
రాసినగనంబు బు మాం ల్పై మెక్ష్ట బ్రాయును
నమలంక్రినాం మమ మున్గె కానియుల్లు
అమితప్రైభవములనమరియున్నాదు
అబు దువిష్ణుండును నట్లు గాల్పగను
స్పెజియించు నట్లు యాంత్రీ షెలో ఘుసులు
నియతితోనంద్యుడుసీలలింగమును
రయమున శిఖిపద్మరాగలింగమును
మాణిక్యలింగంబు మరిధన్మరాంబు
ప్రాణిఅరాంలింగములు దత్తెంద్ర్ప వరులు

అంబుధిస్స్లయు తలింగంబును
వాయుగంధ్రరపితృళజుంబు లింగమును
యసగమద్రరుండు హెంము లింగమును
రశిమదేశం నుండు రత్నలింగమును
తాం మరసాంఖ్యుండు తాం(మ్ర)లింగమును
పనిమఖు వెరాత్రి తిశుద్ధ లింగమును
పాండ్ర వలింగంబు పరగనన్నెనులు
అ భ్రింగాం స్ఫటిలింగ మఖిల వసువులు
వెండిలింగంబు లు విశ్వేదెవతులు
మందితంబగు లో హంమయము
మాతరలు ఘనతెం(బు)వాంశిలింగములు
పన్నగులమనులు నానావిధములుబ్బ
లింగములు వెరొనిఘ్రాంజించి శిరములందాంచ్చి ౧౪౨
(శ్రీ) కంథుపదభక్తిం జెలగు చుండుదురు
యువి(పా)గా లింగంబులివింగా వేమరియు
భువి(ప) లిష్యలు వెళి ప్రంశ్యాలందరును
యుసగదిమతమంపరద్రైరుండిను బు
మానగబుండించి ప్రదురుభవనాంధ్రివతిన
విష్ణుంనాం మాంనుండు విష్ణుండుమరియు
విష్ణుంబులోగాంశి విష్ణుశ్రీమును
(శ)ముమొందవెండయుగాంశిలశ్ వలను
సొమరాంరుమందుద్రైష్ణశ్రీ రమును
ఖార్గ్యితగాంచెంపొందుగదాం రమందు
సాధులతంమనుబద్మనాంభైశ్రీ రమును
(శ్రీ)రమ్యమై యెప్పు(శ్రీ)శైలమందు

వీరఘూంటెంక్షేత్రం చాంరసం(గ) పాం

సారంగమన బరగు శాబ్జక్షేత్రములను
శంఖుగుండం బును చ(క్ర)గుండములను
పాంతంబునతో చటుపాలుపారు చుండు
ఆపచ్చిమద్వారమందుశో భిల్లి
రాంపైన(బ)ంపర్తనారాంయుక్షేత్రం
ఆచెక్కెటవెంకటయునచ్చితుపేర
ఆచ్చుగాంధనరుబునాంధ్రక్షేత్రము
శిరివరుండును నని బుధు శిఖ్షవటువుండు
తారకాప్తగాభ్రుభ్ర్యాతిర్ధంగవుూర్తి
నంది మండలమందు నవనందులందు
పొందివిష్ణుని పేర నందిలింగములను
ఆదిత్రైనమునివిష్ణుదచెచ్చితుబూం(వై)
సదయుండు వెంకటుచలమువెల్లక్షేత్రుండు
రభసంబుతో దర్శరం నతీపురుని
విభవంబు నొందు గౌరం పిందక్షేత్రములను
మహానంది(ది) శైలం(ది) మల్లికాంబుడనవము
విహంత(త్రి)రాంతంమవిభుదక్షేత్రుండు
మరిలంకలో పలమత్స్యక్షేత్రము
కురుదచ్చితీరమున కూర్మక్షేత్రము
నమనరపాంచెల(శ్రీ)గరివరవెంక్షేత్రములను
శర వెయుష్టివాంతాంశ గంగిలోపలను
నరశింవ్వచిలమందునదితీరమందు
చిరతరంబుగు సారశంవెళ్ళక్షేత్రములను

చిలమందు మరియు పెంబల శయుల మందు
వలనొప్పు చుండు నాంపాంనక్షేత్రము
అలరారం న(శ్రీ)యు బంధ్రాక్షితానేదు
యులలుమనం ఖ్యలు(క్షే)త్రనబదినాంల్గువేలు
రాంవెలక్షేత్రవివింతనాముంబు
(శ్రీ)లింగముూర్తులజలవంరనిల్లు
తవని(శ్రీ)ధైరుడుపర్ణతంబెశినల్లు
శివ(శి)తిష్టలుగజశితాశంరయుంగవశము
(బ)ంవర్తిదాంచెక్కైన(బ)ంవెక్లక్షేత్రములు
వతుకాక్షేత్రంబులు వవిత్రక్షేత్రంబులు
నరసొప్పు సూర్య్యక్షేత్రచం(ద)క్షేత్రములు
ధనధక్షేత్రంబులు ధర్మక్షేత్రంబులును
గగనక్షేత్రంబులు గవిపెక్షేత్రములు
భాంగనక్షేత్రములు బాలపెక్షేత్రము
నలినగస్వక్షేత్రము నారదక్షేత్రము
కలయునందంద వుంకనందక్షేత్రములు . ౧౭౦
సత్యలోకములకు సర్వవెల్పులకు
సర్వాధిపతియైన సత్యక్షేత్రములు
(ప)చలప్రాతప్తరంపదవెలుచర్చ
(ప)భుదక్షేత్రుడు గాంనపరవెలక్షేత్రములు
రాంశకైన(ప్ర)శావరాం బునాంప్రానను
గాంసిలోనెప్పునెరాంరాంరెక్షేత్రంబు
ముఖ్య(ప)రంబైనవుూంర్తిరత్నమయుండు

వేయుకన్నులెంచుటు మోం(క్షి)శ్రీరమయలు
బలుశ్రైనదుష్టకృతాంశబంధి మయలు
అలునేతిగొంగయుగవర్గ వాంఛితేశమయలు
శ్రీధిమచాంతిశక్రైనభోదిగన్యభూంలు
శ్రీతిశ్రీతర్వజెంయుశ్రీతత్రైశ్రీశ్రీరమయలు
సుజ్ఞేత్తులను వారిజులుంచిరావశ్రైన
శధింవడెంయు(శ్రీ)సిద్ధశ్రీరమయలు
యుకవాంధనభూర్లలకిష్టసింపదలు
గరుడాడెశసంయుష్టకాం మెల్తశ్రీరమయలు
తేజరిల్లగనిబ్బదిష్కులమయనలు
ప్రాంచాంచిచెలాంత్రిభోగమోం(క్షి)మయలు
వారి(బ్ర)హ్మాదివేంద్రాదమరులయనలు
వారుని(బ్రా)హ్మణ్యుండనిరాజ్యనేల్లు
యుపదేశైన(బ్రా)హ్మణ్యుండనుచు
సాధించిరాల్లురెజగమయలోపలను
శ్రీ శ్రీ శ్రైయుండగదుర్గవేల
(ద)క్షించిచుండెవదిశ్రీయెంగుం(ద)
శ్రీతిరువెల్ల(బ్ర)హ్మన్నిపతి(బ్ర)హ్మన్నాధిపతి
పర(బ్ర)హ్మాంబువేర్పరుయునంగ
(ఋ)గ్వేద్య్రాదివ్రంధు(బ్ర)హ్మసూత్రములందు
(బ్ర)హ్మవలంబున(బ్ర)హ్మవించువాండు

(బ్ర)హ్మాద్యుదే ప్రాణి జీవయుండీ పలంబు
వెసకరు(ద)పిండంబు వి(ష)రాంచిలను
యుసంగభోగట్రి త్రివేంటు వగాంధి
వరరు(ద)పిండంబు వలనజన్నించి
మరిపంచశిఖలను మదిను భక్తి మయను
శంపట్టి
గజ్ఞమయభూరకంరాంశదండంబు
అబునేవాంలంబుచిత్తావన(శ)మయము
అమరశ్రీసత్యభువనంబటు(శి)వె(శి)మయము
కామరాంరనాంగయుచిత్తవశీశమయము
మం(త్ర)ంబుపరివేదవర్(ణ)గాం(యత్రి)
మం(త్ర)ంబుభక్తినిమం(త్ర)ంబుజపముల
(ఆ)దిమయఖంబవగనందితశ్రీరపని
పొందగత్తంబులెమయుండుగాల్పులయు
కు(ధ)స్థలంబునకు(లాం)గ్రయుండు
కు(ధ)వేషదురు(ధ)రుంవమెయుండులయు
(వి)ప్రబ్రంబువిదచిన(వి)ప్రచెంద్రేలయు
(వి)ప్రభావాంవాంనుభూంరవేగబోధ్యులయు
లివి(బ్ర)ంహ్మకృత్తంబులివినిగమెయంత్రి
నవిమోం(క్షి)మాంగంబులివిదప్తినని
అథముదర్గాగతికియుగునశ్రీయుము
ఆదియుల్లాదలిశి(బ్ర)హ్మదులురుపు
కు(ధ)చిప్పలుదార్వి(శ)రు(రు)శాల్పుచును

శ్రీరమాపార్థ్రి కందార సం(గ్ర)హం ౧౦

ముక్త్య నిత్రే ప బాంధి కుంద్ర మన్నారు ౧౨౧

పాదిపారుల్ధ్రకున మరిగ్రికొన్న

తరుగులు చుండెనె దేవియు ద్రిగాంగ

మురత్నైరి చంద్రి మస్య్ధు మయు సూం ర్యుంధ

భుర గజ రయ నుదురా(తి) వ(రు) దధి వవు

ఫాం నవి ష్టాదు(ప) త్రోతి ప్రరు మదుశి భ్రదు

జ్ఞానం బుశాం రివి జ్ఞాన తరంతరుందు

పాలపాంయప్ర రపాంరు దంధుశోస్త్రి రుందు

సరిసి బాం(ర్ష్క)దు మురి యు రంభుదు మతియు

శ్రీ శే న్లైవిశ్రీ వితాస్త్రి త్రిశ శత్రిరి

సాంధుదు చం(ద) నె ఖ రులం రు

విశ్రీ సాంమురం కుదువి పాగపాం పాంమందు

విశ్వాధిపదుకుశి భ్రదు విశ్రైశ్రీ రుందు

యుబు సాం మరంబున యుల నగ నచ్ఛ్య తుందు

యుక్షైశ్రీ రుంది నవె పాం దుశి భ్రదు

అమురారి సరకుం దు పారుదు నిష్ఠకుందు

ఆనమా(త్ర్య)దిళ్ళుం దునది గాంత మురి యు

(శ్రీ) పతి పోశ్రంబు శ్రవ్ధ దురి ంగమును

రూపంప పారి పారి రూపంబు గాదే

పరగ(శ్రీ)సాంధుల వ్యా(ప్తి)ం ధ్యంబునందు

పరమాత్మ దగుశి వ్ర దుపాంయుమ్మిళ్ళు

అంబు బాం(త్ర)నిరుం పము యుని ష్టే త్రయున

శంభులింగంబుదానరన శ్రైయుందు

౧౦

ఆరంయుయుబు వెక ది వుంధుశోభిల్లి

సాంయుకాంబున నారాయుకునను

(శ్రీ)శ్రీ శ్రైల శస్త్ర మధ్య్ర వ వి(ఘ్న)శ ఖయు

తనస్త్రీ శ ఖాంలరుం మద్ర్వయునగ

ర వ్యవస్థితయునంగ

గరుడాపాం పంమని వ్య(స్త్ర) త్రపలలంబునందు

దేపశ్రైశఖయుందు దేపమధ్య్ర వయున

(శ్రీ)పరమాత్మ్యం దుశి వ్రదుదాం నుందు

వివిధ వెదింబులు వివరించి మురియు

అవిరయలపాంతరాంది తెల్వ్వి విరశక్తియు

(ప్ర)రుషని(త్య)ంయునళ్ళు సాంపంర

నెష్ఠ దుషున తె జుమెన గిరించి ళ్ళి

అంయునాంది త్య్యనియుంత రంగ వయున

వారుదు పారశక్తియు(ప్ర)రు షత్రైయుందు

అష్ట మూర్తూలురు(ద) శె వురనయుల్లు

అష్టతనుప్ల లలోన నతదు(గ) తనుశ్రీ

యు(క్త్య) శవిదుదని ప(త్ర్య)ప్ల లందు

ద(త్రి) గానె(త) మైదన రుబ్రంస్త రుందు

వి(గ్ర)హం ములోను(గు) దుండు పెంచించి

అ(గ) శక్తులు గాలు రతుర నెవ్రదును

ఆనపూం(త్ర) మువెళ్ళనన్న గేతిరంచి

రెంసగరు(రో)గ్రీవాంరెంషరెంరగ్గీ
(అ)నుగాంనరు(దాం)రుద్రెరెయుప్పుచుప్ప
(అ)నులుదుకుర్ఖ్వాన్మిరదింయునుంగాంత
మ్మదుదుస్త్రీకాంనురతుదుయుంత్రిగాంన
మృదునకువేశ్రింబుపెయుదలుపాంనతుండు
విశ్రీనాంధులనకుకేదుశ్రైక్ష్మీనదునకు
శ్రైక్ష్మీనదుంద నగవత్రిమ్మెప్పట్టు
తనువులలోన(శ)తలనువృరు(దు)నకు
వెయనసిరస్మలలోనవెయుంధవతన్మ
వాంయదురాంనశ్రీంబునందుంధుగాంన
పరగ(చిత్ర)వ్రేవయునందు(ప్ర)జ్ఞాగాంనరాంత
నచరాంచరాంధులనర్త్రింబులం
నచలాంత్మెంద్రయుండునవలుదువురింయు
(పి)కయాంబ్బురుద్రెం(బం)వ్యాంధగోట్లు
(పి)కరుతాలవుునందుభక్తింబువేయు
రుద్రిదెయునలుద్రెరూంధనుంధగను
రుద్రిబూంబుంవ్రబురు(దా)నలుంబు
వ్రాదయుమత్రింబునసుంచినద్రిబులు
నదలకాలుర్రువత్రినెవ్రిలదునను
కాంవునసరలాదిరర్త(శ)శిపుదు
నవడెవ్వదునస్త్రిరవతాంయుయుదు

(శ్రీ)దుర్త్రినున్నానిఘ్నవింతురని
కోరివెల్లులనెల్లగాళ్లులుగాందే
వెలయునధిర్త్రిరావెదింబునందు
వలనెల్లిసర్త్రిదవాంర్ణపవిత్ర్యజ్యో
అనుగాంనదివిబులందరవిధిచి
(అ)నయుంబు(శ్రీ)రంత్రునచిరంపవలంయు
(అ)గపదరుశ్త్రిరవుుందువర్ణించి
తగనంతరిప్పంతితంబునెదు(ది)లనుగాంన
దు(దు) వినంతరంగవుునెనుసర
దలపనివాందేయు(గ)పాంతసుదు
(అ)లర(ది)యుంబునయుభాంవువెరయునుచు
బలుకుగాంవ్రన(ది)యుంబుకునిశెల్లివలంయు
కోటునర్రిలుస్తెదుగోట్లుతురగవుు
పాంటుంచియుతనాంరుగాళ్లుగోవ్రులను
దగవునననర(ది)నవువుుబంగారు
తనురత్రిభాంకార్భూంతిలవుునసుగుంధ
దాంనపాంత్రులరిచ్చుదాంనంబుఫలవుు
ఫలంని(శ)లింగంబుపొందగన్నగలుగు
సుకుమాంరుదనగభూంసురవంర్యదాతదు
అఖిలదోషంబులునతివెల్లుచెశ

వనిప్రష్ఠాచారుడై శంభులింగమును
తనిప్రస్థాజోవ్రుడై తెర తెంతుం జెరి
తనరారెడు బ్రిదత్యానిప్ర(తు)డైన
గుణానిధి యనునాం డు తెలత్రి కృవయుడిని
తిరుగు చినత తీర్థ దినమంతు
గుడువ నరశి యన్నమయు తెరి
యరం తెలం చిన్న అది తి శివి రా (త్రి)యత్రె
యయున్న భోంతెను గుడికేగి భోంతి శు నంత
తెలినుండి చూండి గాంవి మలాం త్రు లండు
ఆనిలా(త్ర్యు)యాంచించి ఆతనవి(ది)ంపు
మెరిగిన యన్న నబ్బాచ్చి పారు(వ)సాదించు
పరమ దివ్యాన్నంబు పళ్లెరంబా తెయు
దది గొంచు వెళ్లగాం వారు మెల్లాం ని
చెదగుతస్త రుదాంచు శిరమయు క్రి ంచుటయు
తాంతి(వ) సాందాన్నంబా తుడై యయుల్ల
(శ్రీ)లింగమును జూం చితి వ్ర(ల్ల)ి పచాంది
(త్రి)వశుడై యయు త్రి రది కార్వి లక్ష్య్రీ
పదవి గుశ్రై రుడై వారయు తు న్నదు
చె న్నదు నెల శివ(శ్రీ)లింగ మయుంత
గన్నమా(త్రి)ంచు నగ ల్లవెలాం(ల్ల్రి)మయులు
అవితాం(క్ర్యు)నిం పాం రని చిం చుపాంని
నలమయులు వనిం వ(ఖ)ం వ్వ్రి తు తవె
(శ్రీ)లింగమున తభిషేకంబు చేసి

ప్రరుమలు శిరమున(వా)(ర్థ్రి)ం చు మన్న
అరచెతి గుంటాడు అరిగించినా ంను
గంగయు నాం నాంత గంగయు పాంతాం శ
గంగ కోదాం వరిగయు (శ్రీ) స్తవతి
భాంతతే నదితుంగ భి(ది)శాం వెతి
వాం తగాంశియయు తెవ(వా)ని యయు శాంధు
యుమున గొదాం రి(వ) యుాంగ(వ)తెని
తపన(వ)భాంస్వైల తగి సువర్ణ
సరయు(వ్ర)లో పాం తిసత్తాయు తే ధర్మ
వరవగవతి వే(త్ర)వతి వెదవతియు
గామతి ప్రస్థరగా తర్న బదరి ~~పాతియు~~
స్తైమ ఖ వర పంచ నదమహేంభాంగ
వివాంగన మర్ణ దశోకా విప్ర ల(వ)మెంత
బహాంతే ధర్మ తి(శా) ధప్ర(ద) యు శతు
చం(ద)భాగయు వరదవ (త)నిగాంతి
చం(ద) తకాం చం(ద)శాంశి తెయు
నవుర గంగాం ద్వా(రి) మంగయుం శోవం
గామును గంగాం వర్తన దియుం దిగాం గ
(వ)తెయు తంత్రై యయు వ్ర(ఖ)యవ్రాం దమద్ధ్రి
సతలతే ధర్మ స్నాన సహాం(స)తో యు
ఫలదం బు(శ్రీ) శంభు పాంధాదతంబు
పలుతెశక్రి మెశి వ్రనిపాందాం బు ఫలము

ఖ్యాపించి శివ పాదపద్మ తీర్థంబు
సేవింప విష్ణుండు స్రష్ట సుత్రాముండు
శివుని బలంజాంచి నైవేద్యంబు విచ్చి
అభవ ప్రసాదంబు లవి గానవలయు౦
అసమునుర్న పదంశంభో నైవుంజన్మాంధతి తిచ
అనుగాంవశ ప్రనిశిహి గాలెక తుదుచు
జనుదేల్పురొబు లైన సపర్పాంతతుదు
అవితార(క్త్ర) ప్రనిపించి శాత్మ జై గొన్న
ఫలప్రప్త్యు లోలయంస్త భ(క్త్య)భాజ్య వులు
శునత వురు తర వెలున్న శునతంది వురంగ్గా
వునయు బభంచి యుంచి యనిపయు తుచుండు
వెదిని లూనిగా వెలర్థంబులక్షి
వెరధంబు నుసర వెంధయూంగ ములు
దవుతేని బహ్మస్త్రా పురంబు సూయపులు
వి వులు శైంతెయుక్తాన్త వెంత్స్యశశ యు
ప్ర విమలాంత్యల బాందు ఫలములన్నియును
ద్విపశవసుర్న నిప్రసాద ములనిశద్ధించు
శక్తి పల్లభైన ప్రసాదములనియు త్రై
శత్రి వుయు వెప్పనను విఖ్యాని భూగుజట్న
దిఖలచరాచ రాత్మక మైనశివుడు
అఖిలయూ ప్రలలోన నక్తిరం బమున
వస్త్ర శివమలంతి గానరానం తులు

అస్త్రంబు చేకొను సత్పురుడు విప్రజనులు
శివుండ్రి విశాంప్రదాంపరయు
అనియుదుమర్త్యంబు లాంది బల్లు సును
పాంగులు నిక్షంబు ప్రగా వులపాంన
వ్యాపనప్రదానస వురనంబులనంగ
అయుదుమర్త్యంబు లన్యేవర్తంబులమర
నైదు ప్రకాంవాం తులవిలంపవలయు
నదియుంతరంగంబునందుస్సశప్రని ౧౬
సదిమలపయుంతిర్ప ప్రసాదంబుగాంది
యుబ్జంబునెయు చులయబావులాంసుందును
యుబ్జంబు నతుగుంచుర నెల్పుదెదియున
పసుపునుయూంపతుంభ వులనగల్పుచును
వుసలశమంత్ర ఇమంపశుం యునుచు
పశుపతతెర వృథ్వబద్ధ విం యసుచు
పశుపతిక లుసవుపర్ణాచెశ తెల్పి
సురలచెల్లని వెల్పులుసురలు చెలంగ
పాంగు ప్రసాదములాండె అఖిన వెల్పులను
తవులజరిమలంత్ర్య త వులచాంధిపులు
ప వుధులు తుద్రులు బంఏత్రులు రుషులు
యుల్లదిక్పతులును యుల్లదేవతులును
యుల్లమునింద్రులు యంతైన ముల్య
అంచితాంధిక్షతు తెపకాజేశ
శంనునితీర్థప్రసాదంబుగాంక్షి

పరగ(బ)ంవ్యాదుల పదవులన్నియును
పరమేశు డొసగిన పదవులుగాంచె
ధాం(త్రి)పై బొల్పెద వ్యాపనివ
ప్ర(భు)లెతున్న భరసైరిగొరి
ధరబెస్లుగాంలంబు దిపమాంచరించి
హారుని మెప్పించి శంకరుని సత్ప్రసను
శెముని గంటుం విని వృషభుం డుద్భవించి
సకలన్త్రి తిస్తుతి శాం(స్త్రం)బు లెల్ల
ఆపరం శరుచాంటి నతి వెట్టదెలశి
ఆలపాం శపర మాంత్మా డే శుడాంబెరిగి
అన్నైవస్త్రరికాలన్నియు మాంని
ధన్యైశవచైత్రదగిరి వర్తించి
తాంశకిబోయు(శి)తాంశిలొపలాను
(శ్రీ)తుశ్శేశర మను శివ(బ)తిష్టించి
సింహాంరగెల్చిన శెతునతువెంచ్చి
యింవాంరసాంయు బ్బ్వించ్చి యూ(ల్లో)రుండు
ఆరంయుమాంశేండెయుడనుమునేంత్రనతు
నెరంయునాం యుష్టంబు దింటుట బూంచి
తాలుడుదాంపట్బి తాంలహాం శముని
తాలునుమెడంయుసుగల్గియుండ్లగను
కరవంతైలగు డనిచ్చి కెరకంత్రనీవు
శరకానుమాం(త)లొసశైశ్లేరుండు

ఆశాంలుబడదస్నియాంముసేంద్రనతు
యుతాంలమును బాంప్రెతెయుండియుచ్చె
రిషివరసుండు రాంబురుశెయుగుర్తైయు
డెసమాం(త్ర)నతిభక్తినచరింపునట్లు
యుపసరంబు నపతినిరాంయు వ్రతనిండి
భువిభూంవమెరయుని బుద్ధినూంహించి
వెలుదిలయ్యతాలుడు మృత్యుప్రగూండి
అధికరం స్థరశాం నలవింపల్లశాలువి
నీలమెసంబుల బాలుదెవాంపులు
చాంలవ్వచ్చి కరొమసత్క్రరొమువులు
సు(శి)దిం(ష్ట)ంబుల నుర(శి)రాంపములు
సు(శి)వేషంబుల నురుపదిబోయు
తాంలుడుసేయుని కంఠస్థలంబు
తాంలహాంశంబున కల్గియగచ్చించి
పల్లియుండ్లినరాంకనయమింటెవెక
దిల్లుంచితాంలయుంచిపనంబువెల ౧-౬౫
తాడరినెత్రెశాస్త్రధిగాంచుటుపాంబు
కడితెచిపచ్చదిస్ఫుడికెపెనిలుప
పరమెశ్వరుని ప్రాంబు పరిప్రాంతింపౌన
పతువదితల్లిరంపదమిసిద్ధించు
ననితాంలుడునప్పియుతనికల్లునియెల
వినుమయుశ్రితువనిభువె(తి)విగాంచి
తనకర్మఫలములు తన్నుబంధించి

చినవరపురుషునిస్వర్గంబు గడుపు
ప్రదమినెదేవునిబూంబుచేశినను
వదిగర్భఫలములు గుడువతేవోదు
రామత్నడిద్రైవంబు వెన్నె దిపూబు
రామత్నడివేరాంభ్రంబు విందుర మన్న
రయిత్రిన్నోరు గెల్పు మెల్లనివాడు
బ్రాంత్రి కర్మవేయి వెల్లభోగింప్రచుండు
శివభక్తులు దగువాడు క్రతిగర్భఫలము
శివసమర్పణవాడరయ బొంతింపవురంయు
అఖిలలోకాంధిశు దఖిలజీవులకు
అఖిలవరాంగనంబు లనాందంబునాన
(ప)తిములనాడంబు(ప)భలదంత్రైరుండు
(ప)తిమతదుష్టర్మ ఫలవెల్లగలుగు
అదిగాంకదుష్కర్మమరని శిబ్రంప
పదపదశంభుండు భావించినాని
శివభక్తులకు గర్వ(శి) మహేశ్వరుండు
శిభుదాంబ్ల చెట్టుంచు శివలోకమందు
పాదరిక్షత్యుండు యుంత(బి)వయుద్రైయున్న
వములనెలపింతుత(ప) ప్లైత్రైనివారు
భక్తునిశిబ్రంప(బ)ంహస్తవిసుకులు

శత్రులుగాంని శత్రురాదలప
ఫలమ్మగాంశబ్రంపగ్రోంయువేని
అట్టు(ప) ముధలచాంతినాంబ్లపెంధదాంవ్రే
చెదవారిపాంమున్నైవునింబూచి
తముసు(ఘ)ద్రైవారికల్లలందదాంవ్రే
వలశెగరయాంతెందుబాగవులత్రాంచు
(ప)శరయురాంయుదెనసు(ప)భుడినునెను
లకతప్రాంబ్లదినేసులకనంబులందు
సాంకానైదుసా్త్రకనరనాంధినేను
పైతైదవెంగ్రలుపైత్రై(బ)ంవ్వాలును
పైత్రుకల్పంబులుపెత్తినందంది
తదతరనాంచెతవుదియుచు ౧దుదురు
తాదరరుద్ర్యనిబట్టుత్రోద్దిశకనవ్రే
రాంతోరిన్నైతుదాం రాంతోరరయనుచు
త్రాంరుత్రైయాంద్బ్బగురువుంతేదిశి
వాంరుడు(ప) త్రైభ్రవెయాంత్రైతమునాశి
తరుగానభిరిలంచిచ్చిరాలునెత్రించి
వాలంరాంరరవవయు వెంగినెల్లతేమాంయు
రయంరెంచిచూంచినబుగచెల్లచెదర
ప్రతివారుగోవ్యంగ్రభుగభుగంయునుచు
తరము(గ) వ్రైలవెళ్లెతాంయునివెంను
భగభగరయని వలంధభేష్టంబుచేశి

నగధరసుధగాంభి నల్లుదాంగాంభి
భూరంతాంతివాంధుండలభువనవల్లభుండు
కైతుని(త్రే) పబూంచి నివలోకనిచ్చె
సత్యసంధుండనగఖులబూం(ధ్యు) భేతుఎ
కత్యంతవెదుకెనతిపూరరిపము ౧౧౯
కెలయిచుండగవచ్చి(శ్రీ)వల్లభుండు
అయతిం(ద్ర)నతు(బ)త్రే(కి) వ్రైనిలంచి
ఆదుగువుపరవున్ననవ్యునిశ్రీరుండు
ఆతుసులవారగ(శ్రీ)హం(బ)స్తుతించె

శ్లోకాలు

౧ విష్ణవెసత్రీలోకాంనాం వాంతవెవివిధాంత్వనే
కాంతినెపద్మనాంభాంయపద్మనాంపతిలకెనమః
౨ గోవిందాంయగవాంసత్యంపాలకాంయపరాత్మనే
దాంవెంధరాంయత్రిష్టాంయకత్రేనాంకైకపాంతవే
౩ హాంరయెహాంరకాంయూంరకాటకాంధివిభూంపతే
అలంక్రీతాంయకల్యాకాకరితాంయనిపెంనిమః

ద్విపద

అనుచుగీర్తనచేశిఅవ్వా(త్ర)నన్ను
మననమునిగరుణించిమన్నించితెని
ఘరఘనాంసంసారపాశబంధములు
నెరయనింతటుగోసినేవర(బ్రం)ప
భక్తవత్సలనిమునిమ్త్రుడనేను

ముత్రాంతవ్వనిన్నే మయ్రత్రనాంతెంమ్యు
అనుచు(బ్ర)ధించిననిమ్యునింబూచి
వినుమత్ర్యరాంఖుకా వినుసత్యసంధ
సంసారములకునాందిసంసారిగాంన
సంసారబంధమెం(త్ర)తెలిదినేగాంను
పాంసవాంనుడుఅపరవల్లభుండు
సంసారమున్నకైసాంధ్రరాలమును
తదితరమున్నారుగాంనివాంరులకు
తదతరమెం(త్రం)బుగలుగుటలేదు
బుగములందనిముమెం(త్ర)ముతెనాండు
తగదెం(త్ర)పెండులకుదానిచ్చుటల్లు
శాంత్రనిముత్రంయాంగతేనేగాంను
రెంత్రైనాంమ్యుంబులచ్చిదనదుగు
శారమెం(త్రి)మునిష్టగౌరితినేను
గారంభగమనునిగారిచిచెకానుము
పరమతుగతన(శ్రీ)పరమాత్రరుండు
హారుడుమెం(దె)త్రే రుండతనిప్రాంధింప
అనియుల్లుసత్యసంధునతుబోంధించి
రెంవిష్ణుసత్యసంధుడంతటను
విదితకివాంచారవిప్రాకభక్తి
సదముల్లైసత్యసంధ్యైరంబు
ప్రదమి(బ)తిష్ఠించిప్రాంబుకాంటింగను
వ్రదుడుసు(శ్రీ)తుడై ముత్రపాందించె

మనవరాంతస్వర్గ్యయంబు మనుష్యులచెంత్రో
దినమునప్పుడ్రుపదుడు విష్ణునిచిత్తనిలంది
పాలత్రిపయునెనరిగి బవయువితిసరివేయు
చాలదపంబునిస(శ్రీ) త్తనిస్సి
వరదుడై విష్ణుడు విసుర్ధి కలబూంచి
వరమిత్తు నడుగునేవాంఛ రౌద్రైన
అనిరాన తెచ్చిన నతడు నాంఘ్రాంగ వయని
(ము)క్తి చేతులు వెయిగి చిరిలేంచి
బువన ప్రాంచితనద్ధి భువనాంధినాంధ
ధ్రువపట్టుమ మ్మస్త్రధిలిలేని వే(ద్రి)ంచి
రాలుట్టు భోగ వయునైన నిచ్చెదగాంచి
యట్టు పట్టువయునేను యాంగ తేడగాంను
(శ్రీ) రాంసి ప్రదారి గ(శ్రీ) విప్రీనాంధు
(పాం) కటుంబుగ గొప్పవదవి చెరానువయు
చనునేవ్ర బుధివిరాంద సరుస్సు సనిస్సు ౧-౭
గాని పాదు నాంపెన తెగరాంబురాంబువను చు
గరుడని నెన్నంచి గరుడని విరాంది
నరగివిష్ణుడు రాంని ప్రరమునకు
యదివిష్ణులోకంబుకేని పుదిగొల్లు
యాంవిష్ణులోకంబులేదు విరాది మురిరాయు
బ్రాంవింపనిను పుత్రపది యాంరు గొల్లు
రాంభునంబులు మాంది నెప్పుదీపించి

(స్వాం)బిబ్లుదిత్రిరాంత్రి రనాం పువెయంది
అదిరావ(శ్రీ) శివలోకమదిపరింపతియు
అదివెల్లులకుబారి నిలవిగాంకలండు
(శ్రీ) విశ్వపతిగాచి(శ్రీ) రాంశి బచ్చి
బలే వాంత్మనిలిగాంనినిద్ధింపదింత్రి
అనిస్వైష్ణవులు చెప్పనాం శివశక్తి
వినిరుద్రులనాం పువిచిత్రితెప్పన
శివలోకసం(పు)ప్తిసిద్ధింపదిద్రివ్వ
అవనిస్పైనశ(స్ప)మాంపింపనైతి
ననియునదుఃఖంచి యలంత సూరాంచి
వనబాం(త్రు) నపు(వెయు) ద్రివనబాంత్రునాంభ్రి
నందుండిపెండ యలునవనికెలించి
నందివర్ధనవయు నునగరంబు నందు
కందువతో ప్రధ్రరాంలుదవనుపెర
నందుబ్బివించితానే కలగెలుబ్బ్చులను
భువియల్లనెలుచు ప్రఖ్యాతి యయండి
(అ)విమత్తవయునేగి అవి మత్తనాంధు
నవిరకంబున చెత్తిన చిరంజీవిగాలచి
శివలోకమునేకి శివశక్తి మరియయు
చెతలరాన నుండుదాన్నిసత్యలోకమున
త్రుతముచేశినంప్రొబ్బె త్రుపదనుపెర

బరగ విష్ణుని ధైత్రిబాంయతి సవర్
ధర శశిరెంలు బిలనుండి తాన హాంసారవయున
ధిధ్ధ బిలనింఛుగాంచి మునినాంధ్రనేవ్రే
(ఆ)నయుంబు(శి) వంధునచ్చింపనేల
నన్నుబగాంచి ంప్రమున నన్నునేవింప్రు
మన్నన(గ)తి బుంచి లగాంంబు మాంధ్యక్
పిడకెల బూడిచి నప్రేధి నేశిండివిగి
లేకాగ వ(బు)ంబున ఖండించి వైచె
మన మడుసిచ్చిన మరశల్రే దెంంగె
చని మునితుల నతెలునవనంబు గూంబిర్
సంబోవ మం(త్రి)మైల్ర బుగ మిల లోనర
బుయుమైన వృత్తంబు యు మం(త్రి) ముని
భూంతిమం(త్రి)ంచి ముని వింద బల్గి
(పా)ంగాంబు రేప్పించి భాగంగప్రుండేగె
వెళాంనిభైధి బితాం మదనాంరంగాలిచి
తెంయుంబు మరివ(బు)తాంయు మైయుండె
తాంయు బులిప్రివాంతగంయులొనివచ్చి
తినపందము నమాంద్ర్యదన్నిన(త్ర)ఖని
చనసిదన్నలు చూంచి శీ(ఘ్రం)బుతెచ్చి
వ(జ్జి)చె బదనిన వ(జ్రా)యుధంబు
వ(జ్ర)ైలము విందమైచిన యుల్లు

(అ)తనినైలైచిననదివెలనుదాంకి
ధృతిచెడవ(బు)ంబుదునకైరాతే
అదివొకప్రునంత లోనతిదుఃఖమెయుంది
(అ)ధికతపస్సున వారిని వెలిపించి
(ప)గావిల్లినాంశత్రో బలిమాంట్ర్యబున్న
(త్రి)గాంతునభైమ్ములదెగటాంపనేనలు
(అ)నుబంధించెపెదననివచ్చినిలచి
మునినాంధు(బ్ర)ద్ధించి మునినాంధనేవ్రే
బునసాంధులతోగూండిచరియుంప్రుమండు
దనినదధ్ధిచితాంసనివాంకేంబు
విన తెలప్పను(గు)ద్దివిప్రులచ(రం)ంబు
మునివిందమైచిన మునివిప్రదాంతి
ఘనవ(బు)తాంయుంబు ఖండింపలేకే
దనుబూంరిచ(ర)ంబుదా(వి)న్నైలయొప్పె
చ(రం)ంబు విరిగివచాంల చింతించి
చ(రి)యుంతటు బోకెసాంవాంసంబునను
(బ)ంపృథ్వి దిసురల బిల్రెతుల గూండె
(బ)ంపృథ్వి(స్త్ర)మాంది గాంబవయన(స్త్ర)విప్రె
తెలిరియుంప్రమండెంగ తుతదభైవయిబి
పరిమాంభ్రిదవారి(పా)గాంబులెల్ల
ద(త్రై)కైయుల్లన్నతను జూంరి మరియు
తెల(త్రి)లో పలనున్నవిష్ణులొల్గంబుయుంచె

శవిశివ వాంఛనితని భీతిగోప
శ్రీవననంద నుండు(శ్రీ) శంభునిదిలంచి
అదెద భర్గ వంధుచినినాంధభర్గాలెల్ల
పయు(త్రి)శూలం బున్నై పరిమాళ్లచుండు
అరుధాంది(శ్రీ) విష్ణుదిశలలో నెవులు
పరువి దిగు(ర్లు) లోవెల ఘూపదిదవ
అరుద్రైన మును సాంధుడింగుష్టవేయుడు
సరివేన(బ)ంపస్తంధ సంఖ్యలుంబూంచి
విహాంగాం(ది)హాం హాంన వె(ం)వేవే
మహాం ములువాం రులుమాం వెభూంపి దివ్వె
రూంపిన రుదితంచి రుద్ధంబుగే రయు
వెంపగుండిన బాంవ్యు రయుక్యూనేమిటుగి
రుసుచుదృన బూంచి రూ(బ)ంప్పాన్ని పల్లె
విన బూం(ర్లు) మునితోదవయురంబు వేల
పద ముంచుభాంగవ పెం(త్రే)శ(వు)క్రై
శదిశశంగిటి జైచిన దివెల్లు జనర
స్త్ర శ్లచులుస్పది(స్మృ) నవమురయు
దిద్రైపృరు నులెశ్రతిచెది విచ్ఛ
పరిమురూంగేంద్ర నివాందింబువూంధ
ధరబూంగబది(వు)క్రైతాం(బ)స్యూతించి
అపరాంధిన బ్నాని నధైమునదనస్న
(శ్రీ)పభూదవెనస్నత్రేపభూద మునచు

(ప)విమల చిత్తూద్రై(వార)ధ్యనచెలి
తివిరిధ ద్విచిచెది(ర్లు)దాంచదశి
పంశభూం(ర్లు)నిచాంశిభైపుర నిగాలచి
శంకరు(గ్ర)పచెలుంధినాంరయుచ్చపెయుంది
రుయులుల్లుపన్నుసులెన్నచెత్రింత్రే
వాంల్లువిష్ణునిచాంశిపాంరునిబూంభించి
ముఖ్యవైపాయురిమున్లాంయుమువాంము
సుత్రిలోనభునతుసూం వాంపవశాంమె ౧౨౮
సత్రైత్రేరుడుశివిదుసపనరి(ర్లు)రుండు
భూంర్లుంబు నందుదాంబుల్లుంచినల్లు
రూంధ(బ)ంప్పాని విష్ణురుద్ర)లు మును ను
పాండగాంశగల్లింప(బా)వనుంద్రింప
చెశానిహాం రుశ(ర్లు)తినంతిరి(శ్రీ)
మూంశాంశ ములు మూంలునధితు ప్రైయుంది
వసుధరయు నుదశంబు వద్దువెపములు
నెసగవతి(ంప)దురపాంరియుంధు
అరుదు భూంతల మునన బ్బ(ర్లు)దురిశ
ముఖ రుదు(శ్రీ)రుద్రైదనలుని రిరాం(ప)
గరిశివిశ్వ ము(బ)ంప్పాగల్లింబిగాంవి
పాలుపాంరి బూంతువులబుల్లుంచుభూంమి
రాంచ్చేవనెత్రింధురి(ర్లు)ంబుగాంన

(ఆ)భాంతము ప్ల ల(భా) మున పురశ్రేయములు
ధీరాంబర ఉత్సన్ధాంబు ద్ధిమునాం ప్లనను
గలంయుమారునిలో నారిలియ్యైవై వన నెల్లు
యురమైంది నవిద్యలో నింత్రయములు
(ప)శంయుకాలములు నాడు (ప)శంయాంజ్ఞ రుద్ర
దెరి(బ)ంవేదంబు లెల్ల నుంధాంచి
(బ)ంవృద్ధి దివిభులం భిన్నంబులలది
(బ)ంవృద్ధి సురలలో పాలమూలిశె
ధరియించి పురియెందు దయిపంబులెశ
గర్వించి(ప)శంయుతాలం గ్రాల్చి సర్వములను
బల బాంధులలో(బ)ంవృద్ధి గలిగి నయల్లు
బలములలో భూమి సర్వంబు గలయు
నారుని లోనారి లియ్యైవై వన నెల్లు
యురమైంది నవిద్యలో నిండు దోయములు
(ప)శ యుకాలములు నాడు(ప)శ యాంజ్ఞ రుద్ర
దెరిగి(బ)ంవేదాందంబు లెల్ల నుంధాంచి
(బ)ంవృద్ధి దివిభుల భిన్నంబులలది
(బ)ంవృద్ధి సురలలో పాలమూలిశె
ధరియించి పురియెందు దయిపంబులెశ
సరితెలియల్లుస్తాంనంబు నందు
భారముఖంబులు పైరాంత(త)ములు
పైరాంబాగాలున తిపైరాంరి పంది ములు

గానగాని గోలనంగోల్లు ధరియించి
యెంనరగంభీరతనుల్లాసమునను
వేసబరవాంనంది వేషంబు దాల్చి
(ఆ)సమాని లీలలనమ్మవెంక్టేశుండు
(శ్రీ) రుద్రుడు వైదు (శ్రీ)దివ్యలీల
నారదాది దాండవమాడుచుండెగను
యాంగాం సుదంతాంశకేశుడుగాంన
భాంశిల్లు చుండు నాంతాంశి వైవయెప్పు
(అ)ప్ర(వ) నిశిర మునినాంనంది బలము
(అ)భిరవ్యమనుభమును నెల్లు ధ్వనించె
సంప్రాంసగ చంద్రుని సంతాంశతేశల
సెరం పంరిబదలందు సుదిగాంను చుండు
(అ)భాలపటుల రం(ధ్రాం)తంబు లాడు
రాంభల్లు నంతంత రయ మునంబారి
కాంరిశిప్ప నతపెయ్యి గాల్లు ధాంతలను
(శ్రీ) రమ్యముగ నభిషేకంబు చేసి
అందమై శోభిల్లి అతివిరాంపమున
ముందయె శాంతించి ప్పుడునతు(ము)ద్రై
బాంబుచెశిన వెచ్చి పాలతినే(ద్రి)ంచి
బుగ(త)యవంద్య ఓబుగ సాత్విత
సత్త్వైశ్రీరనెప్ప సర్వంబు నేప్ప
సత్త్వశత్రుల సాంధినేతవినే ప్ప

పృథ్వి మూర్తి విని పృథివినంబులందు
ధన్య మూర్తి వి వెంక్షత్రొం తపుని పే
నగనా నరసుడుగాం నగనంబు నీరము ౨౦౦
గగనంబులో బుద్ధిగమనించినట్లు
తంరకాంబు ననీపృ గంగ నాంమ మన
ఆరూఢి బరయుంచు మాత్రలోనిన్న
దలచిన వేగ క్షేంబు దాం చెండు బుద్ధ్య
చెలువనాం పత్రిపై చరయుంపంర
నతతంబు సుం డు నా బడల లోపల ను
గతపద్మ బుగములు గల్పించు నపుడు
కామిని లోన నరోయు గో ఉర్వింక
మూలమువకో (బ)ం పద్మండ మందు వరింపు
మునియంస చ్చిన వారు నాం జబ్బుంని
ముని వం ద్యు నల (మ)ద్దీ మున్ను స్వయంబు
భైరవ్ని బడలలో బా యంతరయుండె
సగసంల ముని నంచు కం భునియం బ్లా
ననురి త్రిగోయు కో ఉర్వింశభాగంబు
భువనమయ్య (బ)ంధ్య లో కమున నంబోయ
(బ)ంధ్య లో కంబునం బారి నగంగ
(బ)ంధ్యం ద్దే ముందున్న పదునాంల్గు లోకములు
(గ) మంబు నబ్జాం బ్జి ముంచు మా(త్రి) మున
నలు వంరయు వెన్నుం దునాంనాం సురశ్రేష్ఠ
యురువులు గాల్పయుయుందు నేశ్వరుని

శరణు బొబ్బిన బుంచి సత్రేష్ఠరుండు
తలచు మాం(త్ర)ంబు నదం మునిగంగ
వెడలిన బ్రాండంబు వెడలి దాంచోయి
ముక్తింయు బడలలో ముక్తింబు (త్రి)యును
నెక్కానియుండం గని బులలో నేములు
పావనంబుగ బాంయ (బ)ం ప్రశ్న దిసురలు
బ్రావించి (శ్రీ) కంఠు (బా) ధింపు లయును
భూంతక్ష్మీ రుని యరంజ్ఞ మూని వెండయును
శతాంచి వెంక్షేపి శిఖరం బు మీంద
కాలు కో ఉర్వింశం బుగరి యుంప నదియు
కాలు ముఖంబుల కా మరారి చారి
గంగ క్షై మరియు పంగంగ క్షై పరి
పంగళ మూం తిర గ్రమై మహాని క్షమ లేల
భాసగ బుతుర్దశ భువనంబులందు
వెస బరింపుచు నుండు విష్ణు తనిల్లు
వారు దుదాం డవ మండ నాం నంద బులము
లరుదారి (శ్రీ) గంగయును పెరబరాగ
సత్తు దివములు ను సత్యదాం నపులు
దివ్య రుస్సై కొండె దుగ్ధబ్ధిలోన
ఖని మందిరాం(ది) దాం గప్పెంబు చేర
తనరారి శేషుని (తా)డు నాంబుల్లు
పరువ దధి రువంగ (పు)శయాం గ్రబోవి
నెరశిలోనేములం దునిండి యుండగను
ఆరుంఢ్ని నుడి యంచె పాలరారులంబు

ఘోరవిషానలక్రూరంబు శేసు
వర్ణింపదిగురితేరవరుణుండు
నీలవర్ణత్రై విష్ణుండు వనజాసనాది
సురలగూండు నేపోయి నోమహేశ్వరుని
మరుప్రసాద్విన దలించి మదనారి మరిందు ౨౦౧
హారిమహఋదివిబులకేభయంబువిచ్చి
అత్యాన విషమెల్లవారి ఋత్మవిల
బల్యుకంఠిమునందు బొల్యుగాంచెల్యు
నెల్యున బోవడని ఖిలలోకములు
ప్రేప్తిలో బూర్ద్వంబు సురవిరోధకులు
దుష్టదానవులు విద్యున్నా విదారి
కత్రైంద్రపురికేమ లౌంద్రుండునేగ
యుద్ధశేనర్వ్యంత రద్రుంబునందు
అరాంశముందునునెల్లు
యుంమ్యాటబేకతో నునుమునువెందెయుం
బశిందె ప్రరములు మూంటునుంబొందితారుండె
అలునతో బ్రహ్మ విష్ణ్వాదులెల్ల
బలువిడి బెండాండదిబై రుమంతలేక
బగములు సవనంబు సంపూర్తింపగను
తగిరిరుద్రగురాయు దలచి యూర్ద్రరుండు
బైరవియల్ల రథములగంబొందించియుండు
రవియును బంద్రుండు రథములమగండ్ల
నైమలుగుర్రంబులు మాంతుండు బ్రహ్మ

అతులకాంచనశైలము విచేతివిల్లు
శేషుడుదానారి శ్రపతానాధుడంశరంబు
నమగాల అగ్నిదానలుగు
అబిరమ్యమగునిల్లు అందందగుంచిన
అభవుడుఘోరత్రిపురమరసంధించి
ప్రానియుతోంమునంబురమలుమూండు
దానవేంద్రులుగూండదగ్ధంబుచేశి
కాంవండబగములు కద్రిత్యగనేల
అవిశ్చికంఠకుంత్రై యున్నయుల్యు
అసురబలందరుండను ఘోరదయిత్య
దసమాంనయుద్ధంబు కభిరంపమెయింది
యింద్రప్రరముకుంబోయి యింద్రలోపార
యుందాదిదివిబులనెల్ల జెండాండి
బ్రహ్మలోకమునేగి బ్రహ్మచిల్యుయుంయు
బ్రహ్మయుద్ధమునకంబెరుపడిచూచి
విష్ణుదాహ్మలనెమయుద్ధంబులోన
యుద్ధంబునకు విష్ణుతోప్రబామృత్యు
విష్ణులోకమునేగి విష్ణునందిలచి
విష్ణునితోబత్తులు మెండ్లరకావు
బలువిడితో బైకబలసత్తిమడచి
బలధిలోబడద్రైచి సాంహసంబునను
రుద్రలోకమునేగి రుద్రునిర్దించి

యుద్ధనేనింద్రాది రూఢి దేవతల
పారిగాని పరమేష్టి శరకాస్త్ర విడచి
గరుడవాం వాను బట్టుగ త్రుంబులడచి
వోడించి వెల్టుతో ప్రగాఢ్రి నిన్ను
గూడ దింయుద్ధమయు శాంయ గోరి వచ్చితిని
రమ్మన్న నమ్మ వారాంధ్రీ సింగాంచు
రమ్మన బలనిది తేడనే గనిలచి ౨౦౧
వృద్ధుడు పాండవాంగుష్టి మయినాద్రిమీంద
సదిగాన ధిప్పినసుడ గాన్న నేరు
చర్మైని లచిన బరంబు చూంత
వితమంబున బట్టి విభుడన్న బూంచి
విభుధసన్న తినిన్న విడిచెదం గాని
అచిలాంష మగుబుర మదినాంతల యుమ్మ
యుదినాంమగప్పంబు యుంవ్వు యుంతన్న
వదలనిన్న విష్ణువాంశ్ర్రీరులను
మన్నింప నింతలో మదియుంచియేను
యున్నని భువనంబు తెల్లనెరదను
అనినఘాంభనయు నప్పరాంచర్తించి
తాని హావ్వునే వన్నెమాంర చర్తంబు
నరవులంబట్టునని దుర్తగుడెంచి
మెరశిలాంప్ర నభుజమలు మాంద బెట్టుటంయు
నెత్తాని మెడమీంద నించి చర్తంబు
రత్నసున టెంటెంటు వ్రల్లుగాంగ

వడిధించి ద్రైత్యుని వసుధ్రైగాంచి
సదిసన్న బర్తంబు బులనిదింగలనే
గాంర్ధ్రి శ్రీశ్రీ దునిల్లురంయు ఘునిగూంచి
రక్తించె బగమయులరబితాంధి విభ్రాంతు
శిరవ్వైలాంస శిఖరంబు నందు
గాంరిస మెతుశ్రైగద్దెనింపాంర
వాంరుడుపెరాల గంభ్రైయున్న యుడను
శరిమయు ఖిషిక్ష్యుఖ్రాంల భయిరవ్రలు
సరితెని ప్రముఖులసంఖ్యరుద్రులను
వీరభద్రుడు రుషులువివిధ దేవతులు
ఆరూఢ్రితోగాచ్చి యుండాండ సుంచేరి
యుండింగ నంతలో యుగాంధ్రిగాలువ
ప్రాంద రెరోస్తుండు భోరునందరి
పట్టివల్లభు నెప్తిపరలంబున ప్రదు
పర్తెంద్రుడురు వడిపత్రిపిత్రిప
మెయిగెడె యుబుసు రాంగ సురువడమూంత
నగసుతవినిపాకానాంధుని ర్తించి
దేవాదిదేవ యుండాదిశెల్లనింద
యుంవిధంబు నమోయుటిమిగాంరికావు
ఆనతియున్నన్నాంగాంరి బూంచి
శ్రీనాంధుడెలన న్నర్తివింపగారి
వయునితె యునినెరివచ్చిచున్నాడు ౨౦౩
శైనతె యుడు వెగ వచ్చిచురెండు

తెక్కలల్లాడింప నక్కడి వెలతి
లెక్కడ వినవచ్చె నిక నొండు లేదు
అని యానతిచ్చిన యోగివరేంద్రు
ఘనతకు శ్రీగారు తెడు చొక్కి మంది
అప్పు యుడగుని ఉలాంఘ్రిదేవనవు
నేత్రుంపగడు నల్ల యుక్తిపాంతరనము
యిట్లు దవ్వని గాల్చి నట్లు నేల్లులను
యిట్లు ల్లుగంధేర మెచ్చరు నిట్లు
ఘన నవాంవనంబులు గన్నియున్నారు
ఆనుము శ్రీ విష్ణుభింద్రి నలు మిండదదవ
శ్రీ గాంతిహారవంబు చిత్రంబునందు
వెగంబదెలి శియంపై షభింద్రిదాంత్ర
నకె టుదె వినస్త్ర గాంభుంచి
అక్కడవి హాంగంధ్రి నధికంబు చెశి
నిప్పుడు నీశౌర్య మెరిగింప కెుస్త్ర
నెప్పుడు యుధ్బంగి యురుమంగ కెయ్యుండు
నిందారయము శాస్త్రసనిశాస్త్రసములను
ప్రండజరిపె నల్లె మడగింతంననుచు
ఘనతరవిస్త్రతాంతరంబుదాంప్లి
చెనశవిశాస్త్రసంబునే యు మాంత ముని
చనుదెంచు మన్నట్లు సర్వరత్నా తెుండు
ముసు విలుండ పరతంచ్చి ముక్తులో ద్భూచి

యురు రుతీరంభా సనట్లు యము శాస్త్రసముననుం
నరదులన్నియుదాట్లు స యత్నసబాంరె
నిశాస్త్రసముసనుల నిరిచిబల్గ సాసుచు
సుశాస్త్రసముననురుగపుచుండదా యుచును
నెలకొని యుశాస్త్రసనిశాస్త్రసములను
వెలిగలోనికి దచ్చు వేదగనిల్లు
బలువిడిచారించి పత్రి వల్లభుని
బలమెల్ల నడగించి బంగపరచగను
అప్పుడు బు వేత్తదులలి భీతి బొంది
రప్పుడు భీతిల్లి నఖిలలోకేముల
అతనివేషము చూచి యాము పాడి
దతి బాధ్యమున బొంది యాంగారి భూంచి
యిలలు రాజు శ్రీవిషబెంద్రే దల్లు శ్రీధించి.
కదశపుత్రుంద్ర నమ్మకరి చెశదిని
అనఘుని నధ్రిన సందుయు వెనవ్
అనిన శ్రీగాంరిదంనబ్రనంబుంచి
దేవయుంతని క్షేత్రదవియు రీసను
ఆవిపాంగ మంతంఠ నల్ప గాంభూంచి
తలచిననాలోన దలపు టుదె విని
చెలరెగి యుధ్బంగి చెయ్యు చున్నాడు.
అతని శ్రీద ముమాంన్నమ స్త నిల్లు నియె

అతని నల్లు నిచ్చెకి యిరెండంగ దగునే ౧౦౪
లెలిగి గంయున్న జ్లెల యియిరుగవె వరయుచి
విరంయునాంతనినె స్వనధి మలు వచ్చెరే
మది లోన (శ్రో)ధంబు పోం న్పె కెంయున్న
చెదరు లోకములంచు (బి) యు మునే ఖ్యాంచి
(శ్రీ) నందినంద నంద (శ్రీ) విష్ణుధనే
నాం నాంగ కోధిక నిరసుఠంధిక
భువన (త) యాం ధారభూత నిరాంకరాం
నిరాం(ప్ర) సంపన్న శీవలో కధన్య
ధర్మాత్మ దేవ నెప్ర ధర్మశీల దవ్వే
ధర్మస్వరూప నంధగు మహాత్మ దవ్వే
శాంతుదవ్వై యున్నసద్గుణ శోభ్యదవ్వే
యింతశ(త్రో)ధంబువిని వెలుంది గుని
అని యుద్ధరుని గూండి యింతని(భాం) ధింప
ఘనుడు (శ్రో)ధమమరాం నిశుడు (బ్రీ)తి భాంది
విషలిరికెనిల (మ్యు) క్తివెర్లతో నుండె
(వి) షభేంద్రే యూన్పేకల విపరీంద్రే దలిని
అక్రైభాం బసు నెరారవె క్రైయున వసరు
(గి) క్తిసరిళ్ళినవచ్చినైలాంస పతిని
(ము) క్తివిష్టుడుదాంసు మన్తైంయుగలచి
పెక్కువరమలభాంది(పి) యుభక్తులాన్తైరి
(బ) ంవ్మర్హదాం న ఊన్న నభాం వంబునెలంది

(బ)ంప్మర్మసునెనుపరి(బ్ర)ంవ్మర్మ(న్మ)నేను
ఖనుడనాంద్యొండెడ(శ్రీ)ష్టినితిన నునెను
అనుమగవర మలులాం దునంతలో వలను
కెరకెంతిలపసువ్రసగాంలష్టైరవ్రదు
సరసి బుగభూలనిశరమయ్యెధింయువలన
మద్యివు మయాంద్వినవ(కి)ప్రై యుళ్ళు
పలుకులచుసన్నెఛ్లు పంచమలశరము
తనవాంమచాంవాలునంగాన గోరి బదిమి
తనకరంబున్న(బిళ్లి) దండవి(క) ముడు
మరికవాంల మలలోనిమాం సరక్తమలు
అరుదైననిటులాంన్రాం వలతిజేశి
చలుల వాంలంబు సంప్రాంతి జేయు
నలురత్రబ(ప్పు)ధిక వైవిష్ణులోకము నెంపు
వైకుంఠమునకాగనందు
వనభాం(జ్ఞ)మయాంతిక విష్ణునెన నుడేనగ
ఘనపరిద్ధిరంబు గంచితానుంది
చనని (శ్రీ)శైర ప్రనదేవైన
విడకొంలమున ను విష్ణునెనుభాదచి
కదిశికొంలమున దత్తాయుంబుగ్రచ్చి
అంతఃప్ర రంబున నరి నిన విష్ణుడెంతయు
(బి)యమున నెదురేగి (మ్యు)క్తి
అంతడు వచ్చి నరార్ధమంతయు నెరింగి

వింత వృనద్ధి దభ్రత్రై దేవారనిలచి
తనలలాంఛ మునిస్త్రీ మునివాడు చోదచి
పునరత్రధారలు(గ)ంవింంచిచెంచి
రమ్యస్థాంబెయుప్పునారత్ర విద్రుంబు
గామ్యనిప్రకాశలో నుతియుంపడాదాగే
ధీరుడైరెయుతివెమ్యదివ్యవరుషములు
ధారుణింబగురత్రధారదానందు
గురియుంపనిమ్య పరోపకారకివాలు
మరయునధర్మమునిందదిరవ్యసంతలును
పాదలిరత్రంబెల్లవేదలిమయుంచిన్ని
ప్రండవినివాలవినభ్రంతతితాంత్రులు
గరుణాతోనిర్మించిగాంభ్యంబులిచ్చి
అరిగెశ్రీ శైలవ్రండనురాంగముననుం
వనాతిరయులయులుగర్భంబులాంధ్రి
చనయుంరాలవించినుతిరముగాంచ్యాం రాల
పరిచితుర్థ్రీ(పు)ర్దమరరెల్లనదంగి
ప్రరవారుభ్రితప్ప్రదేవాంజింపచుండు
నరశింవ్యాంతురూపమైనాంరాంయుగుండు
అరగదానవవినాంధులైనవాంరక్షా
కశిపునిబదమైచితాంయుంబు(వి)చ్చి
అసురరత్నము(గా)లి(అ)త్యగ్నియుంది
యిట్లునాంరధ్యదనద్భుమిప్పదునాంకు
మెయులోకవయువెల్ల(మి)ంగెదనంచు

దలచుమహాం(తం)ంబునదిల్లదింప్ర చినిని
బలబగ భారంధులుకరకాంన్త్రబూంచి
శ్రీఘనిశాంతంబునంబుట్టుచునెంరి
బగతినబ్రహ్మ నుద్రైచరియుంప్రవేశ
వాలాంయువైలత్త్ర్యంపవరవింబ్బుడిరిగి
చాలాం(త్రు)ద్రైవీరభద్రునింబాప్పి
వీరత్వరుండునరభివేషంబుదాల్చి
అరుంధమున గవాంరకవాంరంతమునుచు
(వైరా)నదునాంగన (అ)హంరవెనుప్రంచి
(శ్రీ)నివ్రంగలాంపద్దేప్రంబుగాంద
దత్త్రుంబదద(త్రు)ద్దదపింంచివెంంచి
అ(న్న)యుయ్యానమహాంత్మ్యనెశ్వరుంని
నింధించిపంతబునె(తా)దినురల
నందరిగుంచిన్నాంయుబ్రంబువేల్ప
జాయుచుండగబూంచి(శి)వీరభద్రు
డాంయూంగమునరెరగియుతిరా(ది)మునను
సాంవాంసుద్రైనిలచినవాదివతల
దెవాంంబులెల్లనుదెంచిచెందాంది
శరముయు ముప్పలు బాంవద్రలుంజెర్లలు
గరమయులుతుచమయులునాంల్లచిత్రలును
యిమురమయులునే(తం)బులు(గా)ంయుధమయుల
నరుతుచుచాడుచుచునవియుమెయుందుచునను

చిదుము చుగోరియు చెలగ్లి తివిలాంది గాలు
భుదిరయురాంయుచు వెంమలుదుమచునిట్లు — ౧౭
ధరణిశ్త్రై బడగొల్లుదశ్యునించల్లు
శరము సయ్యనగరంరజిదిమి
యరంశిరము యరంగగుండెంబు నశింపుతిజెశి
యరంగ మంత యుజారిచియిట్లు స్రయుడను
దత్యునిని భుపత్రిదాంవచ్చి వృరుషు
చిత్రంబు వెడనబ్లితుడ్రై మరియు
అశరీరము నశివెంషంబు శరము
భాంశిల్ల నెడ గూండ్ర ప్రగొంబునిచ్చి
హారుదుదారత్రించెనదిగాంనయిట్లు
మురచిరాం షణాచె శమడియుచుం డుదురు
శ్రీమహాదేవుండిశ్రేష్ఠిని వెల్లు
శ్రీమహాదేవునిభుడెదండ వలదు
అనియిట్లు రుషులెల్లనమ్మహాదేవు
ఘునతలు వనిరంచిశదుదుష్టమగను
యుంతంతిదావిపినవెంతంయునవినశ
వంతంబు చెదనిలండెబలు వరంరునట్లు
అనేశపుడు దయవ వంచు బలుపులయు
వేశదప్పినమాంట విడువనని శ్రే
పదపడియిచ్ఛంగ బల్లుకుచు నాడ్డె
యుదినిచ్చి యుంశైననిచ్చిటుదగదు
యుల్లదావతులు ను యుజ్ఞస న్నలు

యుల్లగాలములు విశ్వశ్రీరమరంతికగొరి
చూంజుంపుచుగాలచియును న్నాదు
వాంశిల్లవినున ట్లుపదిలనీ వేశ్రే
శ్రీ గాంశిలొపల శ్రీ శంభునెదుర
నాంశశప్రదయవ మనినియుంతవెని
అతినిచ్చ యుంచి వెమములనిగార్ఫెదము
పదమంచుదాల్చనిచవేందివ్యరుషులు
చెరి వేద్రింపనె జలిప్రేణ
శ్రీరుద్రజెయుచు స్రష్టినుప్త్రేలు
తాంశింబొయి శ్రీగాంశిలొపలంను
దోషంబులవలిలదాలనిరిచుచున్న
గంగలొపలమునిగి ఘునులెల్లనందు
సంగతంబుగ ననుష్ఠానంబుదీర్చి
శివునినగరింబొయి శివునింబూంజించి
శివునిదిగబదశ్రీగామలు దిరిగి
భువిబూంగబడిము ప్లిభువనాధిపతిని — ౧౭
వివిధవేదోక్తులవినుతింపుచుండె
నభ్రదేవుసుడందు డదెచె
వుయుచ్చంయు విఘునగరివయుందిలునిలచి
వెలశివావయలురెండు విరాదికనెత్రి
వెరగంది భుగములు వినునట్లుగాంగ
నత్యంబునావిరాటునత్యంబుమరియు

సత్యంబు విష్ణుపదా శివుదద్వైతంబు
సలలితంబగు వేదశాస్త్రంబులందు
తెలప్రాంతము మరి యొండు ద్వైతంబు లేదు
ఆనుమ గంభీర వాంఛ్యములం దదదవ
విని నందిసాంద్రులందు (వి)ష్ణుభక్తిల్లభులందు
యెంత్రనము నిబాంవయు వేదపనవిూరది
నైత్రినయ్యల్లగనుంచి యరుసగది త్రోవిచి
ఆతోక్లతందు(బు)ద్ధిశ్రీతిగానందు
భూంతకుగుడి మిందచాలు వారిగను
గాలుపదగలుగాంబౌశి ఘుటులంగ ల్లుంచి
వృదగతేసతతంబు నుండ జైయుంచి
గంభీరమున మనివెంను గదలింపకుండ
స్తంభించు నంతలో సంధ్యావిశ్రాం రుండూ
తరములు రెండును గదలింపరాక
మతిభ్రాంత్యనైనమాం ఒండదరాక
నెలతానిరాయిరే (భూ)మునిలచినయల్లు
నిలిచిని(శ్శే)షంశై(శ్ళే)రత్న మున
మున మునచితల్లిమంరిదుఃఖి వెయుంది
తనలోనమరేశ్రైరి దలపంగనేదురు
బలుకం ఖుంచ(తం)బు తద్యంబు గదరయ
పోలు పాంద గాంబులు భూర్జ మయులు
శ్రీమమయ్య పనసముసపీతాంబరంబులను

వంయన త్తరియని వైష్ణవైతవంత్రే వంసు
ద(ధ్వ)ధరుండు దానవటగాలశ్రీ
రు(డు)ద్రకోపించి రుషినాధు బట్టంచి
కోశోరిదుష్కృతి పోరిదుర్జనుడ
యెరంరియుండు బాణపు లుచిత మెనేకు
ఫలనతరిపెంపరింది నెంరరంబు వయుంచి
తనవెతేయుష్లలనెల్ల లాదేదవ్ర
సాంధులందుదఖిలాంది సాంధుదుండగను
ప్రానినస్తిభంగి బాగదంగదగునె
భువనంబుల కలనే తెలుబుద్ధి యుద్ధాంధ
వివరంబు దప్పైద వినకోరి మయుంధ
సకలయబ్బుమయుల కలుబంభాం రిగతి
సకల స్తృష్టికి బలబుసంభవ్రదు ౨౦౮
కీర్తనుసకల లోకముల కనేనెను
కీర్తనలకును సాంకుకీర్తనయింగ్రరుండు
(త్రి)భువనగురుండైన దేవాధిదేవ
దవ్రదుగతిగాందని బలుకందగునే
దెవగణములకెల్ల దేవుడనేను
దేవదేవుడు నారాయణదేవుడు శివుండు
సర్వదేవతలు నుసర్వసన్నలు
సర్వలోకంబులు సర్వకాలములు
కోరి(శ్రీ)లింగంబు గాలిచినయల్లు

శో రి యుష్ట్రినైనిగాబ్బునిశివ్రదు
యాంతాంశిలోపలయింపాంరిగారి
(పా)రకటుంబుగ(బ)ంవి(బ)ంవ్రిన్త్రీ రంబు
ధరణి(బ)తిష్ఠించితాం బూంజుచేశి
పరమగుణ్యైశ్వర్య పదములం బొంది
పింతవ్ర నినదొల్లి యాంతాంశి యుండిదు
అతిభక్తిశ్రేష్ఠతనుండని(బ)తిష్ఠించి
నిష్ఠతో బూంజించినిలు లాం(త్రి)గ్ర వను
యుష్టొంధ్రనాంవ్యంబులెల్ల జొరొండ్రు
వారుని బూంజించెటి బలవారు పొంద ప్రతి
నిరభ్యించినెనుంటుయరగవె నవ్వ
అధ్ధికతోనాంచ్ర మ్రదేగువాండునన్ను
గతించివేదురి గతించెనని

జంన్మ మొంవాం సుదేవాం యుశివిశాం(స్త్ర) విచారిశి
శవవింగాంచనివ్ర(గ) చేసనెశవబున్నసె
అనినన్ను గతించు నబ్బుసన్నతని
మనవిని వారిరుషించి మరిపాంనికెదెను
సులభ్యుండనై వెబూంచిర(క్రిం)తుర
నిలనెంతి పొండ్రె ననేతివాంచ్రెవులు
కవవల్లి రంబు లుసిన్న తించినను
పొంతవ్రనగ్గోనని దిన్చ్రి యుంబు
నిబుభ్ర మ్రదవ్ర గానననేకేదు బూంచి
నిబురవాంస్త్రం చెల్లనే నుదలిపితని

పదిలప్రైయునెనవ్ర (పా)రగాంబుతోడ
(ప్ర)తునవలశతెవెనిపరవెంపగాయుచ్చి
వనిరియుల్లుచోధించి అంబుబో దిరుదు
తినలోనెమునిను యాంతద్ధాంనసవులెయ్యె
అంతయవాగ్ల సుండును అన్నపారివిష్ఠ
దంతయుబుద్ధి యుష్టపరిగిభ్రతిల్లి
శరణుల(శ్రీ) విష్ట్ర శరణుసత్త్వశ
శరణులోనాం భ్రిశకరుణాసత్త్వశ
అపరాంధిన జన్మ నినధికముండుండను
నవయుండన ఖిలదుష్టకృష్ణ చేప్రుండను
నేతివిహరమండనిందరాంత్ముండను
నాంతప్పుమన్నించినన్నురక్షింప
మనియుల్లు గతించి యుతిభక్తి(దెయ్యి)
వినయంబుతో మరివినుతింపహోగే

స్తోత్రము

౧ యుశాస్త్రిస్త్రిశత్రిసతిపాంమదేతు
సుత రోత్వంగుక్లేరాం ప్రరెంవెలు
రాం ప్రంబితాంసద్గృహసిశెఖరెరా
నాంరంధితో ఛిలాల పతిసన్నుత్రి
౨ రంపాంసద్ధ్రష్టంపాంపితాం మవెంన
సురాంసుత్రైవాంన మధిసుంద్రినెన
(క్షి)రోద్ధమందొధ్భవనాలయుంటిం ౧౦౯
రంతెత్ర్యతంవెన పాంరింవికారె యుదు

౩ రెంటాన శబ్ద(త్రి)ప్రరంపరలా
తాం మొంలలంటుంద్ధ్రి వారతం నేన
ఖినెర్పాదినశల్పాలవరెలా రెంటన
శిస్త్రివదాంధ్రం నురుతెవిరోధం
౪ ఛలితాం కల్లోలతరంగతుంగ
గంగాంధ్రితాం రెంటన జటే(గ)ర్భాంతే
పాందారం బలద్దాంఘ్రప్పవిలాంసనేన
పవాంతలంకాంధిపతిర్విసంభ్రమః
౫ సురాంసురాం తాంకాంపవాంరుస్ప మ(త్రి)ం
విధ్యం సితేతో ద(క్ష్మి)ము మ(ఖ్ని)నేన
(ప్ర)సాప్పద(స్తా)(ర్చి)యతాంమపేంస్తో
తేషు వరంశంతో తోఖి ఖర్(గ)ం
౬ సర్వ(త్రి) స్పఫ్రంబాం వారంవింతోత్ర మోంగి
సంప్రాంభ్యతేలింగపరంవారస్తే
(బ్రా)నపశ్యాప్త మతీవమాంధ్యారే
(ప్ర)భుర్తేదవెశ్వేపితష్టరోపి
౭ (బ్రం)ప్వా(త)లింగపంనితౌ(తే)భాంతాం
సురాంసురాం(శ్రై)పవింవాంచరంయుంతి
తథాంపి మయాంధాసావిచాపయుంతి
తేపాంపి తేస్ప(త్తి)సపెంరసోన్నే
౮ సప(బ్ర) పంతాంహ్నసరోరుహాంతం
లింగాంగితం రుస్పేబుగర్వితాంతం
వాంస(ప)బంధే(ప)తిశంఖపాదు

పశ్యంతిమంధాంశులు దర్శనేన
అనుచంచరాం శరతనయుడి భంగి
వినుతులు శ్రేయుల చంవిశ్వేశునేదురి
నిశ్చేష్టత్రైరం యునిష్ఫినయుల్గు
అచ్చిర్వపుగురితినయుగాంతరాల
పుండంగగరుశించిమయురగతెంశకుడు
ఖండెం దుధరుండు(శ్రీ)శంభుండ చెప్పలు
స్కందవిశేశ్వేరనందిభైరవలు
శింధూరవయుఖండాది(శ్రీ)గణంధ్రులును
యుం(ద్ర)వ్ర(ప)(ద)వాంకిం(ద్ర)దిసురులు
చం(ద్ర)సుంర్యాదులుసకలదిక్పతులు
పరమయోగీంద్రులు భక్తిగావ్యగను
పరమానురాగపచెంప్రతి గూడి
ప్రెంద్ర(ప్ర)పభిము నెక్తిఖంబునగరంతకుడు
అంధక్నైదనర(బ్ర)హ్మ(ర్షి)ప్రైనిలాంచి
మునినాధునే(ర్ప)ంచి మునినాధునిను
యునయుని యుజ్ఞానవింట్లుసిద్ధించె
చలరెగిదుఖర్ద్విజై దానవశె
పలిశియుట్లు యుంపదలు పొందితివి
నిఖిలశివాచారనియతి నినేపు
అఖిలలోకంబులనపతిర్తిగలిగ
అవిచాంచర్య(స్త్రై)రెయుచట్లువాంరలను

GOVERNMENT ORIENTAL MANUSCRIPTS LIBRARY, MADRAS

ఘన వనంబులోని దుమ్మొంద వేవేదు
విత్తంబు గన్నింప విత్తంబు(బో)వ
విత్తంబు వదలియుంప విభుండే నవనేను
సత్తి(ప్రి)ప్పంబుల నవెల(క్షే)త్ర విచ్చలెల్లు
సత్తి శ్రీరుడనేను శక్తి వసంతుండను
ప్రార్థంబు నాంచవుటు బుల్లెను లెల్లి
ప్రాప్తి(తు)లు చతుర్భుజ పద్మ భేదలు
నాదసద్ధి శక్తులు నాంచ శక్తి వింతలు ౨౧౦
(పా)తలంబు గనన్ను చాంరియు నుండు దురు
కనంక తోనెడుల్లి కల్ప కల్ప ములు
దాదరి(బ)ంవ్వాలనెల్లద్రోంచిన రియుల్లు
బవాలు కొల్లు(బ)ంవ్వా లేపాల మాంవికెలు
(ప)వాంత వైనాం వయూంధ్ర బరగులు చూండు
కల్ప కల్పంబుల గలుగు విష్ణు వలం
గల్గాంత వయులద్రోంచి కడు బెట్టు దలలు
కాలది వెంటుగరాని కొల్లు మాంవి కెలు
గతి వయుల గాం వయుల గయు దిశ వయులను
అధిక భూషణ ములైన వరుల చేరాడు
అదిగాంక వరి రియున వ్వ్రక్షి లింగ వయులందు
(బ)ంవ్వా రుషిండ్ర దేవ(బ)ంవ్వా సన్న భూండు
(బ)ంవ్వానంద వరుండ నెంబర గుస నత్తు మారు
దునకు నాం వు వాంత్రి వెల్ల

నారదాధి దేవీ ప దేవదినవ్వ విను వయు
(శ్రీ)నాంధుల నకల శేవ చేశి నాం వువాంధు
శాంనకనింధించి ప్రాంశి బొంధితివ
రియుకన్నై నదుర్బుద్ధు విన్న రియు వారాని
(అ)కెలంక చిత్రాంధ్రైనన స్తుగాలుల్లి
వున రియాం నతిచ్చి కాం వర్ధ ధనంబు విచ్చి
వయు సనాంధుల చాం వాలులు వయు స్తుస్తె యుల్లు
కొచ్చి ల్లగరుణించి సురలొకగురుడు
(శ్రీ) చ వాం వేశుండు(శ్రీ)ధర(పి)రియుడు
(ప)వంధులు గొలువంగ వాంశ్రీ లింగాండ
(అ)ంతనంత వింతుండ రిచ్చి నంత ఉను
(అ)దియుం దిగాం వ్వ్రేసుదన్నైతైన వయుల
వదిలోనదల వకవల తిరాలు వచోక
నితిరా(స్త్ర)బుల్లైనిగ వేదాంతవైన
భూంతిరు(దా)(త్రి)లు వాలు వాంరదాచ్చి
వున వల నెదాం వాంక్షత్తెరియుకర్గంబులందు
తన(వర)కొనాం ధుండు దుధవశాంగు దనుచు
వెచ్చె సెక్రాంబు నువి వింతవింగి వయును
కాంశి(బ)తి ప్టించికొడునే వువయు నను
వొస గ(ది)తాలంబు బూం బుశె రియువలనల
(అ)సమం(త్రి)వది చైత్రిన వరియు నాడు
(అ)దిగాం రనాంబు నన(త్రి)నె త్రైన కు

(అ)దిశలులు సవయులును నవ్యంబు వేరు
(అ)ని చెప్పి వెండి యును నిలంద వెరాని
త్రో గాబిందు వి(త్రిం)చి (త్రో) గాబిందు విసము
సత్యంబు సత్యంబు సత్యంబు సుమ్ము
సత్యంబు ద్వైవంబు శంభుడెనై రుండు
(శ్రీ) పర(బ్రం)వ్యాంబు (శ్రీ) వువెవ్యెరుండు
శివెంపమరలెయుండు దివిబులులేరు
(అ)పరంపద వయున నధిరంచువాడు
(శ్రీ) వెంన్త్రేతిపతినిశెంపవలయు
(అ)న్వైద్రైవముమయు త్రి తెధిరారిగాండు
(అ)న్వైద్రైవంబులన ధిరంచునేని
చావరెక్తంగసంపర్త్యభరవయులు
తొలయుశతంబులు గారిచినైన
తిగవయుత్రిపొంధించునద్రైవంబులేదు ౧౧౧
నగబాంధినాంధునినాంగరంకెగొని
వాలాంయపైనైన వదలకకొలుపై
ధాంలభొకచనుదాంద(వ)భువ్రగాంనెరిగి
తాలదివెంట గరాకని తొలునంకొల్లు
తొలుతురు(వ) మద్రలలు తొరిసంతతము
పశవెల్యెరుని పాంచపద్మంబులధిరం
బరగచిసుశుచునుండు పంకిబూసనుండు

భూరంతాంత్మ్యనకులన్యభూరాంతాంధిపతికి
చెతికినూంత(త్రి)నాంధ్రుడుండు
సు(త్రం)ము దత్వంతకొంభితంభైన
భ(త)ంబుతాంబట్టుసత్యస్త్రీరునకు
(అ)నాంయువెతాంచి వాంరుడువిచ్చేయు
(తొ)వలూండ్లుచునుండు తైగావులకుంతి
(అ)దిదె(వు)నిమువాంమల మరివర్తించి
వేదంబులన్నియు విసుతింపబుండు
సకలదేవతులను సంస్తృమము
(అ)కలంకిటయునచ్చ మమరబులకులుదురు
(శ్రీ) విష్ణుడునుబ్రం(వ్య)(శ్రీ)కంఠదాది
స్వాపరంబులు నఖిలబుంగపంబులును
పశువాంయులాండించు(ప)తిమలంబోవి
(అ)సమాంవ్యత్రిదండంచనాందుచుండుదురు
పసుపులాంవిష్ణుండు(బ)వ్యాదిసురలు
పసువులకెల్ల నుబతిమహెంశ్వరుండు
పాలుంపగొంటనంగొల్లు (అ)యువ్రను
కెరాయువగెలనిగొల్లుబంవ్యలను
కెలుసువాంద్రైననుశెరం(శ్రీ)నరావించి
(అ)లిశరం(శ్రీ)మువరత్న్యమంధులకెనల్లి
(అ)కుమం(త)ముసుబొగదనలవిగాంకలండు
వునఘూర్త్యయిదిసత్యమనిచెప్పయుంప

మందిదేవాదుల నమరిన జ్ఞాన
బోధలోనను మంత్ర బోధ దెలిపితిని
యిదిశాప నిర్ణయంబు యిది రహస్యంబు
యిది దుష్కర్మాత్ములకెరుగింపదగదు
నిర్మలాత్ము డప్పగాంచనీను నెగాంత
(పి)యమున దెలిపితి(పి)యుడెట్టిదైన
బుధివిన విన్న నుసెనెల హృజ్ఞమగును
శివశివ జ్ఞానంబు గలిగి వర్తించు
ననుచు నంస్కై నిలాదు దంత్రి గాచిందు
ముని శివేద వ్యాసమునినాథు చరిత
హాందగానెరిగించె స్థానంబునందు
స్కాంద పురాణంబునందు శోభిల్లు
చెలు వొందు నిల్లు ల్లు(శి)దివ్య శక్తులు
యులబది యారాంశల్ప సముల గ్రతచెశ యులమ
(బి)స్మృతిశాస్త్ర నీపురాణంబు
తలపున(బి)యమొంది తగనెవ్వరైన
(వా)శ్రీబుధివిన వలను ప్పుబలంబు — ౧౧
చెశిన సర్వంబు చెప్పలారి విన్న
తనగ్రేవంబు ననమ్రదాన విన్మ్ర నను
మునుల నుప్రగభ్రాంత శక్తి బోరాగ్ని
పెనస్ట పదాం(ది) భయము ములబారయు
వివిధ దోషంబులు వివిధ రోగములు

వివిధదుఃఖంబులు విలయంబు నొంది
సతులు బుత్రులు సర్వసౌఖ్య సంపదలు
నతిశయిల్లంగ నాయురారోగ్యములను
సదమల జ్ఞానమల్లె చెరియించి మొంది
జెదరిత(శి)వంతుడై రియుండుదురు

గద్య

యిది(శ్రీ)గిరీశవిశ్వేశ్వర దయ్యాన
విదిత శివాచార విశారద జ్ఞాన
పండితారాధ్య(శి)వాదాంఘ్రి భృంగ
ఖండేందుధర భక్తి సామ్రాంతరంగ
శివతత్వ పాంచితగాం(త)(శి)వత్వ గా(త)
(పి)విమల నిగమాంత్ర భవ్య చారి(త)
శైలజేశ్వర భృత్య బసవ భృత్య భృత్య
లింబయ్యతమం(త్రి)లింగనా మాత్య
విరచితమై సర్వ వేదాంత మగుచు
ధరణి నాచం(ద్రా)ర్క తారకంబగుచు
(శి)రమ్యమై సర్వ శుభ్ర మైయొప్పు
వీరమాహేశ్వరాచారసం(గ్ర)హము నందు
చరాంశనంద నుచెరిత నందమైతగు
దశమాశ్వాసము సమాప్తము

(శాం)తతత్వములన వాచకులకు వారు తప్పుగ వినిన నితగనే
నితగినయెడల, వలయు నక్షరములు వనిర్చి చెప్పుదురే
సుతప్రతైన వారుసు స్థిరము గాను

ORIENTAL ... LIBRARY, MADRAS
635 / 2 / 633